విజయవాడ సిటీ

ఆంధ్రజ్యోతి

బుధవారం | 7-3-2018 | పేజీలు: 16 + 20 | వెల: రూ. 5.00 | సంపుటి: 58 సంచిక: 321

శ్రీహేవళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరరుతువు, ఫాల్గుణమాసం, బహుళపక్షం; తిథి: షష్ఠి రా. 2.01 తదుపరి సప్తమి; నక్షత్రం: విశాఖ రా. 10.34 తదుపరి అనూరాధ;

వర్జ్యం: రా. 2.56 నుంచి 4.41 వరకు; దుర్ముహూర్తం: మ. 12.03 నుంచి 12.50 వరకు; అమృతఘడియలు: మ. 1.14-2.56; రాహుకాలం: మ. 12.00-1.30; సూర్యోదయం: 6.34; సూర్యాస్తమయం: 6.20

Vijayawada | Hyderabad | Mahaboobnagar | Tirupathi | Visakhapatnam | Anantapur | Karimnagar | Tadepalligudem | Warangal | Guntur | Kurnool | Nellore | Srikakulam | Kakinada | Khammam | Kadapa | Ongole | Nallagonda | Nizamabad | Bangalore and Chennai

హోదా లేదు..



దేనికైనా రెడీ!

"ఏం కేసులు పెడతారు? పెడితే పెట్టనివ్వండి. నిధులు ఇవ్వరా? చూద్దాం! రాజ్యాంగం ప్రకారం రావాల్సినవి రాకుండా ఎవరూ ఆపలేరు. అయినా ఇవ్వకపోతే మన కష్టం మనం పడదాం. ఒకసారి నిర్ణయం తీసుకొంటే ఎన్ని కష్టనష్టాలకైనా సిద్ధపడి ఉండాలి. నిధులు ఆగిపోవచ్చు. కేసులు దాఖలు కావచ్చు. అనుమతులూ ఆగిపోవచ్చు. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్లగలగాలి!"

- టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు

తెర తొలగింది..



ఇక గోదానే!

హోదాపై కేంద్రం దొంగాట.. పోరుబాటలో టీడీపీ, ఇతర పార్టీలు

ఎవ్వరికీ హోదా లేదు

ఇచ్చేది ఇస్తాం.. తీసుకుంటే తీసుకోండి

ఈశాన్య రాష్ట్రాల రాయితీలు ఇవ్వలేం

కేంద్ర ఆర్థిక శాఖ విస్పష్ట సంకేతాలు

అమరావతి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): "హోదా కుదరదు! రాయితీలు ఇవ్వలేం. లోటు మరో రూ.1600 కోట్లే ఇస్తాం. ముందు... మేం ఇచ్చిన డబ్బులకు లెక్కలు చెప్పండి"... అంటూ కేంద్రం పంపిన సంకేతాలు టీడీపీలో వేడిపుట్టించాయి. 'హోదా, సంబంధిత ప్రయోజనాలపై కేంద్రం నిర్ణయం ఇదే అయితే ఏం చేద్దాం' అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించగా... 'బీజేపీతో తెగదెంపులు చేసుకుందాం' అని అత్యధిక శాతం టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేతులెత్తారు. కొంతకాలం కొనసాగితే మంచిదన్న అభిప్రాయానికి ఏడుగురు మాత్రమే మద్దతు పలికారు. మంగళవారం సాయంత్రం ఇక్కడ అసెంబ్లీ

మిగతా 14వ పేజీలో...

కాంగ్రెస్, బీజేపీ.. రెంటిదీ అన్యాయమే

జనం మాట ఇది.. వారి తరఫున పోరాడదాం

అమరావతికి ఎక్కువే ఇచ్చామంటారా?

ముంబై బుల్లెట్ రైలుకు లక్ష కోట్లా?

కర్ణాటక మెట్రోకు 17వేల కోట్లా?

పోరాటం.. అభివృద్ధి.. రెండూ కావాలి: బాబు

5

హోరు జోరు!

దద్దరిల్లిన పార్లమెంటు ఉభయ సభలు.. వాయిదా

అసెంబ్లీలో టీడీపీ-బీజేపీ మాటల యుద్ధం

అధికారంలో రాగానే హోదా ఇస్తాం: రాహుల్

అంతా అబద్ధం

హోదా లబ్ధి కొనసాగింపు నిజం

పది రాష్ట్రాలకు పదేళ్లు పన్ను వరాలు

సీజీఎస్టీ, ఐజీఎస్టీ తిరిగి చెల్లింపు

రూ. 27,413 కోట్లు బడ్జెటరీ మద్దతు

పేరు మార్పు... ప్రయోజనం అదే

గత ఏడాది అక్టోబరులోనే నోటిఫికేషన్

ఇప్పుడు రాష్ట్రాలన్నీ ఒకటేనంటూ కబుర్లు

అమరావతి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటు వేదికపై ఇచ్చిన హామీలకు దిక్కులేదు! పార్లమెంటులో చేసిన చట్టాలకే విలువ లేదు! ఇప్పుడు... కేంద్ర ప్రభుత్వం అదే పార్లమెంటు వేదికగా పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తోంది. 'ప్రత్యేక హోదా'పై, దానికింద అందే రాయితీలపై లిఖితపూర్వకంగా అవాస్తవాలు చెబుతోంది. హోదా సంబంధిత అంశాలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు... మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి శివప్రతాప్ శుక్లా లిఖితపూర్వక

మిగతా 14వ పేజీలో...

కటీఫ్‌కే టీడీపీ నేతల మొగ్గు

గరంగరంగా టీడీఎల్పీ సమావేశం.. తెగదెంపులు ఇప్పుడే వద్దన్న వారు ఏడుగురే

కేంద్ర ఆర్థిక శాఖ లీకులపై సీఎం ఆగ్రహం.. ఏపీని అవమానించేలా ఏమిటా వ్యాఖ్యలు?

ఇతర రాష్ట్రాలకు ఇస్తున్నారు.. నవ్యాంధ్రకూ ఇచ్చి తీరాల్సిందే.. ఇన్నాళ్లూ ఓపిగ్గా తిరిగాం

కేసులు పెడతారా? నిధులివ్వరా?.. దేనికైనా రెడీనే.. ఇంత జరిగినా బీజేపీతో వైసీపీ దోస్తీనా?

ఎన్నికల తర్వాత వారికి మద్దతు ఇస్తారట

అందుకే కేంద్రం ఏపీని అవమానిస్తోంది

సీఎం చంద్రబాబు ఆక్రోశం, ఆగ్రహం

కటీఫ్‌పై నిర్ణయాధికారం ఆయనకే



గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీల ఆందోళన.. మధ్యలో కేవీపీ, రేణుక

వైసీపీ ఎమ్మెల్యేల విదేశీయానం

టీడీపీ లాగేస్తుందనే భయం

రాజ్యసభ ఎన్నికల ముంగిట

విపక్షం క్యాంపు రాజకీయం

నేడు రాజ్యసభకు వేమిరెడ్డి నామినేషన్

5

ఎగిసి.. పడ్డ సెన్సెక్స్



13

గంటలోనే 400 పాయింట్లు డౌన్

రూ.2 లక్షల కోట్ల సంపద కనుమరుగు

5 రోజుల్లో 4.3 లక్షల కోట్ల నష్టాలు

కొచ్చర్, శిఖా శర్మకు ఎస్ఎఫ్ఐఓ సమన్లు

సమన్లతో వణికిపోయిన బ్యాంకింగ్ షేర్లు



16

రాజకీయంగా బలి చేశారు

ఏ ప్రశ్న అడిగినా కార్తి చెప్పే జవాబిదే!

సీబీఐ కస్టడీ మరో 3 రోజులు పొడిగింపు

దేవుడికే శఠగోపం!

ఆలయాల్లో ఈవోల ఇష్టారాజ్యం

అనధికారికంగా పూజ ధరల పెంపు

ప్రసాదాల్లోనూ అదే దోపిడీ

కొత్త పూజలతో 'స్వాహా'

దేవదాయశాఖకు చేరని 'ఆ సొమ్ములు'



అమరావతి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): దేవదాయశాఖలో ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా ఆలయాల్లో అక్రమాలకు అడ్డుకట్ట పడటం లేదు. పెద్ద ఆలయాల్లో టెక్నాలజీ, అదనపు సిబ్బందితో పరిస్థితి కొంత మెరుగైనా, చిన్న ఆలయాల్లో మాత్రం అధికారుల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. 'ఈవోలు చెప్పిందే వేదం' అన్నట్టు వ్యవహారాలు కొనసాగుతున్నాయి. చాలా ఆలయాల్లో ఈవోలు అనధికారికంగా ధరలు పెంచేశారు. దేవదాయశాఖ అనుమతి లేకుండానే పూజలు, ప్రసాదాల ధరలను పెంచుకుంటూ వెళ్తున్నారు. కొన్ని చోట్ల కొత్త పూజలను సృష్టించి ఆ సొమ్మును జేబుల్లో వేసుకుంటున్నారు. దేవదాయశాఖలోని అధికారులు కూడా వీటిని చూసీ చూడనట్లు వదిలేస్తుండటంతో చిన్న ఆలయాల్లో అవినీతికి అడ్డుకట్ట పడటం లేదు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని కె.అగ్రహారం గ్రామంలోని ఓ ఆలయంలో ఇదే తరహాలో సుమారు రూ.60లక్షలు స్వాహా చేసినా అధికారులు ఎలాంటి చర్యలూ లేకుండా వదిలేశారు. ఈ ఆలయ ఈవో 2016 సెప్టెంబరులో ప్రత్యేక పూజ కోసం దేవదాయశాఖ అనుమతి కోరారు. రూ.25వేలు వార్షిక ఆదాయం లేని ఆలయంలో రూ.5,116 పూజను ప్రతిపాదించారు. సంతాన ప్రాప్తికి నాగప్రతిష్ఠ పూజను ప్రతిపాదించగా, అధికారులు అనుమతి ఇవ్వలేదు. రూ.25వేలు వార్షిక ఆదాయం లేని

మిగతా 2వ పేజీలో...

సకాలంలో చేయకుంటే జరిమానా

ఆలస్యం రుజువైతే కట్టాల్సిందే

ప్రభుత్వ సేవల చట్టం అమల్లోకి

అమరావతి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): సకాలంలో సేవలను అందించని ప్రభుత్వ అధికారులకూ, సిబ్బందికీ అపరాధ రుసుం విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం రూపొందించి, ఆమోదించిన ప్రత్యేక చట్టాన్ని మంగళవారం గెజిట్ రూపంలో విడుదలచేశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ డెలివరీ గ్యారంటీ యాక్టు - 2017 బిల్లును గత అక్టోబరులో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో ఈ బిల్లు ఆమోదం పొంది, ఆ వెంటనే చట్టంగా అమల్లోకి వచ్చింది. పారదర్శకత, సమర్థతతో కూడిన ప్రజా సేవలను నిర్ణీత కాలవ్యవధిలో అందించడానికి ఈ చట్టాన్ని ఉద్దేశించారు. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్ణీత కాలవ్యవధిలో సేవలు పొందే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుంది. భారత రాజ్యాంగం ప్రకారం ఉన్న ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు, స్థానిక సంస్థలు నిరంతరం ఆన్‌లైన్‌లో సేవలను అందించాలి. ప్రభుత్వ సేవల కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే వాటిని ఆన్‌లైన్‌లో నిర్ణీత కాలవ్యవధిలో

మిగతా 2వ పేజీలో...





త్రిపురలోని బెలోనియాలో లెనిన్ విగ్రహాన్ని బుల్‌డోజర్‌తో కూల్చివేస్తున్న దృశ్యం; (ఇన్‌సెట్) తమిళనాడులోని వెల్లూరులో ధ్వంసమైన ద్రవిడ ఉద్యమ నేత రామస్వామి పెరియార్ విగ్రహం

త్రిపురలో లెనిన్ విగ్రహాల కూల్చివేత

చెలరేగిన హింస.. సీపీఎం కార్యకర్తలపై దాడులు

ఇది బీజేపీ పనే: సీపీఎం.. మోదీకి ఫిర్యాదు

లౌకిక శక్తులు చేతులు కలపాలి: ఏచూరి

విదేశీయులవి ఎందుకు: కేంద్ర మంత్రులు

ఒకరు పెడితే మరొకరు తీస్తారు: గవర్నర్

లెనిన్ ఎందరినో చంపిన ఉగ్రవాది: స్వామి

ఇక పెరియార్ వంతు.. తమిళ బీజేపీ నేత

వెల్లూరులో పెరియార్ విగ్రహం ధ్వంసం

అగర్తల, మార్చి 6: త్రిపురలో బీజేపీ ప్రభుత్వం ఇంకా కొలువు దీరనేలేదు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఇంకా మాణిక్ సర్కారే కొనసాగుతున్నారు. అప్పుడే అక్కడ సిద్ధాంత రాద్ధాంతాలు మొదలయ్యాయి. దక్షిణ త్రిపుర జిల్లాలోని బెలోనియాలో

మిగతా 16వ పేజీలో...

ఏపీకి డెలాయిట్, హెచ్‌పీ!

త్వరలోనే పూర్తి ప్రతిపాదనలు.. పలు కంపెనీలతో లోకేశ్ భేటీ

2

21 రోజుల్లోనే అనుమతులిస్తాం.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం



నాకు యమదర్శనం కావాలి



యమధర్మరాజు.. అనే పేరు వినగానే ప్రాణాలు భయంతో విలవిలలాడుతాయి. అయినా, మన ఇంట్లో జరిగే శుభాశుభ కార్యక్రమాలకు ఆయన్ను ఆహ్వానించి ఉపచారాలు చేస్తాం. ఆయన సాక్షాత్తూ సూర్యభగవానుని పుత్రుడు. నచికేతుని ద్వారా కఠోపనిషత్తును వెలువరించి వేదాంతసారాన్ని విశ్వానికి అందించిన గొప్ప వేదాంతి. పాండవాగ్రజుడైన ధర్మరాజు యముని వరమే. యముడికి సాధుసంయుతః, సంయమని పతిః, పితృగణస్వామి అనే బిరుదులున్నాయి. 'నృణాం పుణ్యకృతాం శుభావహ వపుః పాపేయసాం దుఃఖకృత్'.. అంటే యమదర్శనం కలిగినంతమాత్రానే పాపాత్ములు అసంకల్పితంగా మలమూత్రాదులను విడుదస్తారు. పాపులను భయపెట్టే యముడు.. ఆత్మజ్ఞానులు, భక్తులు, తపస్సంపన్నులు, పుణ్యాత్ములు, ధర్మపరాయణులు, భూతసేవాపరులతో మిత్రుడివలె వ్యవహరిస్తాడని గరుడపురాణం చెబుతోంది. అయితే.. 'భాభర్తి దండం దండాయ పాపినాం శుద్ధి హేతవే'.. అంటే యముడు దండధరుడై పాపులను శుద్ధిచేయబడిన బంగారంలాగా మార్చడానికి ప్రయత్నిస్తాడు తప్ప మరో తత్వం తెలియనివాడని దీని అర్థం. అట్టి ధర్మదేవత, సర్వజ్ఞుడు అయిన యమదర్శనం మరణాంతమున కలుగుగాక అని ప్రార్థించాలి. సత్సాంగత్యముతో ధర్మజీవితం గడిపి, నైతికంగా పరిఢవిల్లి రోగరహితంగా జీవించమని గరుడపురాణం ద్వారా బోధించిన వ్యాసులవారి ఆదేశం ప్రకారం నిష్కళంగా జీవించి.. మరణించాక యముని మిత్ర ఆతిథ్యం స్వీకరించి బ్రహ్మలోకానికి వెళ్లాలి.

- వేదాంతం జగన్నాథాచార్య

Paramjyothi పరంజ్యోతి



సార్ కోసమని 'ప్రత్యేకం'గా గుంటూరు మిర్చి వేసి చేశాను అంతే..

'22ఏ' పై ఏం చేయాలి?

- 1954 అసైన్ భూములపై రెవెన్యూ డైలమా!
- కమిటీనే పరిష్కరించాలని హైకోర్టు ఆదేశం
- సీసీఎల్ఏలో రెవెన్యూ ముఖ్యుల కీలక భేటీ
- 'ఆంధ్రజ్యోతి' కథనం పైనా చర్చ

అమరావతి, మార్చి 6(ఆంధ్రజ్యోతి):కోర్టు ఆదేశాలు అమలు చేయాలా? సర్కారు నిర్ణయానుసారం నడుచుకోవాలా? కోర్టు ఆదేశాలు అమలు చేయకపోతే కోర్టు ధిక్కారం అవుతుంది! ఈ భయంతో నిర్ణయాలు తీసుకుంటే సర్కారు కన్నెర్ర చేస్తుంది? ఇప్పుడేం చేయాలి? అంటూ 22ఏ జాబితా విషయంలో రెవెన్యూ శాఖ తీవ్రస్థాయిలో మల్లగుల్లాలు పడుతోంది. 1954కు ముందు అసైన్ అయిన భూముల వ్యవహారంలో పీటముడి పడటంతో ఏం చేయాలో ఆ శాఖకు దిక్కుతోచడం లేదు. ఓవైపు వరుస కోర్టు కేసులతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే దీనికి అనుగుణంగా ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోకపోవడం, రెవెన్యూ శాఖ ఏం చేయాలో దిశానిర్దేశం చేయకపోవడంతో సమస్య తీవ్ర రూపం దాలుస్తోంది. ప్రజలకు రెవెన్యూ శాఖకు మరింత అగాధాన్ని సృష్టిస్తోంది. ఈ అంశంపై భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయంలో మంగళవారం కీలక సమావేశం జరిగింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్..సీసీఎల్ఏ కార్యాలయానికి వచ్చారు. సీసీఎల్ఏ పునేఠాతోపాటు, సర్వే సెటిల్‌మెంట్ కమిషనర్ జగన్నాథం, న్యాయశాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సోమవారంనాటి 'ఆంధ్రజ్యోతి' ప్రధాన సంచికలో '22ఏ అంటే..ఏడుపే' శీర్షికన వచ్చిన వార్త ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఎ(1)(ఈ) ప్రకారం అసైన్ భూముల రిజిస్ట్రేషన్‌ను, వాటిపై క్రయ, విక్రయాలను నిషేధించారు. 1954కు ముందు జీఓ1142 ద్వారా అసైన్ చేసిన భూములను కూడా ఈ జాబితాలోనే చేర్చారు. దీనిపై రైతులు, సామాన్యుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. 1945కు ముందు జీఓ 1142 ద్వారా ఇచ్చిన అసైన్‌మెంట్‌లో ఎలాంటి షరతులు లేవని, ఆ భూములను పట్టా భూములుగానే చూడాలని వారు కోరుతున్నారు. ఇదే అంశంపై హైకోర్టులో వేర్వేరుగా వందల పిటిషన్లు వేశారు. ఈ కేసులన్నింటినీ కలిపి విచారించిన కోర్టు....1954కు ముందు అసైన్‌చట్టంలో క్రయ, విక్రయాల నిషేధం క్లాజు లేదు కదా.. అలాంటప్పుడు అ భూములను 22ఏ కింద ఎలా చేరుస్తారు? అంటూ ప్రశ్నించింది. ఇలాంటి కేసులను గుర్తించి వారికి న్యాయం చేసేందుకు భూ పరిపాలనా ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) నేతృత్వాన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో రిటైర్డ్ జిల్లా జడ్జి ఉండాలని స్పష్టం చేసింది. కమిటీ ఏర్పాటయింది కానీ జిల్లా జడ్జి కమిటీలో లేరు. గత ఏడాది నవంబరులో కమిటీ భేటీ అయి 1954కు ముందు అసైన్ అయిన భూములను 22ఏ నుంచి తొలగించాలన్న పిటిషన్లను తిరస్కరించింది. పిటిషన్‌దారులు కోర్టుకెళ్లారు. దీనిపై రెవెన్యూశాఖ కోర్టుకు వివరణ ఇస్తూ...'ఈ అంశంపై అంటే 1954కు ముందు అసైన్ చేసిన భూములను పట్టా భూములుగానే గుర్తించేలా నిర్ణయం తీసుకోవాలంటూ ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం" అని పేర్కొంది. దీన్ని కోర్టు తప్పుపట్టింది. కమిటీ ఏర్పాటయ్యాక ఈ అంశాన్ని మళ్లీ ప్రభుత్వ పరిశీలనకు ఎలా నివేదిస్తారని ప్రశ్నించింది.

మళ్లీ మొదటికి!

రెండోదఫా కూడా ఇలాంటి పిటిషన్లను కమిటీ తిరస్కరించింది. దీంతో గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరుకు చెందిన పిటిషన్ దారులు మరోసారి కోర్టును ఆశ్రయించారు. కమిటీనే ఈ అంశాన్ని పరిష్కరించాలంటూ ఈనెల 5న కోర్టు మరోసారి స్పష్టం చేసింది. తాజా పరిణామాలపై రెవెన్యూ ఉన్నతాధికారులు ఈ భేటీలో చర్చించారు. 1954కు ముందు అసైన్ అయిన భూములను పట్టా భూములుగా గుర్తించాలన్న ప్రతిపాదనపై గతంలోనే మంత్రివర్గం విభేదించినట్లు తెలిసింది. ఆ ప్రతిపాదనను ఆమోదించకుండా పక్కనపెట్టింది. ఇదిలా ఉండేగా, హైకోర్టు ఆదేశాలు ఉన్న తరుణంలో తలెత్తుతోన్న పరిణామాలు, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను ఏకరువు పెడుతూ మరోసారి 1954కు ముందు అసైన్ అయిన భూములను పట్టా భూములుగానే గుర్తించాలని ప్రభుత్వానికే నివేదించాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే, ఈ అంశంపై ఈనెల 12న మరోసారి సమావేశం కాబోతున్నారు.



ఇదీ.. చేపే!

సాగర్‌నగర్ తీరంలో మంగళవారం మత్స్యకారులకు వింత ఆకారంలో ఉన్న అరుదైన చేప లభించింది. రెండు చిన్న కొమ్ములు, నెత్తిమీద చిన్న కళ్లు, తోక ఉన్న ఈ చేపను తాము మురమొయ్యి అని పిలుస్తామని మత్స్యకారులు తెలిపారు. ఇలాంటివి ఎక్కువగా సముద్రంలో రాళ్ల మధ్య ఉంటాయని, ఈ తరహా చేపలను ఆహారంగా తీసుకుంటామని వారు చెప్పారు.

- సాగర్‌నగర్ (విశాఖపట్నం)

ఏపీకి డెలాయిట్!

- త్వరలోనే పూర్తి ప్రతిపాదనలు
- పలు కంపెనీలతో లోకేశ్ భేటీ

న్యూఢిల్లీ/అమరావతి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో కంపెనీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలపై డెలాయిట్, హెచ్‌పీ సానుకూలంగా స్పందించాయి. త్వరలోనే పూర్తిస్థాయి ప్రతిపాదనలతో ఏపీకి వస్తామని సూచించాయి. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటన సందర్భంగా మంగళవారం పలు కంపెనీల సీఈవోలతో భేటీ అయ్యారు. సులభతర వ్యాపారంలో ఏపీ నంబర్‌వన్‌గా ఉందని, ఇక్కడ పరిశ్రమ ఏర్పాటుకు కావాల్సిన అన్ని అనుమతులు 21 రోజుల్లోనే ఇస్తున్నామని మంత్రి తెలిపారు. ఏపీలో డెలాయిట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని ఆ కంపెనీని కోరారు. ఏపీతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, త్వరలోనే పూర్తిస్థాయి ప్రతిపాదనలతో వస్తామని డెలాయిట్ సీఈవో పునీత్ రెంజెన్ తెలిపారు. హెచ్‌పీ కంపెనీ ప్రతినిధులతోనూ లోకేశ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఆ సంస్థ మేనేజర్ అమితాబ్ నాగ్ దీనికి సానుకూలంగా స్పందించారు.

10 ఫోన్లలో రెండు ఏపీ నుంచే

నోబెల్ గ్రూప్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ డైరక్టర్ సరబ్‌జిత్ సింగ్, యాహో మొబైల్ కంపెనీ ఎండీ చన్ప్రీత్ సింగ్, కిమాషీ ఎలక్ట్రానిక్స్ సీఈవో అనిల్ గుప్తాలతో లోకేష్ విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సంస్థలు మొబైల్ ఫోన్లు, ఎల్ఈడీ టీవీలు, పవర్ బ్యాంకులు, యూఎస్బీ డేటా కేబుళ్లు, మొబైల్ చార్జర్లను ఉత్పత్తి చేస్తున్నాయి. వారితో లోకేశ్ మాట్లాడుతూ... దేశంలో ఉత్పత్తి అవుతున్న ప్రతి 10 ఫోన్లలో రెండు ఏపీలోనే తయారవుతున్నాయని చెప్పారు. చిప్ డిజైన్ నుంచి పూర్తిస్థాయి వస్తువుల తయారీ వరకు రాష్ట్రంలో తయారయ్యేలా మౌలిక వసతులను కల్పిస్తున్నామని తెలిపారు. త్వరలోనే రిలయన్స్ 150 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ ఏర్పాటు చేయనుందన్నారు. దీంతో దేశంలో ఉత్పత్తయ్యే ప్రతి 10 ఫోన్లలో ఐదు ఏపీలోనే తయారవుతాయన్నారు.



మంత్రి నారా లోకేశ్‌తో డెలాయిట్ గ్లోబల్ సీఈవో పునీత్ రంజన్ తదితరులు

ఉష్ణోగ్రతలు

కేంద్రం	గరిష్ఠం	కనిష్ఠం
చిత్తూరు	40.0	16.0
కడప	39.0	15.0
విశాఖపట్నం	38.2	20.0
కర్నూలు	38.1	22.2
అనంతపురం	37.0	16.0
హైదరాబాద్	36.7	20.1
గుంటూరు	36.5	16.8
విజయవాడ	36.0	19.4
నెల్లూరు	34.4	21.8

మండిన ఉత్తర కోస్తా, రాయలసీమ

విశాఖపట్నం, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): నైరుతి, పశ్చిమ దిశ నుంచి పొడిగాలులు వీయడంతో ఉత్తర కోస్తా, రాయలసీమల్లో ఎండ తీవ్రత పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. విశాఖ విమానాశ్రయం, తుని, అనంతపురం, కర్నూలులో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విదర్భ నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో పొడిగాలులు వీయడంతో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయని వాతావరణ అధికారి ఒకరు తెలిపారు.



హింసను ప్రేరేపించడమే రవిశంకర్ లక్ష్యం

శ్రీశ్రీ రవిశంకర్‌కు రాజ్యాంగంపై నమ్మకం లేదు. అందరికన్నా తనే గొప్పోన్నని, తను ఏది చెబితే అది ప్రతి ఒక్కరూ వినాల్సిందేనని భావిస్తున్నారు. దేశంలో హింసాకాండను ప్రేరేపించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అందుకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదుచేయాలి.

- అసదుద్దీన్ ఒవైసీ, లోక్‌సభ సభ్యుడు



ఎవరినీ బెదిరించడం లేదు

నేనెవరినీ బెదిరించడం లేదు. హెచ్చరిక చేస్తున్నానంతే. న్యాయస్థానం కనుక మందిరానికి వ్యతిరేకంగా తీర్పు చెబితే రక్తపాతం తప్పదు. తమకు వ్యతిరేక తీర్పు వస్తే ముస్లింలు న్యాయ వ్యవస్థపై నమ్మకం కోల్పోతారు. అందుకే ఇచ్చిపుచ్చుకోవడమే సమస్యకు పరిష్కారం.

- శ్రీశ్రీ రవిశంకర్, ఆధ్యాత్మిక గురువు

వెన్నెముకకు హెల్మెట్ రక్ష

వాషింగ్టన్, మార్చి 6: తలకు దెబ్బ తాకకుండా హెల్మెట్ రక్షణగా నిలుస్తుంది. అయితే, దాని వల్ల మరో లాభం కూడా ఉందంటున్నారు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ శాస్త్రవేత్తలు. ప్రమాదాలు జరిగినపుడు వెన్నెముకకు భారీ దెబ్బలు తగలకుండా హెల్మెట్ కాపాడుతుందని తెలిపారు. పూర్తిగా కాకపోయినా, 2010-2015 మధ్య జరిగిన రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించినవారు, ధరించనివాళ్ల డేటాను పరిశీలించగా హెల్మెట్ పెట్టుకున్నవాళ్ల వెన్నెముకకు గాయాలు తక్కువగా అయినట్లు తేలిందన్నారు.

బయోస్టాటిస్‌తో చావు వాయిదా

వాషింగ్టన్, మార్చి 6: ప్రమాదంలో మృతిచెందిన వారిని ఆస్పత్రికి తీసుకెళ్తే 'ఓ అరగంట లేదా ఓ గంట ముందు తీసుకొచ్చి ఉంటే బతికించేవాళ్లం' అని వైద్యులు అనడం వింటూనే ఉంటాం. యుద్ధభూమి లో సైనికులకు ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఎదురవుతుంటాయి. చావుకు, బతుకుకు మధ్య ఆ స్వల్పకాలం చాలా కీలకం. అందుకే, ఆ సమయంలో చావు ను వాయిదా వేసేందుకు 'బయోస్టాటిస్(జీవక్రియను నెమ్మదించేలా చేయడం)' అనే సరికొత్త విధానాన్ని అమెరికా డిఫెన్స్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ అభివృద్ధి చేస్తోంది. శరీరంలో పరమాణు స్థాయి నుంచే జీవ రసాయన చర్య నిరంతరం జరుగుతుంది. ఎలాంటి అపాయం కలుగకుండా ఈ చర్యల వేగాన్ని తగ్గించేందుకు, ప్రొటీన్ల స్థాయిలో కణాల సామర్థ్యాలను నియంత్రించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని పరిశోధకులు తెలిపారు.



చంద్రగిరి స్టేషన్‌లో మహిళా సిబ్బందితో దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్ తదితరులు

చంద్రగిరిలో మహిళాగిరి!

- ఆ రైల్వేస్టేషన్‌లో అందరూ అతివలే
- దక్షిణమధ్య రైల్వేలో తొలి స్టేషన్ ఇదే..
- మహిళా దినోత్సవం రోజున అమల్లోకి..

చంద్రగిరి, హైదరాబాద్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): చిత్తూరుజిల్లా చంద్రగిరి రైల్వే స్టేషన్‌ను మహిళా స్టేషన్‌గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నిర్ణయం తీసుకొంది. పూర్తిగా మహిళా సిబ్బందితో ఒక రైల్వేస్టేషన్‌ను నిర్వహించడం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే ఇదే తొలిసారి. మంగళవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ ఈ స్టేషన్‌ను సందర్శించి, ఇక్కడి మహిళా సిబ్బందిని అభినందించారు. "దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే తొలి మహిళా రైల్వే స్టేషన్‌గా చంద్రగిరి రికార్డు సృష్టించింది. రెండవదిగా బేగంపేట రైల్వే స్టేషన్‌ను ఎంపిక చేయడం జరిగింది" అని ఆయన తెలిపారు. కాగా, దేశంలోనే మొదటి మహిళా రైల్వే స్టేషన్‌ను ముంబాయిలో, రెండోదానిని మధ్యప్రదేశ్‌లోని మాతంగిలో నిర్వహిస్తున్నారు. ఆ తరువాతి స్టేషన్‌గా గుంతకల్ డివిజన్‌లోని చంద్రగిరిని కేంద్రం ఎంపిక చేయడం విశేషం. ఈ స్టేషన్‌లో

చంద్రగిరి స్టేషన్‌లో నలుగురు అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్లను, వివిధ స్థాయిల్లో మరో ముగ్గురు మహిళలను నియమించారు. ఇప్పటికే మహిళా సిబ్బంది విధుల్లో పాల్గొంటుండగా, అధికారికంగా ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి పూర్తిస్థాయిలో వీరి సేవలు అందుబాటులోకి రానున్నాయి. కాగా, గుంటూరు డివిజన్‌లోని ఫిరంగిపురం స్టేషన్‌ను, తెలంగాణ రాష్ట్రంలో బేగంపేట స్టేషన్‌ను కూడా పూర్తిగా మహిళా ఉద్యోగులతో నిర్వహించనున్నారు. ఈ రెండు స్టేషన్లలో సైతం ఈనెల ఎనిమిదో తేదీనుంచి మహిళా సేవలు పూర్తిగా అందుబాటులోకి వస్తాయి.

ఎంబీబీఎస్ రిజిస్ట్రేషన్లు చేయండి: చంద్రబాబు

అమరావతి, మార్చి 6(ఆంధ్రజ్యోతి): ఎంబీబీఎస్ వైద్యుల రిజిస్ట్రేషన్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే అందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. జూనియర్ వైద్యులు మంగళవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రిని కలిశారు. ఎస్ఆర్, సూపర్ స్పెషాలిటీ వైద్యుల పారితోషికాలు పెంచినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. యుజీ, పీజీ డిగ్రీల రిజిస్ట్రేషన్ సమస్యను ఈ సందర్భంగా వారు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. 2018 పెంపుదలను కూడా వెంటనే విడుదల చేయాలని కోరారు. దీనిపై స్పందించిన సీఎం... ముందు ఎంబీబీఎస్ డిగ్రీల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన అంశంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పీజీ డిగ్రీ రిజిస్ట్రేషన్ల సమస్యపైనా దృష్టి సారించాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు స్పందించిన అధికారులు... పీజీల రిజిస్ట్రేషన్‌కు ఫైల్ సిద్ధం చేయాలని ఎన్టీఆర్ హెల్త్‌వర్సిటీ వీసీని ఆదేశించారు. దీంతోపాటు శ్రీకాకుళంజిల్లా సీతంపేట ఐటీడీఏలో 'సిక్ నియోనాటల్ కేర్ యూనిట్(ఎస్ఎన్‌సీయూ)ను, ఏఎన్ఎం డిజీ వెబ్‌సైట్‌ను కూడా సీఎం ప్రారంభించారు.

రేపు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురువారం జరగనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్‌ను ఆమోదిస్తారు. బడ్జెట్ ఆమోదం కోసం కొద్దిసేపు మాత్రమే ఈ సమావేశం జరుగుతుంది.

విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె విరమణ

- ఈ నెల 9న యాజమాన్యంతో చర్చలు

అమరావతి, మార్చి 6(ఆంధ్రజ్యోతి):డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా కొంత కాలంగా ఆందోళన చేస్తున్న విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులు తాత్కాలికంగా సమ్మె విరమించారు. విజయవాడలో దీక్షలు చేస్తున్న వారికి ఎస్ఈ ప్రవీణ్ మంగళవారం రాత్రి నిమ్మరసం ఇచ్చారు. ఈ నెల 9న ఉద్యోగ సంఘాల నేతలతో విద్యుత్ సంస్థల యాజమాన్యాలు చర్చలు జరపాలని నిర్ణయించాయి. ఆ సమావేశంలో పరిష్కారం లభిస్తుందన్న హామీ మేరకు సమ్మె విరమించినట్లు ఉద్యోగులు తెలిపారు. బుధవారం నుంచి అంతా విధులకు హాజరుకానున్నారు. అయితే సమ్మె కారణంగా ఈ నెల విద్యుత్ మీటర్ రీడింగ్ చాలాచోట్ల ఇంకా తీయలేదు. అలా రీడింగ్ తీయని చోట ఈ నెల బిల్లు భారమయ్యే అవకాశం కనిపిస్తోంది. గత నెల వినియోగంతోపాటు ఎప్పుడైతే రీడింగ్ తీస్తారో అప్పటి వరకూ మీటర్ తిరిగినదాన్ని బట్టి బిల్లు వస్తుంది. దాంతో యూనిట్లు ఎక్కువ కనిపిస్తాయి. శ్లాబ్ కూడా దాటిపోయి బిల్లు చుక్కలు చూపించే అవకాశం ఉంది.

ఎయిమ్స్‌కు 104 కోట్లు ఇచ్చాం: కేంద్రం

న్యూఢిల్లీ, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): మంగళగిరిలో ఏర్పాటు చేస్తున్న ఎయిమ్స్ ఆస్పత్రి భవనాల నిర్మాణానికి ఇప్పటి వరకు రూ.104.51 కోట్లు విడుదల చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విన్ కుమార్ చౌబే వెల్లడించారు. ఈ మేరకు రాజ్యసభలో ఎంపీ టీజీ వెంకటేష్ అడిగిన ప్రశ్నకు ఆయన మంగళవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మొత్తం రూ.1618 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని 2015లో కేంద్ర కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు. మట్టి నమూనాల పరిశీలన, టోపోగ్రాఫికల్ సర్వే వంటివి పూర్తయ్యాయని, ప్రస్తుతం ప్రహరీ గోడ నిర్మాణం పనులు జరుగుతున్నాయని వివరించారు.

అడవుల్లోకి అంబులెన్స్

- ఐటీడీఏలకు 122 ఫీడర్ అంబులెన్సులు
- దేశంలోనే తొలిసారి.. : మంత్రి కామినేని

అమరావతి, మార్చి 6(ఆంధ్రజ్యోతి): మారుమూల గిరిజన ప్రాంతవాసుల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ద్విచక్ర వాహనాలతో కూడిన ఫీడర్ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. 108 వాహనాలు చేరుకోలేని ప్రాంతాలకు వెళ్లి రోగులను సమీప ఆసుపత్రులకు తరలించే అవకాశముంటుంది. సచివాలయం మొదటి భవనం వద్ద మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చజెండా ఊపి ఈ ఫీడర్ అంబులెన్సులను ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా ప్రయోగాత్మకంగా పీపీపీ పద్ధతిలో 122 ఫీడర్ అంబులెన్స్ సేవలను వినియోగిస్తున్నామన్నారు. వీటిలో సీతంపేట ఐటీడీఏకు 15, పార్వతీపురం ఐటీడీఏకు 24, పాడేరు ఐటీడీఏకు 42, రంపచోడవరం 21, చింటూరు 6, కె.ఆర్‌పురం 8, శ్రీశైలం ఐటీడీఏకు 6 ఫీడర్ అంబులెన్స్‌లు కేటాయించారు. 108 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసిన 60 నిమిషాల్లో సంఘటన స్థలానికి ఫీడర్ అంబులెన్స్ చేరుకుంటుందని మంత్రి తెలిపారు.

కాగా, ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేదిలేదని కేంద్ర ఆర్థికశాఖ అన్న విషయమై మీ స్పందన ఏంటని విలేకరులు ప్రశ్నించగా.. ఢిల్లీలో ఏం జరిగిందో తనకు పూర్తి తెలియదని, విషయం తెలుసుకోకుండా పార్టీలపరంగా మాట్లాడితే దూరం పెరిగిపోతుందని కామినేని వ్యాఖ్యానించారు.



ఫీడర్ అంబులెన్స్ ఇదే..

దేవుడికే శఠగోపం!

(మొదటి పేజీ తరువాయి)

ఆలయంలో ఇంత పెద్ద మొత్తంలో తీసుకునే పూజ సాధ్యం కాదని స్పష్టంచేశారు. అయినా ఈవో ఆ పూజకు ప్రత్యేకంగా వెబ్‌సైట్ రూపొందించి, పూజలు ప్రారంభించారు. దీనికి ప్రచారం కూడా కల్పించి సుమారు రూ.60లక్షలు వసూలు చేశారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో ఈ కేసును దేవదాయశాఖలోని విజిలెన్స్ విభాగానికి అప్పగించి ఆ పూజలు నిలిపివేశారు. కొంతకాలం విచారణ జరిపిన అధికారులు అనంతరం ఆ కేసును క్లోజ్ చేశారు. దీంతో మిగతా ఆలయాల్లోనూ ఈవోలు పూజలు, ప్రసాదాల ధరలు పెంచుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఏదైనా ఆలయంలో ధర ఒక్క రూపాయి పెంచాలన్నా కచ్చితంగా కమిషనర్ అనుమతి పొందాలి. కానీ కమిషనర్ నుంచి అనుమతులు రాకుండానే ఆలయాల్లో ధరలు పెంచుతున్నారు.

పండగొస్తే వారికి పండగే..

పండుగల సమయాల్లో ఈవోలు ఎక్కువ దోపిడీకి పాల్పడుతున్నారన్న ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయి. రద్దీని బట్టి తాత్కాలికంగా టికెట్ల ధరల పెంపునకు ఈవోలు ప్రతిపాదనలు చేస్తున్నారు. దానికి వ్యూహాత్మకంగా పండుగలకు కొద్ది రోజుల ముందు దరఖాస్తులు పంపి, అనుమతి రాకుండానే ధరలు పెంచేస్తున్నారు. ఎలాగూ అనుమతి లేదు కాబట్టి తర్వాత ఆ అదనపు సొమ్మును స్వాహా చేస్తున్నారు. ఇటీవల శివరాత్రి సమయంలోనూ చాలా ఆలయాల్లో ఇదే తంతు నడిచిందని దేవదాయశాఖ వర్గాలే అంటున్నాయి. ముఖ్యంగా పూజల ధరలు భారీగా పెంచి, అక్రమార్జనకు పాల్పడుతున్నారని అంటున్నారు.

నిద్రావస్థలో విజిలెన్స్..

దేవదాయశాఖలో విజిలెన్స్ విభాగం పూర్తిగా నిద్రావస్థలోకి వెళ్లిపోయింది. సుమారు 600 కేసులు పెండింగ్‌లో ఉన్నా నెలకు ఒకట్రెండు కేసులు కూడా పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఈవోలపై వచ్చిన ఆరోపణలను పట్టించుకోకపోవడం వల్లే ఈ తరహా అక్రమాలు పెరిగిపోతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల విజిలెన్స్ విభాగం సూపరింటెండెంట్ మారినా, పాత అధికారే ఇంకా ఫైళ్లు చక్కబెడుతున్నారని దేవదాయ శాఖ వర్గాలే అంటున్నాయి.

సకాలంలో చేయకుంటే జరిమానా

(మొదటి పేజీ తరువాయి)

పరిష్కరించాలి. ఈ పరిష్కార సమయంలో ఉద్యోగులు పారదర్శకంగా వ్యవహరించాలి. పౌర సేవల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి, తన దరఖాస్తులో అవసరమైన పత్రాలను జత చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ శాఖలు తమ పరిధిలో పౌర సేవలు ఎలా అమలు జరుగుతున్నాయో పర్యవేక్షించేందుకు ఒక అథారిటీని నియమిస్తాయి. ఈ అథారిటీకి ఎవరైనా సకాలంలో తమ దరఖాస్తులు పరిష్కారం కాలేదంటూ అప్పీలు చేస్తే.. వాటిని పరిశీలించి అందుకు కారణాలను విశ్లేషిస్తుంది. సహేతుకమైన కారణం లేకుండా దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టినట్లు రుజువైతే .. సంబంధిత అధికారికీ, సిబ్బందికీ అపరాధ రసుము విధిస్తారు. కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నప్పుడు మాత్రమే సంబంధిత శాఖాధికారితో ముఖాముఖి కలుసుకునే వీలుంటుంది. ఫైలు పరిష్కారం కోసం ఏ అధికారితోనూ ముఖాముఖీ కలుసుకునే అవసరమే లేదు. ఈ-ఫైలింగ్ విధానంలోనే ప్రభుత్వ శాఖలన్నీ సేవలందించాలి. దరఖాస్తును పరిష్కరించేందుకు తీసుకున్న సమయం .. ఏమైనా కొర్రీలుంటే .. వాటి గురించిన సమాచారం తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలను ఆన్‌లైన్‌లో అధికారులు వివరించాలి.



ముద్దుకృష్ణమ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న చంద్రబాబు, టీడీపీ నేతలు

ముద్దుకృష్ణమ..భావితరాలకు స్ఫూర్తి: సీఎం

» మండలిలో సంతాప తీర్మానం...సభలో రెండు నిమిషాలు మౌనం

అమరావతి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): 'టీచర్‌గా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చినా భావాలు మార్చుకోలేదు. తనదైన శైలిలో రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. ఆదర్శ భావాలు కలిగిన వ్యక్తి. అలుపెరగని నాయకుడు. భవిష్యత్ తరాలకు, వర్తమాన రాజకీయ నాయకులకు ఆయనే స్ఫూర్తి. గాలి ముద్దుకృష్ణమనాయుడి మృతి తీరని లోటు' అని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులు అర్పించారు. ఇటీవల మరణించిన టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి ముద్దుకృష్ణమనాయుడిని స్మరించుకుంటూ రాష్ట్ర విద్యుత్ మంత్రి కిమిడి కళావెంకట్రావు మంగళవారం శాసనమండలిలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభ్యులంతా ముద్దుకృష్ణమతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పిలుపు మేరకు ఆయన రాజకీయాల్లోకి వచ్చారని గుర్తుచేశారు. 35 ఏళ్లపాటు ఆయన్ను దగ్గరగా చూశానని.. రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందన్నారు.అనంతరం సభ రెండు నిముషాల పాటు మౌనం పాటించింది.

5 కోట్ల మంది ఒకలా..

బీజేపీ నేతల తీరు మరోలా!

» అచ్చెన్నాయుడి ఆక్షేపణ

» అసలు వాళ్లు ఏం చెబుతారో చూస్తాం

» లీకులు పట్టించుకోం: పయ్యావుల

» ఇక నాన్చుడు ఉండదు: ఆది

» కలహాల కాపురమే బెటర్: అయ్యన్న

అమరావతి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం సంకేతప్రాయంగా చెబుతుండడం, రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా ఏపీ బీజేపీ నేతలు మాట్లాడుతుండంపై రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, ఆదినారాయణరెడ్డి, అయ్యన్నపాత్రుడు, శాసనమండలిలో చీఫ్‌విప్ పయ్యావుల కేశవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఐదు కోట్ల మంది ఆంధ్రుల మనోభావాలు ఒకలా ఉండగా.. బీజేపీ నేతల తీరు మరోలా ఉందని అచ్చెన్నాయుడు అసెంబ్లీలో అన్నారు. కేంద్రం రాష్ట్రానికి ఏం చేసిందో ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా స్పష్టంగా, బహిరంగంగా చెప్పారని.. ఇంకా ఏం చేయాల్సి ఉందో చెబితే మాత్రం బీజేపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని తప్పుబట్టారు. ప్రధానిని, కేంద్రాన్ని విమర్శించే ఉద్దేశం తమకు లేదన్నారు. రాజకీయాలకు అతీతంగా విభజన చట్టంలో పెట్టిన వాటినే ఇవ్వమని అడుగుతున్నామని తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శిస్తున్నా.. అంతర్గతంగా మాత్రం ఆయన వెనుక మోదీయే ఉన్నారేమోనని అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. హోదాపై కేంద్రం వైఖరిని బట్టి టీడీపీ నిర్ణయం ఉంటుందని.. ఇక నాన్చుడు ధోరణి ఉండదని ఆదినారాయణరెడ్డి సచివాలయంలో అన్నారు. రెండు రోజుల్లో ఈ విషయం తేలుతుందన్నది తన వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పారు. వాళ్లది (కేంద్రానిది)పాజిటివ్ అయితే మనం పాజిటివ్... నెగటివ్ అయితే నెగటివ్‌గా.. తీసుకుంటామని చెప్పారు. చంద్రబాబు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేదిలేదని, ప్యాకేజీకి మాత్రమే కట్టుబడి ఉంటామని కేంద్రం అంటున్నట్లు లీకులు వస్తున్నాయని.. లీకులు చూసి స్పందించబోమని.. అసలు వాళ్లు ఏం చెబుతారో చూసి.. పూర్తి వివరాలు తెలుసుకున్నాక స్పందిస్తామని పయ్యావుల సచివాలయంలో చెప్పారు. కేంద్రం తీరుపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉందన్నారు. మంత్రి యనమల రామకృష్ణుడు, రాష్ట్ర ప్రణాళికాబోర్డు ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఢిల్లీ నుంచి వచ్చాక పూర్తి వివరాలు తెలుసుకుంటామని, కేంద్ర స్పందన ఆధారంగా రెండు రోజుల్లో నిర్ణయం ఉంటుందని తెలిపారు. కాగా.. టీడీపీ, బీజేపీ మధ్య కలహాలు ఉన్నా రాష్ట్రం... ప్రజల కోసం కలిసి కాపురం చేయడమే మంచిదని అయ్యన్నపాత్రుడు అసెంబ్లీ ఆవరణలో వ్యాఖ్యానించారు. రెండు పార్టీలూ పంతాలకు పోవడం మంచిది కాదని, కలిసి ఉంటే రాష్ట్రానికి మేలు కలుగుతుందని అన్నారు. కలిసి ఉన్నా లేకపోయినా రాష్ట్రంలో టీడీపీ విజయానికి మాత్రం ఢోకా లేదని, అది అందరికీ తెలిసిందేనని చెప్పారు.



మంగళవారం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన మాజీ మంత్రి, బీజేపీ నేత పట్నం సుబ్బయ్య. టీడీపీ తరపున మూడుసార్లు పలమనేరు నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహించారు.

తెలుగు గేదెలే కావాలి!

» ఇతర రాష్ట్రాల గేదెలకు తెలుగు రాదు..

» సభలో నవ్వులు పూయించిన వర్మ

అమరావతి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం పాడి పథకం కింద ఇస్తున్న గేదెలు సొంత రాష్ట్రానివే కావాలని పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. గేదెల కొనుగోలుకు ఆర్థిక సాయం చేస్తున్న ప్రభుత్వం హరియాణా, తమిళనాడు నుంచి వాటిని తెచ్చుకోవాలని నిబంధనలు పెట్టడంవల్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. హరియాణా వాతావరణానికి అలవాటు పడిన గేదెలు ఇక్కడ జీవించలేక పోతున్నాయని, ఒకవేళ బతికినా పాలు సరిగా ఇవ్వడం లేదన్నారు. అధికారుల దృష్టికి తీసుకొస్తే ఇప్పుడు తమిళనాడు గేదెలు తెచ్చుకోమంటున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలోనే పొరుగు జిల్లా నుంచి తెచ్చుకునేలా ఉండాలని కోరారు. పొరుగు రాష్ట్రాల గేదెలకు తెలుగు రాదని, ఆగమంటే అవి ఆగవని ఎమ్మెల్యే అనడంతో సభ్యులందరూ నవ్వారు. తమ నియోజకవర్గాల్లోనూ ఈ సమస్య ఉందని, వర్మతో తామందరం ఏకీభవిస్తున్నామని మొత్తం ఎమ్మెల్యేలు ఒక్కసారిగా చేతులెత్తారు. మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిస్తూ మెజారిటీ సభ్యుల అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకొంటుందని హామీ ఇచ్చారు.

టీడీపీతోనే బీసీల ప్రగతి: అచ్చెన్న

వెనుకబడిన వర్గాలు తెలుగుదేశం వల్లే అభివృద్ధి చెందాయని బీసీ సంక్షేమశాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పదేళ్ల కాలంలో తీరని అన్యాయం చేసిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్ద కాలంలో రూ.7,810 కోట్లు బీసీలకు ఖర్చు చేశారన్నారు. అదే 2014లో బీసీలు చంద్రబాబును ఆదరించడంతో నాలుగేళ్లలోనే రూ.15,587 కోట్ల నిధులు విడుదల చేస్తే వాటిలో రూ.12,867 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు.

దమ్ముంటే కేంద్రంపై ఒత్తిడి తెండి: ఆంజనేయులు

రాష్ట్ర బీజేపీ నాయకులకు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి, రాష్ట్ర ప్రయోజనాలు సాధించాలని టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. మూడున్నరేళ్లుగా టీడీపీ అన్ని రకాలుగా ఒత్తిడి చేసిందని, ఇప్పుడు క్లైమాక్స్ కాబట్టి మరింత ఒత్తిడి పెంచుతున్నామని తెలిపారు.

మాటపై నిలబడాలి: ఆనందరావు

బీజేపీ నాయకులు విమర్శలు మానుకుని.. వారిచ్చిన హామీలను అమలుచేయాలని, ఇచ్చిన మాటపై నిలబడాలని టీడీపీ ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు. కేంద్రం నుంచి నిధులు కోరడంలో తప్పేముందని ప్రశ్నించారు. ప్యాకేజీకి అనుగుణంగా నిధులివ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. లేదంటే దోషిగా నిలబడాల్సి వస్తుందన్నారు.

అన్ని పార్టీలు బాబు నాయకత్వంలో నడవాలి: డొక్కా

రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు రాజకీయాలను పక్కనబెట్టి అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయకత్వంలో నడవాలని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. ఈ మేరకు అన్ని పార్టీలు తీర్మానం చేయాలని సూచించారు. ఢిల్లీలో అనవసర రాజకీయాలతో ప్రయోజనం ఉండదన్నారు.

బాబును విమర్శించడానికి ఢిల్లీ వెళ్లాలా: పల్లె

సీఎం చంద్రబాబును విమర్శించడానికి వైసీపీ నాయకులు ప్రత్యేక రైలులో ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఉందా అని ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి మంచి చేయాలని జగన్‌కు లేదని, అందుకే ఆ పార్టీ ఎంపీలు పార్లమెంటులో కాకుండా రోడ్లపై నిరసన తెలుపుతున్నారని అన్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం 2017జూన్‌లో ఎంపీలతో ఎందుకు రాజీనామా చేయించలేదని ప్రశ్నించారు.

హిందువులుగా మారి

ఉద్యోగాలు చేసుకోండి!

» టీటీడీలోని అన్యమతస్తులకు.. స్వామి పరిపూర్ణానంద సూచన



తిరుమల, మార్చి 6: టీటీడీలో పనిచేస్తున్న అన్యమతస్తులు హిందూమతాన్ని స్వీకరించి ఉద్యోగాలు చేసుకోవడానికి తమకు అభ్యంతరం లేదని..వారిని హిందువులుగా స్వీకరించే బాధ్యత తాను తీసుకుంటానని శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద అన్నారు. మంగళవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం ఎదుట మీడియాతో మాట్లాడారు. అన్యమత ఉద్యోగుల విషయంలో గత ఈవోలెవ్వరూ చర్యలు తీసుకోలేకపోయారని, ఉత్తరాదికి చెందిన ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ సమర్థంగా పని చేస్తున్నారని కొనియాడారు. టీటీడీలో పనిచేస్తున్న అన్యమతస్తులు హిందువులుగా మారని పక్షంలో ప్రభుత్వంలోని ఇతర విభాగాలకు అదే ర్యాంకుతో బదిలీ చేయనున్నట్టు ఈవో చెప్పారని తెలిపారు. మతం పేరుతో ఎవ్వరినీ రోడ్డున పడేయడం లేదని, హిందూధర్మాన్ని నమ్మి వస్తే వారు టీటీడీలో విధులు నిర్వహించుకోవచ్చన్నారు. ఆ 44 మంది అన్యమతస్తులతో కూడా ఓసారి చర్చిద్దామని చెప్పినట్టు తెలిపారు. ఆలయం మూతపడితే ధర్మం బతకదని..ధర్మ ప్రతిష్ఠాపన కోసం దేవాలయాలన్నీ తెరుచుకోవాలన్నారు. దేవాలయాల పరిరక్షణకు అమెరికాకు చెందిన సేవ్ టెంపుల్ డాట్ ఆర్గనైజేషన్ అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు.

అతిసారకు మరో ముగ్గురు బలి

» ఐదుకు చేరిన మృతుల సంఖ్య

» గుంటూరు జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డు

గుంటూరు (సంగడిగుంట), మార్చి 6: గుంటూరులో ప్రబలిన అతిసార వ్యాధికి మంగళవారం మరో ముగ్గురు బలయ్యారు. సోమవారం ఇద్దరు మృతి చెందగా, మంగళవారం నగరంలోని ఆనందపేటకు చెందిన బి.జాన్, వినోభానగర్‌కు చెందిన ఫాతిమా, రాజాగారితోటకు చెందిన కండె గోపి (22) మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. గోపి దినసరి కూలీ. ఆదివారం ఓ ఫంక్షన్‌కు వెళ్లి వచ్చిన నుంచి వాంతులు, విరేచనలు మొదలయ్యాయని, సోమవారం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. కాగా, మంగళవారం జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఆయా ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో అతిసార బా ధితుల కోసం 60 పడకలతో తాత్కాలికంగా ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయించారు. అయితే రెండు గంటల్లో అవి నిండిపోయాయి. అలాగే, ప్రభావిత ప్రాంతాల్లో పది వైద్యశిబిరాలు ఏర్పాటు చేయించారు. పరిస్థితి విషమించిన వారిని జీజీహెచ్ వార్డుకు తరలిస్తున్నారు.

స్టీల్‌ప్లాంట్ ఎంటీ పోస్టులకు నోటిఫికేషన్

ఉక్కుటౌన్‌షిప్, మార్చి 6: విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి యాజమాన్యం ప్ర కటన విడుదల చేసింది. మొత్తం 14 (హెచ్ఆర్-8, మార్కెటిం గ్-6) ట్రైనీ పోస్టులను యూజీసీ-ఎన్ఈటి-2018 ద్వారా భర్తీ చేయనున్నట్టు యాజమాన్యం తెలిపింది. మరిన్ని వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.వైజాగ్‌స్టీల్.కాం వెబ్‌సైట్ చూడవచ్చు.

వాసుపల్లిపై కేసు పెట్టాలి

విశాఖపట్నం టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్‌పై కేసు నమోదు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు చాంబర్‌లో ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ విలేకరులతో మాట్లాడారు. దేశ ప్రధాన మంత్రిని అవమానించిన వాసుపల్లిపై కేసు నమోదు చేయకుంటే టీడీపీ ప్రోత్సాహంతోనే ఈ పనిచేసినట్లు భావించాల్సి ఉంటుందన్నారు. ఎంతో సహనంతో మిత్ర ధర్మాన్ని పాటిస్తున్నామని, ఢిల్లీలో చర్చలు విఫలమైతే అన్నీ బయటకు తీస్తామని టీడీపీని బీజేపీ నేతలు హెచ్చరించారు. వాసుపల్లి, టీడీపీ గూండా, డబ్బులిచ్చి హత్యలు చేయించే పైలా ముత్యాలనాయుడిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు. మరోవైపు రాజకీయంగా పబ్బం గడుపుకొనేందుకే కొన్ని పార్టీలు ప్రత్యేక హోదాపై రగడ సృష్టిస్తున్నాయని ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి సుధీశ్ రాంభొట్ల విమర్శించారు.

టీడీపీ కౌంటర్...

బీజేపీ నేతల వ్యాఖ్యలపై విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేశ్, వంగలపూడి అనిత గట్టిగా కౌంటర్ ఇచ్చారు. రైల్వే జోన్ కోసం ప్రజలు ఆందోళన చేస్తుంటే అధికార పార్టీ అధ్యక్షుడిగా మద్దతివ్వాల్సిన బాధ్యత తనపై ఉందని వాసుపల్లి స్పష్టం చేశారు. సైన్యంలో పనిచేసి వచ్చిన తాను బీజేపీ నేతల తాటాకు చప్పుళ్లకు, కేసులకు భయపడనన్నారు. 'మేం పాండవులం, మీరు కౌరవులు.. మాకు పోతే వెంట్రుక, మీకు గుండు' అని బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలే ఎలాంటివని నిలదీశారు. చంద్రబాబుపై అవాకులు, చవాకులు పేలడం మానుకోవాలని, ఇదే కొనసాగితే బీజేపీ నాయకులు నియోజకవర్గాల్లో తిరగలేరని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న హెచ్చరించారు. గాడిద పాలు అని వీర్రాజు ఎందుకన్నారో అర్థం కావడం లేదని, ఆయనకు తాగే అలవాటు ఉందేమోనన్నారు. పదవుల కోసం రాష్ట్రానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యక్తులను వెనకేసుకొస్తున్నారని ఆరోపించారు.

కేసీఆర్‌తో

కలసి నడుద్దాం

» స్టాలిన్‌కు మమత ఫోన్

చెన్నై, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): బీజేపీ, కాంగ్రెస్సేతర కూటమి ఏర్పాటుకు జైకొట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావ్‌తో కలిసి నడుద్దామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డీఎంకే కార్యాచరణ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌కు సూచించారు. ఈ మేరకు ఆమె సోమవారం రాత్రి స్టాలిన్‌కు ఫోన్ చేసినట్లు డీఎంకే వర్గాలు తెలిపాయి. ప్రాంతీయ పార్టీలు కలిసి పనిచేస్తే 75 ఎంపీ స్థానాలను చేజిక్కించుకోవచ్చని మమత సూచించినట్టు పేర్కొన్నాయి. తృతీయ కూటమిపై పార్లమెంటు ఎన్నికల సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని స్టాలిన్ పేర్కొన్నారు.

పరీక్ష బాగా రాయలేదని... ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య



అర్థవీడు, మార్చి 6 : పరీక్ష బాగా రాయలేకపోయానన్న బాధ, ఫెయిల్ అవుతానేమోనన్న బెంగతో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకొన్నాడు. మంగళవారం తన ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయాడు. ప్రకాశం జిల్లా అర్థవీడు మండలం పెద్దకందుకూరులో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం, పెద్దకందుకూరు లోని పర్వ పుల్లయ్య, వర్జ్యం దంపతుల కుమారుడు మాణిక్యం (17) అర్థవీడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం ఇంగ్లిష్ పరీక్ష రాసి ఇంటికి వచ్చాడు. ఆ సబ్జెక్టుపై వచ్చిన ప్రశ్నలకు సరిగ్గా జవాబు రాయలేకపోయానని తల్లిదండ్రులకు చెప్పి బాధపడ్డాడు. అప్పటికే మాణిక్యం బాగా కుంగిపోవడంతో వారు తమ బిడ్డను ఏమీ అనలేదు. తాను ఫెయిల్ అవుతానేమోనన్న భయాన్ని తన స్నేహితుల వద్ద వ్యక్తం చేశాడు. మరునాడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో మాణిక్యం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఎందుకింత తాత్సారం?

లోక్‌పాల్ నియామకం విషయంలో ఒక్క విషయం స్పష్టంగా అర్థమవుతోంది. లోక్‌పాల్‌ను నియమించాలంటే పాలకులకు చాలా నైతికస్థైర్యం కావాలి. అవినీతి వ్యతిరేక పోరాటయోధులమని గొంతుచించుకుంటున్నవారితో సహా రాజకీయనాయకులెవ్వరూ ఈ తరహా వ్యవస్థలను సృష్టించడానికి తమకు తాముగా సిద్ధపడరు. ప్రభుత్వ చర్యలను నిశితంగా గమనిస్తూ, అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఫిర్యాదులను పరిష్కరిస్తూ, ప్రజావేగులు అందించిన సమాచారం ఆధారంగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ నిత్యమూ డేగకళ్ళతో ప్రభుత్వ నిర్ణయాలను పరీక్షించే వ్యవస్థలను సృష్టించడానికి పాలకులకు చేతులు రావు. అధికారంలోకి వచ్చిన తరువాత తమను ప్రశ్నించేవారినీ, నిలదీసేవారినీ సహించలేని స్థాయికి అప్రజాస్వామిక ధోరణులు పెరిగిపోయిన తరువాత, తమ నిర్ణయాలను సమీక్షించేవారినీ, తీర్పరులను తమకు తాముగా సృష్టించడానికి మనసొప్పదు. కాంగ్రెస్ ఏలుబడిలో అవినీతి పెచ్చరిల్లినప్పుడూ, అన్నాహజారే ఒక మహోద్భుతమైన ప్రజా ఉద్యమాన్ని సృష్టించినప్పుడూ అందరికంటే ఎక్కువగా గొంతుచించుకున్నవారే ఇప్పుడు లోక్‌పాల్ నియామకాన్ని సాధ్యమైనంత కాలం నానబెట్టాలనుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు.

ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టును తరుముతున్నారు కనుక, సర్వోన్నతన్యాయస్థానం ప్రభుత్వం వెంటపడుతున్నది కాబట్టి నాలుగేళ్ళుగా ఉలుకూ పలుకూ లేకుండా పడివున్న ఈ వ్యవహారంలో ఈ మాత్రమైనా కదలిక వచ్చింది. ఎంత వరకూ వచ్చింది? అంటూ సుప్రీంకోర్టు నిలదీసినప్పుడల్లా పాపం అటార్నీ జనరల్ ఇదిగో అదిగో అంటూ ఏదో చెప్పుకుంటూ కాలం నెట్టుకురావాల్సి వస్తున్నది. క్షేత్రస్థాయిలో పెద్ద కదలిక లేనప్పుడు ఆయన మాత్రం చేయగలిగేదేమీ ఉండదు. సత్వరమే లోక్‌పాల్ నియామకాన్ని పూర్తి చేయండి అంటూ గత ఏడాది ఏప్రిల్‌లోనే సుప్రీంకోర్టు శాసించినా ఈ వ్యవహారంలో కదలికలేకపోవడంతో చివరకు ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కారాస్త్రాన్ని ప్రయోగించారు. సార్వత్రక ఎన్నికల తరువాత తగినంత సంఖ్యాబలం లేదన్న వాదనతో కాంగ్రెస్‌కు విపక్ష నేత హోదా నిరాకరించిన అధికారపక్షం, లోక్‌పాల్ విషయంలో ముందడుగు పడకపోవడానికి ఒక దశలో దానినే కారణంగా చూపింది. లోక్‌పాల్ ఏర్పాటు ఆగవలసిన అవసరం లేదనీ, అత్యధిక స్థానాలున్న విపక్ష పార్టీ నాయకుడికి కమిటీలో స్థానం కల్పించడం ద్వారా ఈ పని పూర్తిచేయాలని కోర్టు గతంలోనే చెప్పింది. సీవీసీ, సీబీఐ డైరెక్టర్ నియామకాల విషయంలో ఇదే దారిన పోయిన ప్రభుత్వానికి లోక్‌పాల్ విషయంలో విపక్ష నేత హోదా అడ్డంకి కానక్కరలేదు. ఇక, కమిటీలో సభ్యుడిగా ఉన్న సీనియర్ న్యాయవాది పి.పి.రావు కన్నుమూసి అనేక నెలలు గడిచిపోయిన తరువాత ముందుగా ఆ స్థానాన్ని భర్తీ చేయవలసిన అవసరం మిగిలేవుందని ఇప్పుడు ప్రభుత్వానికి గుర్తుకొచ్చింది. ఇందుకోసం ఉద్దేశించిన సమావేశానికి కాంగ్రెస్ నాయకుడు ఖర్గేను 'ప్రత్యేక ఆహ్వానితుడు' పేరిట పిలవడం, తన అభిప్రాయాలను నమోదు చేయడానికి కూడా అవకాశం లేని స్థానంలో కూర్చోనంటూ ఆయన తిరస్కరించడం తెలిసిన విషయాలే. లోక్‌పాల్ విషయంలో మోదీకి శ్రద్ధలేదనో, ఏదో ఉపరితల విన్యాసం చేసి చివరకు ఆయన తన శ్రేయోభిలాషినే అక్కడ కూర్చోబెడతారన్న వాదనతోనో కాంగ్రెస్ ఈ ప్రక్రియకు సహకరించకపోవడం సమంజసం కాదు. మాట చెల్లుతుందా లేదా అన్నది అటుంచితే, లోక్‌పాల్ చట్టాన్ని తామే తెచ్చామని చెప్పుకొనే పార్టీ తన భాగస్వామ్యాన్ని తనకు తానుగా నిరాకరించడం అప్రదిష్ట తెస్తుంది. చివరకు న్యాయకోవిదుడి స్థానాన్ని భర్తీ చేయడానికి ఉద్దేశించిన సమావేశం ఖర్గేలేకుండానే ముగిసింది.

ఈ స్థానాన్ని ఎప్పుడు భర్తీచేస్తారని న్యాయస్థానం పలుమార్లు రెట్టించినా సాధ్యమైనంత వేగంగా అన్న ముక్క తప్ప అటార్నీ జనరల్ నుంచి స్పష్టమైన సమాధానమేదీ రాలేదు. ప్రభుత్వం మరింత నాన్చదల్చుకున్నదని ప్రశాంత్ భూషణ్ వాదిస్తున్నప్పటికీ, న్యాయస్థానం కేసును మరో నాలుగువారాలకు వాయిదా వేసి అప్పటిలోగా వ్యవహారాన్ని కాస్తంత ముందుకు తీసుకుపోవడానికి వీలుకల్పించింది. నెలరోజుల తరువాత కూడా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఏదో చెప్పి తప్పించుకోగలదేమో కానీ, ఈ నాన్చుడు ధోరణి ప్రజలు గమనిస్తున్న మాట వాస్తవం. యూపీఏ పాలనలో అన్నాహజారే ఉద్యమం కాంగ్రెస్‌ను అవినీతిపుట్టగా ప్రజల మనస్సులో ప్రతిష్ఠించడానికి ఎంతగా ఉపకరించిందో తెలిసిందే. ఈ ఉద్యమం కారణంగా బీజేపీ రాజకీయంగా ఎంతో లబ్ధిపొందింది. అవినీతిని ప్రధాన రాజకీయాస్త్రంగా ప్రయోగించి మోదీ అధికారంలోకి రావడానికి వీలుపడింది. అవినీతిని దునుమాడుతాననీ, దేశానికి కాపలాదారుగా ఉంటాననీ హామీ ఇచ్చిన మోదీ తాను అధికారంలోకి రాగానే లోక్‌పాల్ నియామకాన్ని పూర్తిచేస్తానని కూడా దేశానికి ప్రమాణం చేశారు. కానీ, ఇప్పుడు అదే అన్నాహజారే తిరిగి రోడ్డు ఎక్కే అవకాశం మోదీ చేజేతులా కల్పించారు. పలు కుంభకోణాలు తెరమీదకు వచ్చి, దేశాన్ని ముంచిన నీరవ్‌లు, మాల్యాలు విదేశాలకు చెక్కేస్తున్న నేపథ్యంలో, మార్చి 23నుంచి హజారే చేపట్టబోతున్న దేశవ్యాప్త ఉద్యమం కచ్చితంగా మోదీకి చెడ్డపేరు తెస్తుంది. సుప్రీంకోర్టు వెంటబడుతున్నందునో, ఎన్నికలు సమీపిస్తున్నందునో, హజారే భయంతోనో ఏ కారణంగానైనా లోక్‌పాల్ నియామకం కనుక పూర్తయితే దేశానికి కచ్చితంగా మేలు చేకూరుతుంది.

మహిళా బిల్లుకు మోక్షమెన్నడు?

జనగళం

పంచాయితీ రాజ్ వ్యవస్థలో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా మూడో వంతు సీట్లు మహిళలకు కేటాయించడంతో స్థానిక ప్రభుత్వాలలో మహిళలకు భాగస్వామ్యం లభించింది. ఒక్కసారిగా 10 లక్షల మంది మహిళలు ప్రజా జీవితంలోకి వచ్చారు. ఆ తర్వాత 2009లో మన్మోహన్ సర్కారు పంచాయితీల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించింది. దీంతో 14 లక్షలాది మహిళలకు స్థానిక ప్రభుత్వాల్లో చోటు లభించింది. బాగుంది. మరి చట్ట సభల మాటేమిటి? చట్ట సభలలో మహిళా ప్రాతినిధ్యంలో మన దేశం 98వ స్థానంలో ఉంది. ఉభయ సభల్లో మొత్తం ఎంపీ సీట్లు 787 ఉంటే మహిళలు కేవలం 91 మంది మాత్రమే ఉన్నారు. అసెంబ్లీల విషయానికొస్తే, నాగాలాండ్ అసెంబ్లీలో ఒక్క మహిళా ప్రతినిధి కూడా లేరంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోచ్చు. అలాగే, దేశ వ్యాప్తంగా మొత్తం 568 మంది మంత్రులుంటే అందులో మహిళలు కేవలం 39 మందే. మహిళా బిల్లు చట్ట రూపం దాల్చితే లోక్‌సభలో 181 మంది, రాజ్యసభలో 83 మంది మహిళలు ఉంటారు. మహిళా సాధికారతకు అతి ముఖ్యమైన మహిళా రిజర్వేషన్ బిల్లును పైకి మాత్రం అన్ని రాజకీయ పార్టీలూ సమర్థిస్తున్నాయి. ఆచరణలో మాత్రం అడ్డు పడుతున్నాయి. చట్ట సభలలోని మహిళలు కూడా ఈ విషయంలో చొరవ తీసుకోకపోవడం శోచనీయం. ఈ బిల్లు చట్ట రూపం దాల్చేందుకు కొన్ని సమస్యలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ, ఆ ప్రయత్నిస్తే సమస్యలకు పరిష్కారం దొరక్క మానదు. రాజకీయ పార్టీల నేతలు నిజాయితీగా ప్రయత్నిస్తే మహిళా రిజర్వేషన్ బిల్లు ఖచ్చితంగా చట్టరూపం దాల్చుతుంది.

– డాక్టర్ విజయ బక్ష్

బాధ్యత మరచిన బీజేపీ నేతలు

సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. విభజనకు ముందు వివిధ రాజకీయపార్టీలకు చెందిన తెలంగాణ నేతలంతా ఏదో ఒక రకంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నారు. బీజేపీ కూడా తెలంగాణ పోరాటం చేసింది. విభజన సందర్భంగా ప్రధాన ప్రతిపక్షం బీజేపీ రాజ్యసభలో ఏపీ కోసం కొన్ని సవరణలు చేయాలని ప్రతిపాదనలు చేసింది. దీంతో తెలంగాణ ప్రక్రియ జాప్యం జరిగే అవకాశం ఉందని తెలంగాణ నేతలు బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. తెలంగాణ ప్రక్రియకు సహకరించాలని పార్టీ అధినాయకత్వంపై ఒత్తిడి తేవడానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి ఏపీ భవన్‌లో నిరాహార దీక్షకు దిగారు. ఒక రకంగా ఇది పార్టీని ఎదిరించడమే. ఈ చర్య ద్వారా వాళ్లు తమకు పార్టీ కంటే ప్రాంత ప్రయోజనమే ముఖ్యమని తేల్చి చెప్పారు. మళ్లీ నాలుగేళ్ల తరువాత ఇప్పుడు ఢిల్లీలో నవ్యాంధ్రప్రదేశ్ ఎంపీలు పోరాటం చేస్తున్నారు. తమ ప్రమేయం లేకుండా, తమకు ఇష్టం లేకుండా ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించిన కేంద్రం నవ్యాంధ్రను ఆదుకోవాలని ఆందోళన చేస్తున్నారు. విభజన చట్టంలోని అంశాలతో పాటు, విభజన సందర్భంగా నాటి ప్రధాని ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, అప్పుడు తెలంగాణ బీజేపీ నేతలు తమ పార్టీ వైఖరిని తప్పు పడితే... నేటి ఏపీ బీజేపీ నేతలు తమ పార్టీకి భజన చేస్తున్నారు. కనీసం అన్యాయం జరిగిందని కూడా ఒప్పుకోవడం లేదు.

విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్న అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రత్యేక హోదా బదులు ప్యాకేజి ఇస్తామని ప్రకటించి, ఇప్పుడు ఆ ప్యాకేజి అమలు చేయడంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అమరావతి నిర్మాణానికి అయిదు వేల కోట్లు ఇవ్వలేని ప్రధాని మోదీ గుజరాత్‌లో 75 వేల కోట్లతో కొత్త నగరాన్ని నిర్మిస్తున్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తానని మోదీ ఆర్భాటంగా ప్రకటించినప్పుడు ఆంధ్రులంతా సంతోషపడ్డారు. కానీ ఆయన నిర్మిస్తానన్నది ఏపీలో కాదు గుజరాత్‌లో అని ఇప్పుడు అర్థమవుతోంది. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు నిధుల విడుదల ఊసే లేదు. జాతీయస్థాయి విద్యాసంస్థలకు అరకొరగా నిధులు విదిలిస్తోంది. ఇలాగే ఇస్తే మరో 30 ఏళ్లకు కూడా అవి పూర్తి కావు. సాయం చేయకపోగా మరో వైపు ఏపీకి వచ్చే ప్రాజెక్టులను కూడా కేంద్రం అడ్డుకుంటోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.



పల్లె నుంచి పట్నం వరకు అందరి డిమాండ్ ఒకటే. చట్టప్రకారం, మాట ఇచ్చిన ప్రకారం ఢిల్లీ నుంచి ఇవ్వాల్సినవన్నీ ఇవ్వాల్సిందే. ఈ డిమాండ్ ఏపీ ప్రజల గొంతుక. విభజన సమయంలో తెలంగాణ బీజేపీ నేతలు పోరాడినట్టు ఇప్పుడు ఏపీ బీజేపీ నేతలమని చెప్పుకునేవారంతా ఢిల్లీకి వెళ్లి పోరాడాలి.

ఫాక్స్ కాన్, కియా వంటి సంస్థలను ఏపీలో ఏర్పాటు చేయకుండా, మహారాష్ట్ర, గుజరాత్‌లో ఏర్పాటు చేయించడానికి ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు జరిగాయి. ఎందుకు ఇంత కక్ష? ప్రత్యేక హోదా ఇస్తేనో లేక ఏదైనా ఒక సాయం ఏపీకి చేస్తేనో మిగతా వారు కూడా అడుగుతారని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మిగతా వారికెవరికీ అడ్డగోలు విభజన జరగలేదు. మిగతా వారెవరూ రాజధాని లేకుండా రోడ్డునపడలేదు. అసలు తప్పు చేసింది ఢిల్లీ... దాన్ని సరిదిద్దవలసింది కూడా ఢిల్లీనే. ఇప్పుడు ఏపీలో గ్రామ గ్రామాన మోదీపై పార్టీలకతీతంగా ప్రజలు మండిపడుతున్నారు. ఏపీ ఈ దేశంలో భాగం కాదా అని ఆవేదన చెందుతున్నారు.

మరి ఇలాంటి సందర్భంలో ఏపీ బీజేపీ నేతలు ఏమి చేస్తున్నారంటే.. ఏ రాష్ట్రానికీ ఇవ్వనన్ని నిధులు ఏపీకిచ్చారని కొత్త లెక్కలు చెబుతున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు సహజంగా కేంద్రం నుంచి నిధులు ఎలా వస్తాయో అలాగే ఏపీకి వచ్చిన నిధులు కూడా లెక్కగడుతున్నారు. ఒకాయన రాయలసీమ డిక్లరేషన్ అంటారు. నిజానికి విభజన తరువాత సీమకు చెప్పుకోదగిన ప్రాజెక్టులే వచ్చాయి. అనంతపురంలో కియా, కర్నూల్లో సీడ్ పార్క్, సోలార్ పార్క్, చిత్తూరు జిల్లాలో ఇసుజు, హీరో మోటార్స్, సెల్ ఫోన్ తయారీ హబ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. ఇంకొకాయన రాజధానికి 33 వేల ఎకరాలు అవసరమా.. ఒక అసెంబ్లీ, సెక్రటేరియట్ చాలవా అంటాడు. అవును చాలవు. ప్రగతిశీలురైన ఏపీ ప్రజలకు అవి సరిపోవు. విభజన జరిగాక కూడా విద్య, ఉద్యోగాలు, వైద్యంకోసం ఏపీ ప్రజలు హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు పోవాలనా ఈ నేతలు కోరుకునేది? మీరు కేంద్రాన్ని ఇబ్బంది పెడితే మేం మిమ్మల్ని ఇబ్బంది పెడతాం అనే ధోరణి రాష్ట్ర బీజేపీ నేతలు మార్చుకోవాలి. విభజన సందర్భంగా కిషన్ రెడ్డి తన ప్రాంతం కోసం ఎలా నిరాహారదీక్ష చేశారో ఏపీ నేతలు కూడా అదేవిధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలి. ప్రజల్లో ఏ మాత్రం పట్టు, పలుకుబడి లేని కారణంగానే ఈ బీజేపీ నేతలు ఢిల్లీలోని తమ అధిష్ఠానం ముందు మోకరిల్లుతున్నారు. వీరెవరికీ మోదీ, షా ద్వయంతో ఏపీకి సాయంపై మాట్లాడే దమ్ము, ధైర్యం లేదు. నిరంతరం ప్రజలతో సంబంధాలుండి, క్షేత్రస్థాయిలో తగిన బలం ఉంటే వీరు ఈ విధంగా వ్యవహరించరు. ఇప్పుడు ఏపీలో పల్లె నుంచి పట్నం వరకు అందరి డిమాండ్ ఒకటే. చట్టప్రకారం, మాట ఇచ్చిన ప్రకారం ఢిల్లీ నుంచి ఇవ్వాల్సినవన్నీ ఇవ్వాల్సిందే. ఈ డిమాండ్ ఏపీ ప్రజల గొంతుక. విభజన సమయంలో తెలంగాణ బీజేపీ నేతలు పోరాడినట్టు ఇప్పుడు ఏపీ బీజేపీ నేతలమని చెప్పుకునేవారంతా ఢిల్లీ వెళ్లి పోరాడాలి.

■ కల్లూరి సురేష్ బాబు

చేటు చేసిన మేధో అహంకారం



ఇండియాగేట్



■ ఎ. కృష్ణారావు

చాలా మంది నేతలు చిదంబరం అహంకారాన్ని, ఇతరులతో కటువుగా మాట్లాడే స్వభావాన్ని గుర్తు చేసుకుంటున్నారు కాని ఆయనపై సానుభూతి కురిపించడం లేదు. అయితే అందరూ ఆయన మేధావి అని అంగీకరించేవారే. అహంకారం ఎంతటి మేధావినైనా కాపాడలేదనడానికి చిదంబరం ఉదంతమే ఉదాహరణ.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2007 ఆగస్టులో కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంను కలుసుకునేందుకు నార్త్ బ్లాక్‌కు వెళ్లారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కదా, చిదంబరం తనతో బాగా మాట్లాడి రాష్ట్ర సమస్యల్ని పట్టించుకుంటారు.. అని వైఎస్ భావించారు. కాని చిదంబరం వైఎస్‌తో చాలా పొడి పొడిగా, ముక్తసరిగా మాట్లాడి ఒకే ఒకే అంటూ తనకు పెద్దగా టైమ్ లేనట్లుగా వ్యవహరించి త్వరగా వెళ్లిపోయేలా చేశారు. ఈ సమావేశం వైఎస్‌కు చాలా బాధ కలిగించింది. ఇదేమిటి, కాంగ్రెస్‌కు అత్యధిక స్థానాలు సంపాదించి పెట్టిన ఒక ముఖ్యమంత్రితోనేనా ఈయన ఇలా వ్యవహరించేది.. అని సన్నిహితుల వద్ద వాపోయారు. సరిగ్గా రెండునెలలకు వైఎస్ సన్నిహితుడు, ఆయన రాజమండ్రిలో నిలబెట్టి గెలిపించుకున్న మాటకారి ఉండవల్లి అరుణ్ కుమార్‌ను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తమిళనాడు వ్యవహారాల ఇన్‌ఛార్జిగా నియమించింది. కాంగ్రెస్ రాజకీయాల్లో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిలకు ముఖ్యమంత్రులకున్న విలువ కూడా ఉండదు. ఒకరోజు ఉదయాన్నే ఆర్థిక మంత్రి చిదంబరం ఏపీభవన్‌లో కారు దిగి పంచె పైకి సర్దుకుంటూ హడావిడిగా వెళుతుండడం కనిపించింది. ఆరాతీస్తే ఉండవల్లి అరుణ్ కుమార్ తమిళనాడుకు చెందిన నేతలు, మంత్రులతో పార్టీ భవిష్యత్‌పై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. తమిళనాడులో కాంగ్రెస్‌కు భవిష్యత్ లేకపోయినా గ్రూపులు మాత్రం ఎన్నో. చిదంబరంతో సహా తమిళనాడుకు చెందిన నేతలు తమ గ్రూపు తగాదాల గురించి ఉండవల్లికి వివరణ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఉండవల్లి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తీసుకుని నార్త్ బ్లాక్ లోని చిదంబరం వద్దకు వెళ్లారు. అంతకు రెండు నెలల క్రితమే వైఎస్ పట్ల ఉదాసీన వైఖరితో వ్యవహరించిన చిదంబరం ఈసారి తన గది బయటకు వచ్చి వారిద్దరినీ సాదరంగా ఆహ్వానించారు. వైఎస్ చెప్పినదంతా ఓపిగ్గా, చిరునవ్వుతో విని సానుకూలంగా స్పందించారు.

యుపిఏ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నంతకాలం ఇద్దరు నేతలు ప్రభుత్వ వ్యవహారాల్లో తమ పెత్తనం చలాయించారు. వారిలో ఒకరు ప్రణబ్ ముఖర్జీ కాగా, మరొకరు చిదంబరం. చిదంబరం హార్వర్డ్‌లో చదివిన మేధావి కాగా ప్రణబ్ ముఖర్జీ క్రింది స్థాయి నుంచీ రాజకీయాల్లోకి వచ్చిన వారు. చిదంబరం కంటే ప్రణబ్ రాజకీయాల్లోనూ, వయస్సులోనూ ఎంతో సీనియర్ అయినప్పటికీ యుపిఏలో రెండో స్థానం కోసం ఇద్దరి మధ్యా పోటీ ఉండేది. ప్రణబ్ 1973లోనే ఇందిర కేబినెట్‌లో మంత్రి అయితే, చిదంబరం సరిగ్గా 12 సంవత్సరాల తర్వాత 1985లో రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో చేరారు. అయితే ఇద్దరిలోనూ కొన్ని పోలికలున్నాయి. ఇద్దరూ కొంత కాలం కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం వెళ్లిన వారే. ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత ప్రణబ్ ముఖర్జీ ప్రధానమంత్రి అయ్యేందుకు ప్రయత్నించి విఫలుడై రాజీవ్ గాంధీ ఆగ్రహానికి గురయ్యారు. స్వంత పార్టీపెట్టి నడపలేకపోయారు. చిదంబరం కూడా 1996లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆ పార్టీ నుంచి చీలిపోయిన తమిళ మనీలా కాంగ్రెస్‌లో చేరారు. సోనియా హయాంలో ఇద్దరూ పార్టీ, ప్రభుత్వ భవిష్యత్‌ను తామే నిర్ణయిస్తున్నట్లుగా వ్యవహరించేవారు. ప్రణబ్ గంభీరంగా వ్యవహరించినప్పటికీ తన వద్దకు వచ్చిన వారి మాటల్ని ఓపిగ్గా వినేవారు. చిదంబరం గంభీరంగానే కాదు, పొగరుబోతుతనంతో, అహంకారంతో వ్యవహరించేవారు.

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్న దిగ్విజయ్ సింగ్ కూడా చిదంబరంను మేధో అహంకారిగా అభివర్ణించారు: చిదంబరం మేధావి, బాగా మాట్లాడగలరు, నిజాయితీ ఉన్న నేత. కాని ఒక అభిప్రాయం ఏర్పర్చుకున్నారంటే దాన్ని చచ్చినా మార్చుకోడు. ఆయన మేధో అహంకారానికి నేనే చాలా సార్లు బలయ్యాను... అని దిగ్విజయ్ సింగ్ 2010లో ఒక వ్యాసంలో రాశారు. మావోయిజాన్ని పూర్తిగా శాంతిభద్రతల సమస్యగా చూడరాదని, మధ్యలో స్థానికులు, సామాన్యులు బలవుతున్నారని ఒకసారి దిగ్విజయ్ చెప్పడానికి ప్రయత్నిస్తే 'అది నా బాధ్యతకాదు' అని చిదంబరం కటువుగా జవాబిచ్చారట.


మన్మోహన్ సింగ్‌ను అనారోగ్య కారణాల వల్ల మార్చే పరిస్థితి వస్తే, లేక 2014లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే ప్రధాని అయ్యేందుకు ప్రణబ్, చిదంబరం మధ్య పోటీ ఉండేదని అప్పట్లో కథనాలు సాగేవి. 2004లో యుపిఏ తొలివిడత ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు చిదంబరం ఆర్థిక మంత్రి కాగా, ప్రణబ్ ముఖర్జీ తొలుత రక్షణమంత్రిగా, తర్వాత విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. హోంమంత్రిగా శివరాజ్ పాటిల్ వైఫల్యం చెందడంతో 2008 చిదంబరంకు ఆ శాఖ అప్పగించగా, ప్రణబ్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నిజానికి తన స్థానంలో మాంటెక్ సింగ్ ఆహ్లూవాలియాను నియమించేందుకు చిదంబరం ప్రయత్నిస్తే సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ప్రణబ్ ముఖర్జీని సమర్థించారు. ఏ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో మంత్రుల బృందాలకే అప్పగించేవారు. ఆ రకంగా నంబర్ 2 తానే అన్నట్లుగా ప్రణబ్ వ్యవహరించారు. బహుశా ఇదే చిదంబరాన్ని ఆగ్రహపరచి ఉంటుంది. చిదంబరం హోంమంత్రిగా ఉన్నప్పుడు ప్రణబ్ వ్యవహారాలపై ఒక కన్ను వేసేందుకు ఆయన కార్యాలయంలో బగ్గింగ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ప్రణబ్ ఒక ప్రైవేట్ ఏజెన్సీతో విచారణ జరిపించారు. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో రెవిన్యూ ఇంటలిజెన్స్, ఈడీతో కలిసి సిబిడిటికి టెలిఫోన్ ట్యాప్ చేసే అధికారాలు కావాలని హోంమంత్రిని అడిగి మరీ ఇప్పించుకున్నారు. అదే చిదంబరం హోంమంత్రి కాగానే సిబిడిటికి ఈ అధికారాలను కట్ చేసే ప్రయత్నాలు చేశారు. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 2జి కుంభకోణాన్ని అరికట్టే అవకాశాలున్నప్పటికీ ఆయన ఆ విషయంలో సరైన చర్యలు తీసుకోలేదని ప్రణబ్ ముఖర్జీ ప్రధానమంత్రి కార్యాలయానికి 11పేజీల నోట్ పంపారు. ఇందుకు ప్రతిస్పందనగా ప్రణబ్‌తో 30 ఏళ్ల పాటు వివిధ పదవుల్లో కొనసాగిన ఓమితా పాల్ ప్రాముఖ్యత గురించి పేపర్లలో కథనాలు రావడం వెనుక చిదంబరం హస్తం ఉన్నదని ప్రణబ్ శిబిరంలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇరువురూ విలేకరుల సమావేశాల్లో ఒకరిపై మరొకరు పరోక్ష విసుర్లు విసురుకోవడం ఢిల్లీలో చాలామందికి అనుభవమే. ఇరువురి మధ్యా కేబినెట్ సమావేశాల్లో, కోర్ కమిటీ సమావేశాల్లో అభిప్రాయ భేదాలు వ్యక్తమయ్యేవి. తెలంగాణ విషయంలో ప్రణబ్ ముఖర్జీ కమిటీ నిర్ణయం తీసుకోకుండా చాలా కాలం నాన్చింది. కాని సోనియా గాంధీ పుట్టిన రోజైన డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు చేసే క్రమం ప్రారంభమైందంటూ చిదంబరం ప్రకటన చేశారు. ఈ ప్రకటన వెనుక తన హస్తం లేదని తర్వాత ప్రణబ్ దూరం తొలిగే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. నిజానికి ప్రణబ్ ముఖర్జీ 2012లో రాష్ట్రపతి అయిన తర్వాత చిదంబరం తెలంగాణ విషయంలో పెద్దగా ఆసక్తి ప్రదర్శించనే లేదు. 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత చిదంబరం కనపడ్డప్పుడు విలేకరులు ఆయనను అభినందించే ప్రయత్నం చేస్తే ముఖం తిప్పుకుని వెళ్లిపోయారు.

చిదంబరంతో ప్రణబ్ ముఖర్జీ వివాదం కథ తర్వాతి కాలంలో సుఖాంతం అయింది. కాని చిదంబరం కథ సుఖాంతం అయ్యే అవకాశాలు కనపడడం లేదు. నగల వ్యాపారి నీరవ్ మోడీ ఉదంతంలో చిదంబరం హస్తం గురించి బిజెపి వెలుగులోకి తెచ్చింది. వజ్రాభరణాల సంస్థలు స్వతంత్రంగా బంగారం దిగుమతి చేసుకోవడానికి పథకాన్ని ప్రవేశపెట్టింది చిదంబరమేనని, 2014 ఎన్నికల ఫలితాలు ప్రకటించే రోజునే ఆ పథకాన్ని గీతాంజలితో సహా ఏడు ప్రముఖ వజ్రాభరణ సంస్థలు ఉపయోగించుకుని విదేశాలకు ఎగుమతి చేసుకునే అవకాశాన్ని కల్పించింది కూడా చిదంబరమేనని బిజెపి మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఇప్పటికే ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఇచ్చిన అనుమతుల విషయంలో చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం చుట్టూ వివిధ సంస్థల ఉచ్చు బిగుసుకుంటున్న నేపథ్యంలో చిదంబరం కూడా చిక్కుల్లోపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో ఇష్రత్ జహాన్ అనే యువతి హత్య కేసులో అఫిడవిట్ మార్చడానికి నరేంద్ర మోదీ, అమిత్ షాల చుట్టు సిబిఐ వల పన్నేందుకు చిదంబరం కారకుడయ్యాడని బిజెపి నేతలు, మాజీ హోంశాఖ కార్యదర్శి పిళ్లై చేసిన ఆరోపణల నేపథ్యంలో చిదంబరాన్ని మోదీ సర్కార్ క్షమించే అవకాశాలు కనపడడం లేదు. ఎన్నికల ఘట్టం సమీపిస్తున్న కొద్దీ ఎవరి పాపాలను వారు త్రవ్వుకొనడం సహజం. గతంలో కాంగ్రెస్ నడిచిన దారిలోనే ఇప్పుడు బిజెపి నడుస్తోంది. చరిత్ర పునరావృతమయింది.

'చిదంబరం నాతో కూడా ఖరాఖండిగా మాట్లాడేవారు' అని సోనియాగాంధీకి సన్నిహితుడైన ఒక సీనియర్ నేత తాజాగా పార్లమెంట్‌లో విలేకరులకు చెప్పుకున్నారు. చాలా మంది నేతలు చిదంబరం అహంకారాన్ని, ఇతరులతో కటువుగా మాట్లాడే స్వభావాన్ని గుర్తు చేసుకుంటున్నారు కాని ఆయనపై సానుభూతి కురిపించడం లేదు. అయితే అందరూ ఆయన మేధావి అని అంగీకరించేవారే. 'కేబినెట్ సమావేశాలకు ఆయన తన మంత్రిత్వ శాఖ నోట్‌నే కాదు, నా మంత్రిత్వ శాఖ నోట్‌ను కూడా చదివి వచ్చేవారు. నా శాఖ గురించి కూడా ఆయనే మాట్లాడేవారు'. అని ఒక మాజీ కేబినెట్ మంత్రి అంగీకరించారు. కాని తానే తెలివైనవాడిననే అహంకారం ఎంతటి మేధావినైనా కాపాడలేదనడానికి చిదంబరం ఉదంతమే ఉదాహరణ.

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

చంద్రబాబుతోనే సీమకు మేలు



రాయలసీమ వెనుకబాటుకు మొదటి బాధ్యత కాంగ్రెస్, వైఎస్ ప్రభుత్వాలదైతే, రెండవ బాధ్యత బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజి ఇవ్వకుండా ఎగనామం పెట్టిన బీజేపీది అవుతుంది. బీజేపీ, వైకాపాలు రాయలసీమను ఉద్ధరిస్తామంటే నమ్మడానికి ప్రజలేమీ అమాయకులు కాదు. కృష్ణా నది మిగులు జలాల్లో హక్కు కోరబోమని వైఎస్ ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు లేఖ ఇచ్చి రాయలసీమ గొంతు కోసింది. జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేసి రాయలసీమ కరువుకు కారణమయ్యింది. బ్రాహ్మణీ స్టీలు, లేపాక్షి నాలెడ్జ్ హబ్‌లల్లో వేలాది ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి, ఉత్త చేతులు చూపింది వైఎస్ ప్రభుత్వమే. ఎన్టీఆర్ తెలుగుగంగ నిర్మాణం చేపడితే వైఎస్ దాన్ని అడ్డుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమను దోచుకుతినడం, లేనప్పుడు ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టడం వైఎస్ కుటుంబానికి రివాజుగా మారింది.

రాష్ట్రంలోని 28 ప్రాజెక్టులు ప్రాధాన్యతగా చేపట్టటం జరిగింది. అందులో 14 రాయలసీమలోనే ఉన్నాయి. ఈ ప్రాజెక్టులకు మొత్తం 44 వేల కోట్లు ఇప్పటికి ఖర్చు కాగా అందులో 20 వేల కోట్లు రాయలసీమలోనే ఖర్చు చేయడమైంది. రైతు రుణ మాఫీకి 15 వేల కోట్లు ఇప్పటికి జమ చేయగా అందులో 6 వేల కోట్లు 4 జిల్లాల సీమకు ఇవ్వడమైంది. ఉపాధి హామీ ద్వారా రాయలసీమలో 24,39,587 మందికి పని కల్పించబడింది. నాలుగేళ్లలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులలో రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ఎక్కువ భాగం వచ్చాయి.

కర్నూలు జిల్లాలోని జూపాడు బంగ్లా దగ్గర రూ.300 కోట్లతో సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్‌కు శంకుస్థాపన జరిగింది. కొలిమిగుండ్ల మండలంలో 3 సిమెంట్ ఫ్యాక్టరీలకు అనుమతి మంజూరైంది. రూ. 174 కోట్లతో కర్నూలుదేవరకొండ (పత్తికొండ) డబుల్ లైన్ రోడ్డు నిర్మాణం స్పీడుగా జరుగుతున్నది. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు స్థల సేకరణ జరిగింది. ఎమ్మిగనూరులో టెక్స్‌టైల్ పార్కుకు భూమిపూజ జరిగింది. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌కు భూమి పూజ, ఉర్దూ యూనివర్సిటీ, ఐఐటి ఏర్పాటు, కర్నూలు–అమరావతికి ఫోర్‌లైన్ రోడ్డుకు కేంద్రమంత్రి గడ్కరి ఆమోదం జరిగాయి. హంద్రీ నదిపైన వేదవతి ప్రాజెక్టు నిర్మిస్తానని చంద్రబాబు ఇటీవల హామీ ఇచ్చారు. కర్నూలును స్మార్ట్ సిటీగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, రైల్వే వ్యాగన్ల మరమ్మతులు కర్మాగారం, మైనింగ్ స్కూల్, కొలిమిగుండ్లలో సిమెంటు ఉత్పత్తుల హబ్ ఏర్పాటు చేస్తారు.

కడప జిల్లాలో కడప ఎయిర్‌పోర్టు ప్రారంభం, ఒంటిమిట్ట రామాలయంలో రాష్ట్ర ప్రభుత్వం శ్రీరామనవమి ఉత్సవాల అధికారిక నిర్వహణ, ఒంటిమిట్ట దేవాలయాన్ని టిటిడి దత్తత తీసుకోవటం, గాలివీడు మండలంలో సోలార్ పార్క్, మౌలానా ఆజాద్ ముస్లిం విద్యాలయం స్థాయి పెంపుదల, గండికోట వరకు గాలేరు నగరి ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేసి నీటి విడుదల చేయుట జరిగింది. కడప స్టీలుప్లాంట్, సిమెంటు ఫ్యాక్టరీలు, ఖనిజ ఆధారిత పరిశ్రమలు స్థాపనకు కృషి జరుగుతున్నది. కడప–అమరావతికి నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి కృషి జరుగుతోంది. ఎర్రగుంట్ల–నంద్యాల రైల్వే లైను ప్రారంభించడమైంది.

అనంతపురం జిల్లాలో 13,500కోట్ల పెట్టుబడి పెట్టి 10 వేల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలిచ్చే కియా మోటార్స్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. బెల్ ఫ్యాక్టరీ ఏర్పాటు, సెంట్రల్ యూనివర్సిటీ, యన్‌పి కుంట వద్ద సోలార్ పార్క్, కరువు కారణంగా పది ఎకరాలున్నా వృద్ధాప్య, వితంతువు పెన్షన్లు మంజూరు, ఉపాధి హామీ 150 రోజులకు పెంపు, యుద్ధ ప్రాతిపదికన హంద్రీ నీవా ప్రాజెక్టు పనులు జరుగుతున్నవి. కరువు నివారణకు 100 శాతం బిందు సేద్య ఏర్పాట్లు, బెంగుళూరు–చెన్నై కారిడార్ నిర్మాణానికి జపాన్‌కు చెందిన జైకా అంగీకరించింది. హిందూపురాన్ని ఈ కారిడార్‌లో నోడ్‌గా చేర్చడం జరిగింది. టెక్స్‌టైల్ పార్క్, ఫుడ్ పార్క్ ఏర్పాటు. ఎలక్ట్రానిక్, హార్డ్‌వేర్ క్లస్టర్ ఏర్పాటు సెంట్రల్ ఎక్సైజ్ అండ్ నార్కోటిక్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు జరిగింది.

చిత్తూరు జిల్లాలో కార్బన్, సెల్కాన్, మైక్రోమ్యాక్స్, జోహో, మొబైల్ కంపెనీల స్థాపనకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు శంకుస్థాపనలు చేశారు. కొన్ని ఉత్పత్తిలోకి కూడా వచ్చాయి. వేల ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం పనులను శరవేగంగా పూర్తిచేసి ప్రధానితో సీఎం ప్రారంభోత్సవం చేయించారు. ఐఐటి, ఐఐఎస్ఈఆర్, ట్రిబుల్ ఐటిల క్లాసులు కూడా ప్రారంభమయ్యాయి. విశాఖ – చెన్నై కారిడార్ అభివృద్ధికి ఏషియన్ బ్యాంకు ముందుకొచ్చింది. తిరుపతిని స్మార్ట్ సిటీగా, కాళహస్తిని అమృత్ సిటీగా కేంద్రం ఆమోదించింది. శ్రీసిటీలో అనేక పరిశ్రమలు వస్తున్నాయి. శ్రీకాళహస్తి, తిరుపతి, కాణిపాకంలను కలుపుతూ ఆధ్యాత్మిక టూరిజం సర్క్యూట్ ఏర్పాటు, పుంగనూరు నుంచి కుప్పంకు హంద్రీనీవా ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నవి. సోమశిల–స్వర్ణముఖి పనులు జరుగుతున్నాయి. యాపిల్, జియో ఫోన్ల తయారీ, రేణిగుంటఅంతర్జాతీయ విమానాశ్రయం వద్ద రానుంది.

ఎన్టీఆర్, చంద్రబాబుల గత పాలనలో రాయలసీమ వరప్రసాదమైన తెలుగు గంగ, హంద్రీనీవా, గాలేరునగరి, ఎస్‌ఆర్‌బీసీ, కేసీకెనాల్ ఆధునీకరణ, చెక్‌డ్యాంగా ఉన్న సుంకేసుల వద్ద ఆనకట్ట నిర్మించుట పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం, తుంగభద్ర హైలెవల్ కెనాల్‌కు అదనంగా 5టీఎంసీల నీటి కేటాయింపు, గురు రాఘవేంద్ర ప్రాజెక్టు, మదిలేరు ప్రాజెక్టు, వరద రాజస్వామి గుడి ప్రాజెక్టు, కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు, ఔకు రిజర్వాయర్, బ్రహ్మం గారి రిజర్వాయర్, వెలిగోడు రిజర్వాయర్ గోరుకల్లు రిజర్వాయర్ మొదలైన ప్రాజెక్టులు, రిజర్వాయర్లు ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వాలు ప్రారంభించి నిర్మించినవే. రాయలసీమ తాగు, సాగునీటికి ఇవే ప్రధాన ఆధారాలుగా ఉన్నావి. 16 ఏళ్ల తెలుగుదేశం పాలనలో ఇన్ని ప్రాజెక్టులు చేపట్టింది. 52 ఏళ్ల తల్లి, పిల్ల కాంగ్రెస్ ఏం చేసింది? కడప జిల్లా ముద్దనూరులో రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం చేసింది తెలుగుదేశమే. అనంతపురంలో మెడికల్ కాలేజి, తిరుపతిలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ద్రవిడ యూనివర్సిటీ, ప్రతి రెవెన్యూ డివిజన్‌కు ఇంజనీరింగ్ కళాశాల, తిరుపతిలో సూపర్ స్పెషాలిటీ (స్విమ్స్ హాస్పిటల్) బర్డ్ హాస్పిటల్, తిరుమలలో నిత్యాన్నదానం, తిరుమలకు తెలుగుగంగ నీటి తరలింపు ప్రాజెక్టులు, కడప జిల్లా నందలూరు ఆల్విన్ ఫ్యాక్టరీ స్థాపన, తిరుపతిలో వెంకటేశ్వర జువాలజికల్ పార్క్, కాళహస్తి నుండి తెలుగుగంగను తిరుపతి, రేణిగుంట తాగునీటి పథకం, సోమశిలస్వర్ణముఖి ప్రాజెక్టు తెలుగుదేశం విజయాలే.

చంద్రబాబు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకుపోతోంది. ప్రతి గ్రామాన్ని, నియోజకవర్గాన్ని, జిల్లాను అభివృద్ధి చేస్తుంటే కేవలం అమరావతిని అభివృద్ధి చేస్తున్నారనేది దుష్ప్రచారం మాత్రమే. రాజకీయ నిరుద్యోగులు వ్యక్తిగత స్వార్థం కోసం ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడుతున్నారు. రచ్చలు చేసి వచ్చే పెట్టుబడులను రాకుండా చేయాలని వైకాపా కుట్రలు చేస్తోంది. తెలుగుదేశం నాయకత్వంలో సాగుతున్న దళిత, మైనార్టీ, బలహీన వర్గాల ప్రభుత్వాన్ని సహించలేకపోతున్నారు. కుల, మత, ప్రాంతీయతత్వాలను రెచ్చగొట్టి అభివృద్ధి, సంక్షేమ కృషి నుంచి ప్రభుత్వం దృష్టిని మళ్లించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. వైకాపా విచ్ఛిన్న చర్యలను వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్న ప్రజలు, మేధావులు, యువత, ఉద్యోగ, కార్మిక వర్గాలు ఎంతగానో అభినందనీయులు.

ప్రతి గ్రామాన్ని, నియోజకవర్గాన్ని, జిల్లాను అభివృద్ధి చేస్తుంటే కేవలం అమరావతిని అభివృద్ధి చేస్తున్నారనేది దుష్ప్రచారం మాత్రమే. రాజకీయ నిరుద్యోగులు వ్యక్తిగత స్వార్థం కోసం ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడుతున్నారు. రచ్చలు చేసి వచ్చే పెట్టుబడులను రాకుండా చేయాలని వైకాపా కుట్రలు చేస్తోంది. తెలుగుదేశం నాయకత్వంలో సాగుతున్న దళిత, మైనార్టీ, బలహీన వర్గాల ప్రభుత్వాన్ని సహించలేకపోతున్నారు.

■ బి.సి. జనార్దనరెడ్డి
ఎమ్మెల్యే, బనగానపల్లి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము
స్పెషల్ కలెక్టర్ (భూసేకరణ) వారి కార్యాలయం
పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు, ఒంగోలు
ప్రకాశం జిల్లా భూసేకరణ ప్రకటన
ఫారం నెం. - VI (ఎ)

R.C. No. B/32/2018 తే. 04-03-2018

(2013వ సంవత్సరం 30వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పున:స్థాపనలో న్యాయపరమైన నష్టపరిహారం పొందే హక్కు పారదర్శకత చట్టంలో సెక్షన్11(1) మరియు ఆంధ్రప్రదేశ్ నియమావళి 2014లో రూల్19, సబ్‌రూల్(1)ననుసరించి.)

ప్రాథమిక ప్రకటన

ఈ దిగువ నుదహరించిన షెడ్యూలు దాఖలా భూములను ప్రజాహిత ఉపయోగార్థం అనగా పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ క్రింద 11 ఆర్ మైనర్‌లో 14యల్ మేజర్ ఇన్ బ్లాక్ కాలువ నిర్మాణంలోని భాగముగా తర్లుపాడు మండలము చెన్నారెడ్డిపల్లి గ్రామములోని కాలువ పోవుచున్నందున శ్రీయుత స్పెషల్ కలెక్టర్ (భూసేకరణ), పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్, ఒంగోలు వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించినందున, 2013వ సంవత్సరము 30వ చట్టము వలన భూసేకరణ, పునరావాసం, పున:స్థాపనలలో న్యాయపరమైన నష్టపరిహారము పొందే హక్కు పారదర్శకత చట్టంలో సెక్షన్ 11(1) నిబంధనలననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికి ఇందుమూలముగా నోటీసు జారీచేయడమైనది.

పైన పేర్కొనిన చట్టంలోని సెక్షన్-3(ఇ) మరియు రూల్ 2(బి) క్రింద ఇవ్వబడిన అధికారములను వినియోగించి ప్రత్యేక ఉపకలెక్టరు, (భూసేకరణ) పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్, ఆర్ అండ్ ఆర్ యూనిట్, మార్కాపురం వారికి వారి సిబ్బందికి మరియు పనివారలకు ఆ భూముల భూ సేకరణకై పై సెక్షన్ క్రింద ఇవ్వబడిన అధికారములను వినియోగించుటకు అధికారము ఇవ్వబడినది.

పై చట్టములోని సెక్షన్ 11(4) ననుసరించి, ఈ ప్రాథమిక ప్రకటన వెలువడిన తేది నుండి శ్రీ ప్రత్యేక కలెక్టరు (భూసేకరణ) అధికారి వారి ముందస్తు అనుమతిలేనిదే, ఏ వ్యక్తి ప్రకటనలో తెలిపిన భూమిని ఏమైన అమ్మకం/ కొనుగోలు (క్రయ విక్రయములు) లేదా ఏ విధమైన లావాదేవీలు జరుపరాదని తెలియజేయడమైనది.

పై చట్టములోని సెక్షన్ 15 ననుసరించి భూ సేకరణ పై ఏమైనా అభ్యంతరములు/ ఆక్షేపణలు ఉన్నయెడల సంబంధించిన వ్యక్తి / వ్యక్తులు ఈ ప్రకటనలు ప్రచురించిన తేది నుండి 60(అరువది) దినములోగా శ్రీ స్పెషల్ కలెక్టరు (భూసేకరణ) అధికారి వారి ఎదుట అభ్యర్థనలు దాఖలు చేసుకొనవచ్చును.

షెడ్యూలు

జిల్లా : ప్రకాశం మండలము : తర్లుపాడు గ్రామము : చెన్నారెడ్డిపల్లి

క్రమ సంఖ్య	సర్వే నెం	పూర్తి విస్తీర్ణము య.సెం	తరగతి/ భూస్థితి	భూసేకరణ క్రింద విస్తీర్ణం	సంబంధిత ఆసామి పేరు (పట్టాదారు)మరియు చిరునామా	సంబంధిత ఆసామీ పేరు (అనుభవదారు)మరియు చిరునామా	సరిహద్దులు ఉ	ప	తూ	ద	చెట్లు మరియు కట్టడముల వివరాలు
1	2	3	4	5	6	7	8	9	10	11	12
1	238/2	1.18	సర్కారు పుంజ	0.24	పగడాల పిచ్చయ్య తండ్రి పరమేశ్వరయ్య	పగడాల పిచ్చయ్య తండ్రి పరమేశ్వరయ్య	238/5	238/3	238/1	238/4	దొడ్డబీడు
2	238/4	1.16	సర్కారు పుంజ	0.21	పగడాల పెద్దకాశయ్య తండ్రి కాశయ్య	పగడాల పెద్దకాశయ్య తండ్రి కాశయ్య	238/5	238/3	238/2	238/6	దొడ్డబీడు
3	238/6	1.15	సర్కారు పుంజ	0.14	తిరుమల పెద్దఈశ్వరరెడ్డి తండ్రి లక్ష్మీరెడ్డి	తిరుమల పెద్దఈశ్వరరెడ్డి తండ్రి లక్ష్మీరెడ్డి	248	238/3	238/4 238/5	258/7, 238/8	జొన్న
4	238/7	0.58	సర్కారు పుంజ	0.12	తిరుమల పెద్దఈశ్వరరెడ్డి తండ్రి లక్ష్మీరెడ్డి	తిరుమల పెద్దఈశ్వరరెడ్డి తండ్రి లక్ష్మీరెడ్డి	238/8	238/3	238/6	238/9	జొన్న
5	238/9	1.14	సర్కారు పుంజ	0.03	కోటపాటి శ్రీనివాసులు తండ్రి పెద్ద కాశయ్య	కోటపాటి శ్రీనివాసులు తండ్రి పెద్ద కాశయ్య	248	238/3	238/7 238/8	237	జొన్న
6	247/2	1.20	సర్కారు పుంజ	0.43	చింతలచెరువు శ్రీనివాసరెడ్డి తండ్రి వెంకటస్వామి	నిమ్మల చెన్నారెడ్డి తండ్రి కాశిరెడ్డి మరియు ఇతరులు	247/3	240	247/1	238	బీడు
7	247/3	3.02	సర్కారు పుంజ	0.23	చెరుకుల వెంకటరెడ్డి తండ్రి కాశిరెడ్డి	చెరుకుల వెంకటరెడ్డి తండ్రి కాశిరెడ్డి	62	247/1 247/2	246	238	మిర్చి
				0.24	మల్లెల శివారెడ్డి తండ్రి చెన్నారెడ్డి	మల్లెల శివారెడ్డి తండ్రి చెన్నారెడ్డి					
8	247/4	0.84	సర్కారు పుంజ	0.08	మల్లెల శివారెడ్డి తండ్రి చెన్నారెడ్డి	మల్లెల శివారెడ్డి తండ్రి చెన్నారెడ్డి	247/5	247/3	246	248	టేకు-5
				0.08	మల్లాల వెంకటరెడ్డి తండ్రి చెన్నారెడ్డి	మల్లాల వెంకటరెడ్డి తండ్రి చెన్నారెడ్డి					దుక్కి
9	247/5	1.53	సర్కారు పుంజ	0.31	మల్లాల వెంకటరెడ్డి తండ్రి చెన్నారెడ్డి	మల్లాల వెంకటరెడ్డి తండ్రి చెన్నారెడ్డి	355	247/4	246	248	దుక్కి
10	355/1	0.91	సర్కారు పుంజ	0.22	ఉదుముల వెంకటరెడ్డి ఉరఫ్ వెంకటేశ్వరరెడ్డి మరియు ఇతరులు	ఉదుముల వెంకటరెడ్డి ఉరఫ్ వెంకటేశ్వరరెడ్డి మరియు ఇతరులు	355/2 355/3	246 247	356	355/8	దొడ్డ బీడు
11	355/2	0.17	సర్కారు పుంజ	0.10	చింతలచెరువు వెంకట నారాయణ చింతలచెరువు శ్రీను తండ్రి నారాయణ	చింతలచెరువు వెంకట నారాయణ చింతలచెరువు శ్రీను తండ్రి నారాయణ	5/7	355/1	356	355/3	దొడ్డ బీడు
12	355/3	0.14	సర్కారు పుంజ	0.03	నడింపల్లి రామలింగారెడ్డి తండ్రి నారాయణ	నడింపల్లి రామలింగారెడ్డి తండ్రి నారాయణ	355/6	355/1	356/2	355/4	దొడ్డ బీడు
13	355/7	1.07	సర్కారు పుంజ	0.20	తిరుమలరెడ్డి వెంకటరెడ్డి తండ్రి వెంకటయ్య	తిరుమలరెడ్డి వెంకటరెడ్డి తండ్రి వెంకటయ్య	355 /10	356, 355/2	357	355/6 355/8	జొన్న
14	356/4	1.47	సర్కారు పుంజ	0.07	కుందురు వెంకటేశ్వరరెడ్డి తండ్రి వెంగలరెడ్డి	కుందురు వెంకటేశ్వరరెడ్డి తండ్రి వెంగలరెడ్డి	357, 355 355	356/2	356/1	355	దుక్కి
15	357/4	0.79	సర్కారు పుంజ	0.02	గోగిరెడ్డి పిచ్చిరెడ్డి తండ్రి కొండయ్య	గోగిరెడ్డి పిచ్చిరెడ్డి తండ్రి కొండయ్య	357/5	356	357/2 357/3	355	బీడు
				0.13	కోటపాటి బాలకాశమ్మ భర్త కాశిరెడ్డి	కోటపాటి బాలకాశమ్మ భర్త కాశిరెడ్డి					
16	357/5	0.43	సర్కారు పుంజ	0.08	గోగిరెడ్డి గురవమ్మ భర్త వెంకటరెడ్డి	గోగిరెడ్డి గురవమ్మ భర్త వెంకటరెడ్డి	357/6	357/3 357/4	357/8	355	దుక్కి
17	357/6	0.48	సర్కారు పుంజ	0.06	తిరుమలరెడ్డి వెంకటరెడ్డి తండ్రి వెంకటయ్య	తిరుమలరెడ్డి వెంకటరెడ్డి తండ్రి వెంకటయ్య	353, 357/7	357/5	357/8	355	దుక్కి
				0.01	వెన్నా కాశమ్మ భర్త బాలకోటయ్య	వెన్నా పెద్ద కాశిరెడ్డి తండ్రి బాలకోటయ్య					
18	357/7	0.44	సర్కారు పుంజ	0.20	కుందురు ఆదిలక్ష్మమ్మ భర్త వెంకటసుబ్బారెడ్డి మరియు ఇతరులు	కుందురు ఆదిలక్ష్మమ్మ భర్త వెంకటసుబ్బారెడ్డి మరియు ఇతరులు	357 /13	357/6	11	353 357/6	బీడు
19	357/11	0.62	సర్కారు పుంజ	0.14	చెరుకుల కాశిరెడ్డి తండ్రి కోటిరెడ్డి చెరుకుల చిన్న కాశిరెడ్డి తండ్రి పాపిరెడ్డి	చెరుకుల కాశిరెడ్డి తండ్రి కోటిరెడ్డి చెరుకుల చిన్న కాశిరెడ్డి తండ్రి పాపిరెడ్డి	357 /15	357/8	357 /10	357/7 357 /12	బీడు
20	358/1	0.87	సర్కారు పుంజ	0.15	చెరుకుల వెంకటసుబ్బారెడ్డి తండ్రి పుల్లారెడ్డి మరియు ఇతరులు	చెరుకుల వెంకటసుబ్బారెడ్డి తండ్రి పుల్లారెడ్డి మరియు ఇతరులు	358/2	357	ఏ.నెం 99	357	బీడు
21	358/2	0.59	సర్కారు పుంజ	0.10	చెరుకుల నాగిరెడ్డి తండ్రి పుల్లారెడ్డి	చెరుకుల నాగిరెడ్డి తండ్రి పుల్లారెడ్డి	358/3	358/1	ఏ.నెం. 99	357	బీడు
22	358/3	1.53	సర్కారు పుంజ	0.15	చెరుకుల కాశిరెడ్డి తండ్రి చినపరెడ్డి	చెరుకుల కాశిరెడ్డి తండ్రి చినపరెడ్డి	358/4	358/2 357	ఏ.నెం. 99	353	దుక్కి
				0.14	ఇతరులు	ఇతరులు					బీడు
	మొత్తం విస్తీర్ణము			3.91							

సం/- **ఎస్. నాగలక్ష్మీ, I.A.S.**
స్పెషల్ కలెక్టరు (భూసేకరణ) (FAC), పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు, ఒంగోలు

రెండూ అన్యాయం చేశాయి!

ప్రజలంతా అంటున్నారు.. వారి మనోభావాలను గౌరవించాలి.. జనం తరపున పోరాటం చేద్దాం

29 సార్లు ఢిల్లీ వెళ్లాను

ప్రధానిని కోరినా ఫలితం శూన్యం: సీఎం

అమరావతి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): 'ప్రతి ఒక్కరిలోనూ ఆలోచన వచ్చింది. నాడు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది.. నేడు బీజేపీ అన్యాయం చేసిందని అందరూ అంటున్నారు. మన హక్కుల కోసం గట్టిగా పోరాటం చేసే పరిస్థితి వచ్చింది. మనం ప్రజల తరపున నిలబడి పోరాటం చేద్దాం' అని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మంగళవారమిక్కడ జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఆయన ప్రసంగించారు. 'మనది రాజకీయ పోరాటం కాదు. ప్రజల మనోభావాల అంశం. అన్యాయం జరిగినప్పుడు వారి పక్కన నిలబడి పోరాడడమే మన బాధ్యత. రాష్ట్ర రాజధాని అమరావతికి రూ.2,500 కోట్లు ఇచ్చి.. ఎక్కువే ఇచ్చామంటున్నారు. అదే బెంగళూరు సబర్బన్ మెట్రోకు రూ.17 వేల కోట్లు.. ముంబైలో బుల్లెట్ ట్రైన్‌కు రూ.లక్ష కోట్లు కేంద్ర బడ్జెట్‌లో ఇచ్చారు. పైగా అవి మిగులు ఆదాయం ఉన్న రాష్ట్రాలు. ఇది సరికాదు. నాలుగేళ్లలో 29 సార్లు ఢిల్లీ వెళ్లా. హామీల అమలుకు వ్యక్తిగతంగా చొరవ చూపాలని ప్రధాని మోదీని అడిగా. చివరకు ఆఖరి బడ్జెట్‌లోనూ న్యాయం జరగలేదు. ఈ విషయాన్ని నేనే ముందు లేవనెత్తా. తెలుగుదేశం పార్టీయే తొలుత ఆందోళన చేపట్టింది' అని చెప్పారు. విభజన బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ రెండూ మద్దతిచ్చాయని.. బీజేపీ మద్దతు కోసం ఆనాడు ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ అంగీకరించిందని గుర్తుచేశారు. 'ఢిల్లీ కాంగ్రెస్ ధర్నా వద్దకు రాహుల్‌గాంధీ వెళ్లి.. మేమొస్తే ఐదేళ్ల ప్రత్యేక హోదా ఇస్తామని ఇప్పుడు అంటున్నారు. నాడు విభజన కోసం మాట్లాడుకున్న ఈ పార్టీలు.. అదే రోజు రాజకీయ పరిష్కారం ఎలా చేయాలన్నదానిపై అందరినీ కూర్చోబెట్టి మాట్లాడితే ఈ సమస్యలే వచ్చేవి కావ'ని పేర్కొన్నారు.

అభివృద్ధి ఆగకూడదు..

రాష్ట్రానికి న్యాయం జరగాలనే మన లక్ష్యసాధన కోసం పోరాటం చేస్తూనే ఇంకోపక్క కూడా ఆలోచించుకోవాలని సీఎం అన్నారు. పని మానేస్తే సంక్షోభంలోకి వెళ్లిపోతామని.. ఒకవైపు పోరాడుతూనే మరోవైపు కసిగా పనిచేద్దామని సూచించారు. 'కొందరు తొలి నుంచీ పోరాటం చేయాలని అంటున్నారు. కానీ టీడీపీ, బీజేపీ ఇద్దరం కలిసి ఒక లక్ష్యం కోసం పనిచేశాం. మనం ఓపక్క న్యాయం చేయాలని పోరాడుతూనే.. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లే బాధ్యతను చేపట్టాం. ఈ రెంటినీ సమన్వయం చేయడం చాలా కష్టం. అయినా ఆ దిశగా చేయాలి. రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిని, ఇతర సమస్యలు వస్తే రాష్ట్రానికే నష్టం. కీలక సమయంలో అభివృద్ధి ఆగిపోతే ప్రజలు నష్టపోతారు. అలాగని రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు. కష్టమైనా ఈ రెంటినీ సమన్వయం చేశాం. నాలుగేళ్లలో 29 సార్లు స్వయంగా ఢిల్లీ వెళ్లా. చూస్తాం.. చేస్తామన్నారే తప్ప ఇచ్చింది శూన్యం. ప్రధాని ఒకసారి ఫోన్ చేశారు. రాష్ట్ర ప్రజల్లో ఆందోళన ఉంది.. ఇచ్చిన హామీలు అమలుచేయాలని చెప్పా. ఏమేం చేయాలో సమాచారం పంపాలని ఆయన అడిగారు. మన వద్ద సమాచారం సిద్ధంగా ఉంది. అయినా అక్కడ తీసుకునేసరికి కొంత సమయం పట్టింది. ఆ తర్వాత మళ్లీ ప్రధానిని కలిశాను. తాను వ్యక్తిగతంగా పరిశీలిస్తానని ఆయన హామీ ఇచ్చారు. చేసిందేమీ లేదు. ఇంతలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు వచ్చాయి. చివరి బడ్జెట్‌లో కూడా రాష్ట్రానికి అన్యాయం చేశారు' అని చెప్పారు.

మీరిచ్చినా ఇవ్వకున్నా..

రాష్ట్ర రెవెన్యూ లోటు రూ.16 వేల కోట్లని లెక్కతేలినట్లు సీఎం చెప్పారు. 'అందులో రైతు రుణమాఫీ కోసం తొలి ఏడాది ఇచ్చిన డబ్బు కూడా కలిసి ఉందని కేంద్రం అంటోంది. మేం అప్పుడే చెప్పాం.. కేంద్రం ఇచ్చినా ఇవ్వకున్నా రైతులను అడగొద్దు.. అవసరమైతే ఆ భారం మేమే మోస్తాం. ఏటేటా జమ చేస్తామని చెప్పాం. అప్పటికే ఉద్యోగులకు పీఆర్సీ బకాయిలు ఉంటే.. వాటిని పీఎఫ్‌కు జమచేసి తర్వాత చెల్లించేలా చేసుకున్నాం. ఇతర బిల్లుల చెల్లింపుల్ని కూడా వాయిదా వేశాం. అవన్నీ అదే ఏడాది చెల్లించి ఉంటే ఆర్థిక లోటులోనే చేరేవి. నిన్న (సోమవారం) పిలిచి మాట్లాడారు. అందులోనూ సరైన స్పందన లేదు' అని అన్నారు. ఆరుసూత్రాల ఫార్ములాను ఉల్లంఘించి మరీ రాష్ట్ర విభజన చేశారని చంద్రబాబు ఆక్షేపించారు. రెండు తెలుగు ప్రాంతాలు ఎప్పటికీ కలిసుండాలన్న ఉద్దేశంతో ఇందిరాగాంధీ ఆ ఫార్ములాను పెట్టారన్నారు శాసనసభకు రాని విపక్షాన్ని తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని సీఎం అన్నారు.

చెప్పినవి చేస్తే చాలు

అన్యాయం చేసిన కాంగ్రెస్ అడ్రస్ లేదు

బీజేపీ నేతలు గమనించాలి : సీఎం

అమరావతి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): 'విభజన చట్టంలో పేర్కొన్న హామీలనే నెరవేర్చాలని కేంద్రాన్ని కోరుతున్నాం తప్ప అదనంగా ఏమీ అడగడం లేదు' అని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చిచెప్పారు. దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదాను కేంద్రం పొడిగించలేదని మంగళవారం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో బీజేపీ సభ్యుడు ఆకుల సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. సభను తప్పుదారి పట్టించడం సరికాదన్నారు. 'కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసింది కాబట్టే అడ్రస్ లేకుండా పోయింది. బీజేపీ నేతలు అనవసరంగా మాట్లాడకుండా ఇప్పటి వరకు రాష్ట్రానికి దక్కింది ఏమిటో.. చేయాల్సింది ఏమిటో కేంద్రానికి వివరిస్తే మంచిది. మిత్రపక్షం కాబట్టే సంయమనంతో మాట్లాడుతున్నా. లేకపోతే పరిస్థితి వేరేలా ఉండేది. పోలవరం ప్రాజెక్టు గురించి మొట్టమొదటిసారి ప్రధానికి మేమే చెప్పాం. ఏడు ముంపు మండలాలను ఏపీలో కలిపితేనే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పాను' అని సీఎం అన్నారు. అంతకుముందు ఆకుల మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా పొడిగిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం సరికాదన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము
స్పెషల్ కలెక్టర్ (భూసేకరణ) వారి కార్యాలయం
పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు, ఒంగోలు
ప్రకాశం జిల్లా భూసేకరణ ప్రకటన
ఫారం నెం. - VI (ఎ)

R.C. No. B/24/2018 తే. 05-03-2018

(2013వ సంవత్సరం 30వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పున:స్థాపనలలో న్యాయపరమైన నష్టపరిహారం పొందే హక్కు పారదర్శకత చట్టంలో సెక్షన్ 11(1) మరియు ఆంధ్రప్రదేశ్ నియమావళి 2014లో రూల్ 19, సబ్‌రూల్ (1) ననుసరించి)

ప్రాథమిక ప్రకటన

ఈ దిగువ నుదహరించిన షెడ్యూలు దాఖలు భూములను ప్రజాప్రయోజనములకై పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు **13యల్ మేజరు యొక్క 3యల్ మైనర్ లోని 3యల్ సబ్ మైనర్ కాలువ** నిర్మాణము కొరకు భూమి కావలయునని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున, 2013వ సంవత్సరం 30వ చట్టము వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలలో న్యాయపరమైన నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలో సెక్షన్ 11(1) నిబంధనలననుసరించి ఇందుకు సంబంధించిన యావన్మందికి ఇందుమూలముగా నోటీసు జారీచేయడమైనది.

పై పేర్కొనిన చట్టంలోని సెక్షన్ 3(ఇ) మరియు రూల్ 2(బి) క్రింద ఇవ్వబడిన అధికారములను వినియోగించి ప్రత్యేక ఉపకలెక్టరు, భూసేకరణ మరియు ఆర్ & ఆర్ యూనిట్, కంభం వారికి, వారి సిబ్బందికి మరియు పనివారలకు ఆ భూముల భూసేకరణకై పై సెక్షన్ క్రింద ఇవ్వబడిన అధికారములను వినియోగించుటకు అధికారము ఇవ్వబడినది.

పై చట్టములోని సెక్షన్ 11(4) ననుసరించి, ఈ ప్రాథమిక ప్రకటన వెలువడిన తేది నుండి కలెక్టరు / భూసేకరణ అధికారి వారి ముందస్తు అనుమతిలేనిదే, ఏ వ్యక్తి ప్రకటనలో తెలిపిన భూమిని ఏవిధమైన అమ్మకం / కొనుగోలు (క్రయవిక్రయములు) లేదా ఏవిధమైన లావాదేవీలు జరుపరాదని తెలియజేయడమైనది.

పై చట్టంలోని సెక్షన్ 15 ననుసరించి భూసేకరణ ఏమైన అభ్యంతరములు / ఆక్షేపణలు ఉన్నయెడల సంబంధించిన వ్యక్తి / వ్యక్తులు ఈ ప్రకటన ప్రచురించబడిన తేది నుండి 60 (అరువది) దినములలోగా కలెక్టరు / భూసేకరణ అధికారి వారి ఎదుట అభ్యర్ధనలు దాఖలు చేసుకొనవచ్చును.

షెడ్యూలు

జిల్లా : ప్రకాశం మండలం : బేస్తవారిపేట గ్రామము నెం : 19-సలకలవీడు

క్రమ సంఖ్య	స.నెం/ స. డి.నెం.	మొత్తం విస్తీర్ణం ఎ.సెం.	భూస్థితి	భూసేకరణ క్రింద విస్తీర్ణం ఎ.సెం.	సంబంధిత ఆసామి పేరు (పట్టాదారు) మరియు చిరునామా	సంబంధిత ఆసామి పేరు (అనుభవదారు) మరియు చిరునామా	సరిహద్దులు ఉత్తరం	దక్షిణం	తూర్పు	పడమర	చెట్లు మరియు కట్టడముల వివరాలు
1.	336/ 2ఎ	5.99	సర్కారు పుంజ	0.27	నీలి వెంకటసుబ్బమ్మ భర్త వెంకటేశ్వర్లు	బెల్లంకొండ నాగలక్ష్మీదేవి భర్త వెంకట క్రిష్ణయ్య	336/ 1	310	338	336/ 3సి	కంది, యూకలిప్టస్ -80 ఉలవ, కరెంట్ స్తంభం-1 వరిగ
				0.32		నీలి వెంకటసుబ్బమ్మ భర్త వెంకటేశ్వర్లు					
				0.28		నీలి సుధాకర్ తండ్రి వెంకటసుబ్బయ్య					
2.	336/ 3సి	0.79	సర్కారు పుంజ	0.01	పసుపులేటి రాంబాబు తండ్రి చిన్న గురవయ్య	పసుపులేటి రాంబాబు తండ్రి చిన్న గురవయ్య	313	336/ 2బి	336/ 2ఎ	336/ 2బి	శీతాఫలం-1 జొన్న, బోరు పాదులు
3.	338/ 2	5.53	సర్కారు పుంజ	0.55	పచ్చిపులుసు శ్రీకాంత్ తండ్రి సుబ్బారావు పచ్చిపులుసు సుమలత భర్త వెంకట నారాయణరావు	పచ్చిపులుసు శ్రీకాంత్ తండ్రి సుబ్బారావు పచ్చిపులుసు సుమలత భర్త వెంకట నారాయణరావు	338/ 1	310	339	336	పొగాకు
	మొత్తము			1.43							

సం/- **ఎస్. నాగలక్ష్మీ, I.A.S.**
స్పెషల్ కలెక్టరు (భూసేకరణ) (FAC), పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు, ఒంగోలు

మోదీ తెచ్చింది మట్టి, నీళ్లయితే..
బాబు తెప్పించింది గాడిద పాలా?

ఎంగిలి కాఫీ తాగే అలవాటు మాకు లేదు: సోము

అమరావతి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): 'ప్రధాని మోదీ తెచ్చిన పవిత్ర జలాలను మట్టి, నీళ్లు అంటున్నారు. సీఎం చంద్రబాబు కూడా చాలా నదుల నుంచి నీరు తెప్పించారు. అవి గాడిద పాలా' అని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు నిలదీశారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం బాగాలేదన్నారు. ఓవైపు ఢిల్లీలో ఏపీ ప్రతినిధులు రాష్ట్ర ప్రయోజనాలపై చర్చలు జరుపుతుంటే, బయట ఎంపీలు ఆందోళనలు చేస్తున్నారని.. మిత్రపక్షంగా ఇది సభ్యతేనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, వైసీపీల ట్రాప్‌లో టీడీపీ పడిందని, అందుకే వారితో కలిసి ఉద్యమాలు చేస్తోందని విమర్శించారు. హామీల అమలుకు 2022 వరకు సమయం ఉందని, అయినా మెడలు వంచుతారా అని ప్రశ్నించారు. అరకు కాఫీకి, చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. అప్పట్లో వాణిజ్య మంత్రిగా ఉన్న విద్యాసాగర్‌రావు రూ.100 కోట్లు ఇస్తే అరకు కాఫీని అభివృద్ధి చేశారని చెప్పారు. కాఫీ తాగి వెళ్లారని మోదీని విమర్శిస్తున్నారని, ఎంగిలి కాఫీలు తాగే అలవాటు బీజేపీకి లేదని వ్యాఖ్యానించారు.

వైసీపీ ఎమ్మెల్యేల
విదేశీయానం!

రాజ్యసభ ఎన్నికల ముంగిట విపక్షం క్యాంపు రాజకీయం

అమరావతి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో అధికారపక్షమైన తెలుగుదేశం తన ఎమ్మెల్యేలను లాగేసుకుంటుందన్న భయం వైసీపీకి పట్టుకుంది. ఎన్నికల్లో ఎన్ని స్థానాలకు పోటీచేసేదీ టీడీపీ ప్రకటించకముందే.. తన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వారిని విదేశాలకు పంపాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ బాధ్యతను సాక్షాత్తూ ఆ పార్టీ రాజ్యసభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికే అప్పగించింది. ఇంకోవైపు.. ఆయన బుధవారం ఉదయం పది గంటలకు నామినేషన్ వేయనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కూడా బహిష్కరించిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు నామినేషన్ దాఖలు కోసం బుధవారం అసెంబ్లీకి వచ్చి తమ కార్యాలయంలో కొద్దిసేపు గడిపి వెళ్లిపోతారు. వేమిరెడ్డి వెంట శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తదితరులు ఉంటారు.

ఉన్న 44 మందీ జారిపోకుండా..

రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం మూడు స్థానాల్లో బరిలోకి దిగాలని టీడీపీ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి 22 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లిపోవడంతో ప్రస్తుతం వైసీపీకి 44 మంది సభ్యులున్నారు. వీరిలో ఒకరిద్దరు జారిపోయినా రాజ్యసభ ఎన్నికల్లో పరాజయం తప్పదు. అందుకే వారిని ఎలాగైనా కాపాడుకోవాలని క్యాంపు రాజకీయాలకు శ్రీకారం చుడుతోంది. 44 మంది శాసనసభ్యులనూ విదేశాలకు తీసుకెళ్తారని చెబుతున్నా.. ఎక్కడికనేది బయటపెట్టడం లేదు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ-బీజేపీ మధ్య పొత్తు బెడిసికొట్టనుందని.. టీడీపీ అభ్యర్థులకు బీజేపీ ఎమ్మెల్యేలు ఓటు వేయకపోవచ్చని.. అప్పుడు మూడు స్థానాలకు అధికార పక్షం పోటీచేయకపోవచ్చని వైసీపీ సీనియర్ నేతలు అంటున్నారు.

రాజకీయాలను ప్రక్షాళన చేస్తా!

అధికారంలోకి వస్తే అన్ని వర్గాల సంక్షేమానికి కృషి

4 వేల కోట్లతో రైతులకు నష్టపరిహార నిధి:జగన్



ఇంకొల్లులో మాట్లాడుతున్న జగన్

ఇంకొల్లు, మార్చి 6: రాజకీయ వ్యవస్థ ప్రక్షాళనకు కృషి చేస్తానని వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రకటించారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా మంగళవారం ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో ఆయన పర్యటించి, పర్చూరు నియోజకవర్గంలోకి ప్రవేశించారు. ఇంకొల్లు మండల కేంద్రంలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి, చెడిపోయిన రాజకీయ వ్యవస్థ ప్రక్షాళనకు కృషి చేస్తామన్నారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని, రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడంతోపాటు కరువు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు నష్టపోయిన రైతుల కోసం రూ.4వేల కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి పరిహారం అందిస్తామని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. సీఎం చంద్రబాబు గత ఎన్నికల్లో ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి, వాటిని అమలు చేయకుండా మోసం చేశారని, వచ్చే ఎన్నికల్లోనూ మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మసీదు నుంచి 'అజాన్' వినిపించడంతో పూర్తయ్యే వరకు ఉపన్యాసానికి విరామం ఇచ్చారు. అనంతరం తిరిగి ఉపన్యాసాన్ని కొనసాగించారు. పాదయాత్రలో పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి, మోపిదేవి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

గ్రాడ్యుయేట్లలో పెరిగిన ఉద్యోగిత



- ప్రతి ఇద్దరిలో ఒకరు కొలువుకి అర్హులు
- తాజా సర్వేలో వెల్లడి

ఏటేటా బైటకి వస్తున్న గ్రాడ్యుయేట్లలో ఉద్యోగాలకు అర్హులు కొద్ది మంది మాత్రమేనన్నది ఇంతవరకూ మనం వింటున్న మాట. అయితే ఈ ఏడాది మాత్రం బైటికి వస్తున్న ప్రతి ఇద్దరు గ్రాడ్యుయేట్లలో ఒకరు ఉద్యోగానికి అర్హులని ఒక సర్వే తేల్చింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్, హెచ్ఆర్ కన్సల్టెన్సీ సంస్థ వీబాక్స్ ఉమ్మడిగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం స్పష్టమైంది. ఫ్రెష్ గ్రాడ్యుయేట్లలో 52 శాతం మంది ఉద్యోగాలకు అర్హులని పేర్కొంది. అయిదు లక్షలకు మించి విద్యార్థులు, 120 వరకు కంపెనీలను సర్వే చేసి మరీ ఈ విషయాన్ని నిగ్గుదేల్చింది. ఐటిఐలకు తోడు మేనేజ్‌మెంట్, కామర్స్ కోర్సు చేసిన గ్రాడ్యుయేట్ల ఉద్యోగిత విషయంలో మాత్రం నెగెటివ్ ధోరణి వ్యక్తమవుతోంది. ఈ పరిణామం మూడు విధాలుగా ప్రభావం కనబరుస్తుంది. గ్రాడ్యుయేట్లలో పోటీతత్వం పెరుగుతుంది. జాబ్ మార్కెట్‌పై చర్చ పదునుదేలుతుంది. పరిశ్రమలకు 'రెడీ టు వర్క్ ఫోర్స్' లభ్యమవుతుంది. ఢిల్లీ గ్రాడ్యుయేట్లు 75 శాతం ఎంప్లాయిబిలిటీతో అగ్రస్థానంలో ఉన్నారు. పట్టణాలను పరిగణనలోకి తీసుకుంటే బెంగుళూరు, చెన్నై, ఇండోర్ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ప్రస్తుతం ఉన్న జాబ్స్‌పై ఆటోమేషన్ పది నుంచి నలభై శాతం మేర ప్రభావం చూపుతోంది. అలాగే ఫ్రెష్ నుంచి అయిదేళ్ళ వరకు అనుభవం ఉన్న గ్రాడ్యుయేట్లకు డిమాండ్ ఉంది. వారిలో ఉద్యోగిత పెరిగిన పక్షంలో ఉత్పాదకతపై సానుకూల ప్రభావం చూపుతుందని సర్వే విశదీకరించింది.

కొత్త జాబ్

ఇవి పాటిస్తే బెస్ట్

> కొత్తగా ఉద్యోగం వచ్చింది. ఎంతో ఆనందం, అంతకుమించి ఉద్విగ్నత. 'ఫిదా' పాటలో పేర్కొన్నట్టు కుదురుగా కూర్చోనివ్వటం లేదు అన్నట్టు ఉంటుంది పరిస్థితి. 'ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్' అన్నట్టు చేరిన మొదట్లోనే మంచి మార్కులు కొట్టేయాలి. మీ విషయంలో సానుకూల దృక్పథం ఏర్పడాలి. అయితే అదే పరిస్థితి అక్కడున్నంత కాలం కొనసాగాలంటే కొన్నింటిని మీరు తప్పక పాటించాలి.

- ***అందరితో కలవాలి:*** ఉద్యోగంలోకి చేరిన రోజునుంచి ఒకటే లక్ష్యం కావాలి. అందరితో కలిసిపోవాలి. అక్కడి పని సంస్కృతికి అలవాటుపడాలి. సూక్ష్మ స్థాయిలో ఏవైనా తేడాలు ఉంటే తెలుసుకుని సరిదిద్దుకోవాలి. కంపెనీ విధానాలు, రాయని నిబంధనలు, మర్యాదలు, వివిధ విషయాలకు సంబంధించి అందరూ ఉపయోగించే భాష, క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొనే విధానం తదితరాలన్నింటినీ తెలుసుకోవాలి. అక్కడ అంతా కొత్తగా అనిపిస్తే చెప్పినట్టు చేయడమే ఉత్తమం. మీకు ఎదురైన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుని రాసుకోవాలి. అందుకు అనుగుణంగా ప్రవర్తించాలి.
- కొత్త సంస్థలో క్యాంటిన్, కాఫీ లభించే ప్రదేశం, ప్రింటౌట్లు ఎక్కడ తీసుకోవచ్చు, సిస్టమ్ రిపేరు వంటి విషయాలను తొలి రోజుల్లోనే తెలుసుకోవాలి. కొత్త ప్రదేశంలో ఆఫీసు పద్ధతులన్నీ భిన్నంగా ఉండొచ్చు. మీరు ఆ తానులో ముక్కలా కలిసి పోయేలా ఉండాలి. భిన్నత్వం చూపాల్సిన అవసరం లేదు. మీ అభిప్రాయాలనూ వెంటనే వ్యక్తం చేయాల్సిన పనికూడా లేదు.
- ***నమ్మకాన్ని పెంచుకోవాలి:*** మొదట్లో మీ బాస్ నేతృత్వంలోనే పనిచేయాల్సి ఉంటుంది. మీ నియామకానికి ఆ వ్యక్తే కారణం కావచ్చు. ప్రతిరోజూ బాస్ ఆదేశాల మేరకు పని చేయడమే మేలు. తనతో మాట్లాడి, సలహాలు తీసుకోండి. అప్‌డేట్ అవ్వండి. బాస్ విశ్వాసం పొందే పని మొదట చేయాలి.
- ***పోల్చుకోవడాలు వద్దు:*** కొత్త కార్యాలయం సరికొత్తదనానికి నాంది. పాత ఆఫీసులో అనుభవం లేదంటే ఖేదాన్ని మోయాల్సిన పని లేదు. అలాగే వాటిని కొత్త వాటితో పోల్చుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు మీరు కొత్త పథంలోకి వచ్చారు. ఆ మార్గంలో ప్రయాణించడానికి సిద్ధమైతే చాలు.
- ***ఎల్లకాలం కొత్తకాదు:*** కొత్త అన్నది కలకాలం ఉండదు. ఆ హనీమూన్ రోజులు త్వరలోనే ఆవిరి అవుతాయి. కొత్త అన్న టాగ్ వదలగానే మీ పని పర్యవేక్షణ పరిధిలోకి వెళుతుంది. అప్పట్నించి బాధ్యతలనూ తలకెత్తుకోవాల్సి ఉంటుంది. పనితీరు ద్వారా ఆఫీసులో పేరు సంపాదించుకున్న ఉద్యోగులు ఉన్నారో తెలుసుకుని అనుసరించడానికి ప్రయత్నించండి. ఇది ఎప్పటికీ తప్పు కాదు. ఎదుగుదలకు సంబంధించి ఒక చార్ట్ రూపొందించుకోండి.

వివిధ టాస్కులు ఎలా చేయాలో తెలుసుకున్న తరవాత ఒక వారాంతంలో పనితీరును సమీక్షించుకోండి. మీకుగా మీరే నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకోండి. పని చేసే క్రమంలో ఎప్పటికప్పుడు లక్ష్యాలకు ఏ మేరకు చేరువ అయ్యారు అన్నది చెక్ చేసుకోండి. సీనియర్ పొజిషన్ లేదంటే ట్రైనీగా చేరినా సరే, తక్కువ మాట్లాడండి, ఎక్కువ పని చేయండి. పరిశీలన, వినడం, పనిలో లీనం కావడం అన్నది మీ మంత్ర కావాలి. స్వతసిద్ధ అనుకోవద్దు. త్వరితగతిన నేర్చుకునేందుకు ముందు వినండి. ఆ సమయంలో మీరు మాట్లాడటం మొదలుపెడితే, చెప్పే వ్యక్తి ఆగిపోవచ్చు. మీరు ఎక్కడ సేవలు బలంగా అందించగలరో అక్కడే మాట్లాడాలి. నిశ్శబ్దంగా ఉండటం ఒంటరితనానికి సంకేతం కాదు. మీ చుట్టూ ఉన్న సహోద్యోగులను పరిచయం చేసుకోండి. కొత్త స్నేహాలను చిగురింపచేసుకోండి. టీమ్ పరిధి ఆవలవైపు దృష్టిసారించండి. ఆఫీసు నిర్వహించే వివిధ కార్యక్రమాలు, కార్యకలాపాల్లోనూ పాలుపంచుకోండి. అంతిమంగా కొత్త జాబ్‌లో సక్సెస్ మీ లక్ష్యంగా పెట్టుకోండి.



గవర్నమెంట్ జాబ్స్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్

ఖాళీలు 201

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్)- వివిధ రిఫైనరీ యూనిట్లలో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

- పోస్టుల వారీ ఖాళీలు: జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 181, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ 10, జూనియర్ మెటీరియల్స్ అసిస్టెంట్ 9, జూనియర్ నర్సింగ్ అసిస్టెంట్ 1
- అర్హత: ఐటిఐ/ ఇంజనీరింగ్ డిప్లొమా/ బిఎస్సీ - నర్సింగ్/ డిప్లొమా (నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ) పూర్తిచేసి ఉండాలి.
- ఎంపిక: రాత పరీక్ష, స్కిల్/ ప్రొఫిషియెన్సీ / ఫిజికల్ టెస్ట్ ద్వారా
- రాత పరీక్ష: మార్చి 25న
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 10
- వెబ్‌సైట్: www.iocl.com

ఎయిమ్స్ రిషికేష్

ఖాళీలు 1349

రిషికేష్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)- కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

నర్సింగ్ ఆఫీసర్(గ్రేడ్ 2)

- ఖాళీలు: 1126
- అర్హత: బిఎస్సీ (ఆనర్స్ నర్సింగ్/ నర్సింగ్)/ బిఎస్సీ - నర్సింగ్ (పోస్ట్ సర్టిఫికెట్/ పోస్ట్ బేసిక్)/ డిప్లొమా(జనరల్ నర్సింగ్ మిడ్ వైఫరీ) ఉత్తీర్ణత.
- వయసు: 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: మార్చి 12

టీచింగ్ పోస్టులు

- ఖాళీలు: 223
- పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్ 81, అడిషనల్ ప్రొఫెసర్ 36, అసోసియేట్ ప్రొఫెసర్ 75, ప్రొఫెసర్ 31
- అర్హత: ఎంబీబీఎస్/ బీడీఎస్ ఉత్తీర్ణతతోపాటు ఎండీ/ ఎంఎస్/ ఎండీఎస్/ ఎంసీహెచ్ పూర్తిచేసి ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో పీజీ/ డాక్టొరేట్ ఉండాలి.
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మార్చి 17
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 30
- వెబ్‌సైట్: www.aiimsrishikesh.edu.in

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్

ఖాళీలు 1223

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) - ఢిల్లీ పోలీస్, కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్) కోసం సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకోసం ప్రకటన విడుదల చేసింది. సీఐఎస్‌ఎఫ్‌లోని అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఖాళీలకు సంబంధించిన ప్రకటన విడుదల కావాల్సి ఉంది.

- 'ఢిల్లీ పోలీస్'కు కేటాయించిన ఎస్సై పోస్టులు: 150 (పురుషులకు 97, మహిళలకు 53)
- 'సీఏపీఎఫ్'కు కేటాయించిన పోస్టులు: 1073 (పురుషులకు 1035, మహిళలకు 38)
- 'ఫోర్స్'లవారీ ఖాళీలు: సీఆర్‌పీఎఫ్ 274, బీఎస్‌ఎఫ్ 508 (మహిళలకు 25), ఐటీబీపీ 85 (మహిళలకు 13), ఎస్ఎస్‌బీ 206
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. లైట్ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
- వయసు: ఆగస్టు 1 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
- ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ (పేపర్ 1 & పేపర్ 2), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ) / ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ (పీఈటి), మెడికల్ టెస్ట్ ద్వారా
- రాత పరీక్ష తేదీలు: జూన్ 4 నుంచి 10 వరకు పేపర్ 1, డిసెంబరు 1న పేపర్ 2 పరీక్షలు జరుగుతాయి.
- దరఖాస్తు ఫీజు: రూ.100(ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్‌మెన్/ మహిళలకు మినహాయింపు వర్తిస్తుంది)
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 2
- వెబ్‌సైట్: www.ssc.nic.in

రైల్వే కోచ్ ఫ్యాక్టరీ

ఖాళీలు 195

కపుర్తలాలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ (ఆర్‌సీఎఫ్)- అప్రెంటీస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

- ట్రేడ్స్ వారీ ఖాళీలు: ఫిట్టర్ 55, వెల్డర్ 50, మెషినిస్ట్ 17, పెయింటర్ 9, కార్పెంటర్ 16, మెకానిక్ (మోటార్ వెహికిల్) 6, ఎలక్ట్రీషియన్ 28, ఎలక్ట్రానిక్ మెకానిక్ 4, ఏసి & ఫ్రిజ్ మెకానిక్ 10
- అర్హత: పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఎన్‌సీవీటీ వారి నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ పొంది ఉండాలి.
- వయసు: 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
- ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా
- దరఖాస్తుకు ఆఖరు తేదీ: మార్చి 19
- వెబ్‌సైట్: www.rcf.indianrailways.gov.in

బిహెచ్ఇఎల్‌లో అప్రెంటీస్‌లు

ఖాళీలు 918

తిరుచిరాపల్లిలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బిహెచ్ఇఎల్)- అప్రెంటీస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

- ట్రేడ్స్ వారీ ఖాళీలు: ఫిట్టర్ 330, వెల్డర్ 240, టర్నర్ 25, మెషినిస్ట్ 35, ఎలక్ట్రీషియన్ 75, వైర్‌మన్ 20, ఎలక్ట్రానిక్ మెకానిక్ 15, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ 20, ఏసీ & రిఫ్రిజిరేషన్ 20, డీజిల్ మెకానిక్ 15, డ్రాఫ్ట్స్‌మన్(మెకానికల్) 15, షీట్ మెటల్ వర్కర్ 15, ప్రోగ్రామ్ & సిస్టం అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ 50, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్ 10, కార్పెంటర్ 15, ప్లంబర్ 15, ఎంఎల్‌టి పాథాలజీ 3
- అర్హత: ట్రేడ్‌ను అనుసరించి పదోతరగతి/ ఇంటర్ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఎన్‌సీటీవీటీ వారి ఐటిఐ సర్టిఫికెట్ ఉండాలి. నిర్దేశించిన మేర అనుభవం తప్పనిసరి.
- వయసు: ఏప్రిల్ 1 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి
- ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: మార్చి 20
- వెబ్‌సైట్: www.bheltry.co.in

ఐజీసీఏఆర్‌లో అప్రెంటీస్‌లు

ఖాళీలు 300

కల్పక్కంలోని ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ ఆటమిక్ రీసెర్చ్ (ఐజీసీఏఆర్) - అప్రెంటీస్‌షిప్ ప్రోగ్రామ్‌నకు దరఖాస్తులు కోరుతోంది.

- ట్రేడ్స్: ఫిట్టర్/ టర్నర్/ మెషినిస్ట్/ ఎలక్ట్రీషియన్/ వెల్డర్ (జి & ఇ)/ ఎలక్ట్రానిక్ మెకానిక్/ ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్/ డ్రాఫ్ట్స్‌మన్ (మెకానికల్)/ మెకానిక్ ఆర్& ఏసీ/ కార్పెంటర్/ ప్రోగ్రామింగ్ అండ్ సిస్టం అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్/ గార్డెనర్/ హార్టికల్చర్ అసిస్టెంట్.
- అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ఐటిఐ ఉత్తీర్ణత
- వయసు: 14 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.
- ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా
- ఇంటర్వ్యూలు: మార్చి 13 నుంచి 15 వరకు
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 15
- వెబ్‌సైట్: www.igcar.gov.in

ప్రైవేట్ జాబ్స్

బాక్స్‌టర్

- ఉద్యోగం: జావా డెవలపర్
- అర్హత: ఎమ్మెస్సీ/ఎంసిఏ/బిఇ
- అనుభవం: 3 - 6 సంవత్సరాలు
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
- వెబ్‌సైట్: http://jobs.baxter.com/ShowJob/Id/153795/Java%20Developer

గెస్ట్ హౌజర్

- ఉద్యోగం: పెయిడ్ సోషల్ మీడియా స్పెషలిస్ట్
- అర్హత: ఏదైనా డిగ్రీ
- అనుభవం: కనీసం రెండు సంవత్సరాలు
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
- వెబ్‌సైట్: https://www.guesthouser.com/jobs /paid-social-media-specialist

టెరాడేటా

- ఉద్యోగం: టెస్ట్ ఇంజనీర్
- అర్హత: బిటెక్, ఎంసీఏ
- అనుభవం: మూడు సంవత్సరాలు
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
- వెబ్‌సైట్: https://careers.teradata.com/index.gp?method=cappportal.showJob&layoutid=2092&inp1541=&inp1375=176512&opportunityid=176512

ఇన్ఫోసిస్

- ఉద్యోగం: ఆటోమేషన్ టెస్టర్
- అర్హత: బిఇ / బిటెక్ / ఎంసిఏ / ఎమ్మెస్సీ
- అనుభవం: 2 - 5 సంవత్సరాలు
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
- వెబ్‌సైట్: https://careers.infosys.com/CareerSite/aspx/JobsToWeb/JobDescriptionDetail.aspx?Postingguid=0017A4773C0E1ED887C1AEBC76AE7422&LoginType=IL

వెబ్‌దురా టెక్నాలజీస్

- ఉద్యోగం: గ్రాఫిక్ డిజైనర్
- అర్హత: ఏదైనా డిగ్రీ/డిప్లొమా
- అనుభవం: 1 - 2 సంవత్సరాలు
- వెబ్‌సైట్: http://www.webduratech.com/career-openings/graphic-designer/

దిక్సూచి

భారత్ - ఇరాన్ చారిత్రక అనుబంధం

ఇరాన్, భారత్‌కు ప్రధాన ఇంధన వనరు. 2017 - 18లో ఇరాన్ విదేశీ వాణిజ్య విలువ 12.89 బిలియన్ డాలర్లు. ఇందులో భారత్ క్రూడాయిల్‌తో కలిపి 10.5 బిలియన్ డాలర్ల విలువ గల వస్తువులను దిగుమతి చేసుకుంటుండగా 2.4 బిలియన్ డాలర్ల వస్తువులను ఎగుమతి చేస్తోంది.

షియాలు ఎక్కువ

షియాలు ఎక్కువగా ఉన్న ఇరాన్‌కి గల్ఫ్‌లోని సౌదీ అరేబియా, యుఎఈ, బహ్రెయిన్, కువైట్, ఇజ్రాయెల్‌తో భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమాసియా, గల్ఫ్ దేశాల్లో పర్యటించారు. ఈ నేపథ్యంలో రౌహానీ భారత పర్యటన అందరినీ ఆకర్షించింది.

కీలకం ఎందుకంటే ?

ఇరాన్ పి 5 + 1 దేశాలతో 2015లో కుదుర్చుకొన్న పౌర అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగుతున్నట్లు ప్రకటించడంతో రౌహానీ పర్యటన ఇరాన్‌కి కీలకంగా మారింది (ఇరాన్‌తో అణు ఒప్పందం కుదుర్చుకొన్న దేశాలు - అమెరికా, యు.కె, రష్యా, ఫ్రాన్స్, చైనా, జర్మనీ). అమెరికా ప్రకటన భారత్‌ను కలవరపెట్టింది.

> **భారత ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతంలోని నాలుగు దేశాల్లో పర్యటన తరవాత ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీకి భారత్ వచ్చారు. 2003లో అప్పటి ఇరాన్ అధ్యక్షుడు మహమ్మద్ ఖతామి భారత్‌ను సందర్శించారు. ఆ తరవాత పదిహేనేళ్లకు ఇరాన్ అధ్యక్షుడు భారత్‌కు వచ్చారు. హసన్ రౌహానీ 2013 ఆగస్టులో ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.**



ఎందుకంటే మధ్య ఆసియా, ఆఫ్ఘనిస్తాన్ చేరడానికి పాకిస్థాన్‌కు ప్రత్యామ్నాయ మార్గంగా భారత్, ఇరాన్‌లోని చాబహార్ పోర్టుని అభివృద్ధి చేస్తోంది. ఇటీవల భారత్, గోధుమలతో కూడిన కన్‌సైన్‌మెంట్‌ని ఈ మార్గం ద్వారా మొదటిసారిగా ఆఫ్ఘనిస్థాన్‌కు పంపింది. 2016 మేలో ఇండియా, ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల మధ్య కుదిరిన త్రైపాక్షిక ఒప్పందానికి అనుగుణంగా భారత్ ఈ రవాణా చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆఫ్ఘనిస్థాన్‌లో శాంతి స్థాపన బాధ్యతను భారత్‌కి అప్పగించారు.

పర్షియా ప్రభావం

- భారత్‌కు ఇరాన్‌తో చారిత్రక అనుబంధం ఉంది. రాజకీయ సంబంధాలకు మించిన సామాజిక, సాంస్కృతిక బంధాలు పెనవేసుకొని ఉన్నాయి. వేషభాషల్లోకానీ ఆహార వ్యవహారాల్లోకానీ భారత జీవనంలో పర్షియా ప్రభావం గుర్తించలేనంతగా మిళితమైంది. తాజ్‌మహల్ మొదలుకొని కుతుబ్‌షాహీ సమాధుల వరకు అనేక నిర్మాణాలు భారత్ పర్షియన్ వాస్తు కళా సమ్మేళనానికి చారిత్రక సాక్ష్యాలుగా నిలుస్తాయి. రౌహానీ తన పర్యటనను హైదరాబాద్ నుంచి ప్రారంభించారు. కౌన్సిలేట్ జనరల్ ఆఫ్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉంది. ఈ కార్యాలయం ఉన్న వీధికి మాజీ ఇరాన్ అధినేత అయతొల్లి కొమీని పేరు మీద ఇమామ్ కొమినీ రోడ్ అని నామకరణం చేశారు.
- రౌహానీ పర్యటనలో భారత్ - ఇరాన్ ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా వ్యాపారం, ఇంధనం, భద్రతా రంగాల్లో సహకారం పెంచుకోవాలని, ఉగ్రవాదం, తీవ్రవాదం వంటి అంశాలపై ఉమ్మడిగా పోరాడాలని అంగీకారానికి వచ్చాయి. ఈ సందర్భంగా సంబంధాల బలోపేతం కోసం తొమ్మిది ఒప్పందాలను కుదుర్చుకొన్నాయి.

డాక్టర్ పి.వి. లక్ష్మయ్య
(డాక్టర్ లక్ష్మయ్య ఐఎఎస్ స్టడీ సర్కిల్)



అనుసంధానత - షాహిద్ బెహెష్తి పోర్టు లీజు

- ఇరాక్ ఆగ్నేయ ప్రాంత చాబహార్‌లోని షాహిద్ బెహెష్తి పోర్టులోని కొంత భాగాన్ని 18 నెలలపాటు భారత్‌కు లీజుకు ఇవ్వడానికి ఇరాన్ అంగీకరించింది. ఈ విషయమై ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ కంపెనీ, ఇరాన్‌లోని పోర్ట్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్ మధ్య ఒప్పందం కుదిరింది.
- భారత్ చాబహార్ - జహేదాన్ రైల్వే లైన్ నిర్మాణానికి సన్నద్ధత తెలిపింది. దీని ద్వారా ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు వరకు వస్తువులను రవాణా చేయవచ్చు.
- ఇరాన్, చాబహార్ స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతంలో భారత్ నుంచి ప్రైవేటు, ప్రభుత్వ పెట్టుబడులను ఆశిస్తోంది.
- భారత్, ఇరాన్ తూర్పు తీరంలోని చాబహార్ పోర్ట్‌ని అభివృద్ధి పరచి పాకిస్థాన్ రవాణా మార్గానికి ప్రత్యామ్నాయంగా ఈ పోర్టు నుంచి మధ్య ఆసియా, ఆఫ్ఘనిస్థాన్‌కి తన మార్కెట్‌ని విస్తరించాలని నిర్ణయించింది.
- చాబహార్ పోర్టుకి 72 కిమీ దూరంలో ఉన్న గ్వాదార్ పోర్ట్ (పాకిస్థాన్)ని చైనా అభివృద్ధి చేస్తోంది. దీని కోసం ఇప్పటిదాకా చైనా ఒక బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. చైనా వన్ బెల్ట్ - వన్ రోడ్ ప్రాజెక్టులో భాగంగా పాకిస్థాన్‌లోని గ్వాదార్‌ని, జింగ్ ప్రావిన్స్‌లోని కాష్గర్‌ని కలుపుతూ 3,000 కిమీ ఆర్థిక నడవని నిర్మించేందుకు మరో 46 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఆంధ్రజ్యోతి నవ్య
కుటుంబ కదంబం

అను'బంధం'

మధుర జ్ఞాపకాలు మరోసారి...!

దాంపత్య జీవితాన్ని ఆడంబరంగా చాటుకునే 'మ్యారేజ్ డే'ల కన్నా, అందులో అందమైన జ్ఞాపకాలను పొందుపరుచుకోవడంలోనే కిక్కుంటుందంటున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్లు. దంపతులకు తమ పెళ్లిరోజు అనేది ముఖ్యమైన రోజే అయినప్పటికీ, ఆ ప్రయాణంలో చిన్న చిన్న ఆనందకర క్షణాలను కూడా ఆస్వాదించాలి. ఈ యాంత్రిక జీవనంలో దాంపత్య జీవనానికి అలాంటి క్షణాలే కొత్త శక్తినిస్తాయంటున్నారు. అందుకోసం కొన్ని టిప్స్ కూడా ఇస్తున్నారు. అవేమిటంటే...



❖ మొదటిసారి మీ జీవిత భాగస్వామిని ఎక్కడ, ఎప్పుడు చూశారో గుర్తు చేసుకోవాలి. ఆ సందర్భాన్ని తలుచుకోగానే ఆ క్షణంలో జరిగిన సంఘటనలు ఒక్కసారిగా మీ స్మృతిపథంలో మెదలాలి. అలాంటి అనుభూతుల్ని భాగస్వామితో అప్పుడప్పుడు పంచుకోవాలి.

❖ తొలిసారి చెప్పిన 'ఐలవ్‌యూ'ను గుర్తుంచుకోవాలి. ఆ రోజును కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. డిన్నర్‌కుగానీ, అమ్యూజ్‌మెంట్ పార్కుకుగానీ, లాంగ్‌వాక్‌కుగానీ వెళ్లాలి. తొలిముద్దుకు కూడా ఇదే ప్రాధాన్యం ఇవ్వాలి.

❖ భాగస్వామిని కుటుంబసభ్యులకు, బంధువులకు, స్నేహితులకు పరిచయం చేయడం కొత్తగా ఉంటుంది. కాస్త బెరుకుగా, కాస్త సిగ్గుగా వింత అనుభూతికి లోనవుతారు. ఆ మూవ్‌మెంట్స్‌ను గుర్తుచేసకుంటూ మరోసారి వారిని పిలిచి చిన్నపాటి డిన్నర్ ఇవ్వొచ్చు. అక్కడ పాత సంగతులను నెమరేసుకుంటే మజాగా, మధురమైన జ్ఞాపకాలతో బంధం మరింత బలోపేతమవుతుంది.

❖ కుటుంబానికి దగ్గరైన స్నేహితులకు ఎప్పుడూ ప్రత్యేకత ఉంటుంది. పెళ్లి జరిగినప్పటి నుంచి అంటిపెట్టుకుని, అన్నింట్లో చేదోడువాదోడుగా ఉన్న మిత్రులను వారి ఫ్యామిలీతో కలిసి ఇంట్లోగానీ, బయటగానీ డిన్నర్ ఏర్పాటుచేయొచ్చు. ఇలా కలిసే మూవ్‌మెంట్స్ అన్నీ కూడా 'ఫ్యామిలీ ఆల్బమ్'లో మర్చిపోలేని క్షణాలే.

❖ దాంపత్య జీవితంలో ఎన్ని టూర్లు వేసినా మొట్టమొదటి టూర్‌కు ప్రత్యేకత ఉంటుంది. మరోసారి అదే ప్రాంతానికి ఇద్దరూ టూర్ వేసి తొలినాళ్లలోని సంగతులను ఎంచక్కా గుర్తుచేసుకోవచ్చు. సరదాగా నవ్వుకోవచ్చు.

❖ భాగస్వామితో కలిసి రిలాక్స్‌గా ఎక్కడికైనా వెళ్లాలంటే చాలామంది కొత్తగా కనిపించేందుకు ప్రయత్నించరు. చాలా ఏళ్లుగా ఒకర్నొకరం చూసుకుంటున్నాం కదా... కొత్తేం ఉంటుందనే భావన వ్యక్తం చేస్తారు. అయితే దాంతప్య జీవనంలో రిఫ్రెష్, ఎగ్జయిట్‌మెంట్ కూడా ముఖ్యమే అనే విషయం మర్చిపోకూడదు. అందంగా ముస్తాబవడం, సువాసనలు వెదజల్లే బాడీ డియోడరెంట్లు వాడటం మర్చిపోకూడదు.

❖ దాంపత్యంలో నమ్మకం అనేది ప్రధానమైంది. అవసరమైతే జీవిత భాగస్వామితో ఈమెయిల్, సోషల్ మీడియా పాస్‌వర్డులు పంచుకోవడానికి విముఖత చూపకూడదు. దాపరికం అనేది లేనిపోని అనుమానాలకు దారితీస్తుంది.

❖ కేవలం మధుర స్మృతులను మాత్రమే పంచుకోవాలనేం లేదు. అప్పుడప్పుడు మీరిద్దరూ తొలిసారి గొడవ పడ్డ సందర్భాన్ని కూడా గుర్తుచేసుకుని (తప్పొప్పులను ఎంచకుండా సుమా) హాయిగా నవ్వుకోవచ్చు.

సమ్మర్ జ్యూస్

కీర దోసకాయ అల్లం లెమనేడ్

వేసవిలో చల్లదనాన్ని ఇచ్చే పదార్థాలలో కీర దోసకాయ కూడా ఒకటి. నేరుగా తినడమే కాదు... కీరతో కూల్‌కూల్‌గా సమ్మర్‌డ్రింక్ తయారుచేసుకోవచ్చు.



కావలసినవి:

కీర దోసకాయ (గింజలు తీసి, సన్నటి ముక్కలుగా తరిగి) - రెండు కప్పులు, నిమ్మకాయలు (రసం తీసి) - రెండు, తేనె - రెండు టేబుల్ స్పూన్లు, పుదీనా కట్ట - ఒకటి(చిన్నది), అల్లం (తరిగి) - చిన్న ముక్క, సోడా నీళ్లు - 150 మిల్లీలీటర్లు, మంచి నీళ్లు - అవసరం అనుకుంటే, ఉప్పు - చిటికెడు (ఇష్టపడితే).

తయారీ:

- కుకుంబర్, జింజర్ మింట్ లెమనేడ్ తయారీకోసం కీర దోస తరుగు, నిమ్మరసం, తేనె, అల్లం, మంచినీళ్లు బ్లెండర్‌లో వేసి కీరదోసకాయ గుజ్జులా అయ్యే వరకు మిక్స్ చేయాలి.
- ఈ మిశ్రమాన్ని వడకట్టి, మట్టి పాత్రలో పోయాలి. అందులో సోడా, పుదీనా, కీరదోస ముక్కలు, నిమ్మ చెక్కలు, కీరదోస మిశ్రమం వేసి బాగా కలపాలి. రుచి చూసి అవసరమైతే నిమ్మ రసం కలుపుకోవచ్చు, తేనె, ఉప్పు కూడా మీ రుచికి తగ్గట్టు కలుపుకోవచ్చు.
- తయారైన రెసిపీని పుదీనా ఆకులతో అలంకరించి తాగితే రుచిగా ఉండడమే కాదు వేసవి సూర్య తాపాన్ని క్షణాల్లో మాయం చేసి తాజాదనాన్ని ఇస్తుంది.

పింక్‌థాన్

విజయవాడ టు హైదరాబాద్

5 రోజులు... 280 కిలోమీటర్లు



ఇల్లాలి చదువు, ఇంటికి వెలుగు ఎంత నిజమో, ఇల్లాలి ఫిట్‌నెస్ ఇంటికి ఆరోగ్యం అనేది కూడా అంతే నిజం. అయితే ఎంతసేపూ తల్లిదండ్రుల కోసమో, భర్త కోసమో, పిల్లల కోసమో తాపత్రయ పడే స్త్రీ తన గురించి తాను ఆలోచించడం... తన ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టడం చేయదు. వారి ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు, ఏదైనా సాధించగలమనే మానసిక స్థైర్యాన్ని నింపేందుకు ఉద్దేశించిందే పింక్‌థాన్. ప్రముఖ బాలీవుడ్ నటుడు, మోడల్ మిలింద్ సోమన్ 'పింక్‌థాన్' ద్వారా దేశవ్యాప్తంగా మహిళలను ప్రోత్సహిస్తూ వారిలో శారీరక, మానసిక స్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా మార్చి 6న (మంగళవారం) విజయవాడ నుంచి హైదరాబాద్‌కు 280 కిలోమీటర్ల 'పింక్‌థాన్' నిర్వహించారు. ఈ మారథాన్‌లో పాల్గొన్న ముగ్గురు సాహస నారీమణులను 'నవ్య' పలకరించింది.

పరుగు శ్వాసతో సమానం



మాది ముంబై. వృత్తిపరంగా సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌ని. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నా. పరుగెత్తడం అంటే నాకు శ్వాసించడంతో సమానం. ప్రతిరోజూ సూర్యోదయంతోపాటూ నా పరుగు ప్రారంభమవుతుంది. పరుగు నాలో సానుకూల దృక్పథాన్ని.. అంతులేని శక్తిని నింపుతుంది. 2011 నుంచి నడక నాలో భాగమైంది. అంతకు ముందు తైక్వాండో ప్రాక్టీస్ చేసేదాన్ని. తైక్వాండోలో బ్లాక్ బెల్ట్ కూడా సాధించాను. శిక్షణ సమయంలో గాయపడటంతో తైక్వాండోకు దూరం కావాల్సి వచ్చింది. అప్పటి నుంచి పరుగు నా జీవితంలో భాగమైంది. 'మహిళలు ఏదైనా చేయగలరు' అనే విషయాన్ని చాటడమే 'పింక్‌థాన్' ప్రధాన లక్ష్యం. గతంలో చికాగో, న్యూయార్క్‌లో జరిగిన మారథాన్‌లలో పాల్గొన్నా. పరుగెత్తే సమయంలో పాదాలకు ఎలాంటి షూస్ కానీ చెప్పులు కానీ ధరించడం నాకు అలవాటు లేదు. బేర్ ఫుట్‌తో ఆయా రన్‌లలో పాల్గొని పూర్తి చేశాను. అయితే విజయవాడ నుంచి హైదరాబాద్‌కు చేస్తున్న పింక్‌థాన్‌లో మాత్రం నా అలవాటును మార్చుకోక తప్పదనిపిస్తోంది. ఇప్పటికే ఎండలు ప్రారంభం కావడంతో పాటు, పరుగెత్తాల్సిన మార్గమంతా తారుతో కూడిన జాతీయరహదారి కావడంతో ఎండవేడిమికి తట్టుకోవడం కష్టం. హైదరాబాద్‌లో వివిధ పరుగుల్లో పాల్గొంటున్న సమయంలో దేవయాని, పూనం పరిచయమయ్యారు. మేమంతా కలిసి సందీప్ రాజ్ వద్ద శిక్షణ తీసుకున్నాం. 280 కిలోమీటర్ల పరుగును దిగ్విజయంగా పూర్తి చేస్తామన్న నమ్మకం ఉంది. నా శారీరక, మానసిక శక్తిని చాటుకునేందుకు దీన్నొక అవకాశంగా భావిస్తున్నా.

- వైశాలి మనే (38)

పరుగు నాలో శక్తిని రెట్టింపు చేస్తుంది



మాది కోల్‌కతా. హైదరాబాద్‌లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నా. గతంలో చాలా మారథాన్‌లలో పాల్గొన్న అనుభవం ఉంది. దక్షిణాఫ్రికాలో 90 కిలోమీటర్ల మేర సాగిన 'కామ్రేడ్స్' అనే మారథాన్‌లో పాల్గొని విజయవంతంగా పూర్తి చేశాను. ఇప్పటి వరకు నేను పాల్గొన్న అతి క్లిష్టమైన పరుగు ఇదే. నా స్నేహితులు తరచూ నన్ను ఓ ప్రశ్న అడుగుతుంటారు. 'ఓవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే అంతంత దూరాలు పరుగెత్తడానికి నీకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది' అని. దానికి నా సమాధానం ఒక్కటే. పరుగు నాలో శక్తిని తగ్గించదు. నా శక్తిని రెట్టింపు చేస్తుంది. మహిళలందరికీ నేను చెప్పేది ఒక్కటే. మనల్ని మనం నిరూపించుకునేందుకు ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి మహిళా రోజూ కనీసం 15 నిమిషాలు నడిస్తే వారిలో కొండంత ఆత్మవిశ్వాసం వస్తుంది. ఈ సందేశాన్ని మరింత మంది మహిళలకు చేరవేసేందుకు 'పింక్‌థాన్'ను ఎంచుకున్నా. 280 కిలోమీటర్లు పరిగెత్తడం అంటే అషామాషీ కాదు. కానీ మహిళలు ఎందులోనూ తక్కువ కాదు అని నిరూపించడమే నా లక్ష్యం.

- దేవయాని హల్దార్ (47)

దృఢంగా ఉండాలంటే సవాళ్లను ఎదుర్కోవాలి



మాది వారణాసి. నాన్న సైన్యంలో పనిచేసేవారు. తాతయ్య స్వాతంత్ర్య సమరయోధుడు. అలాంటి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన నాకు సాదాసీదా జీవితం గడపడం ఇష్టం ఉండదు. పురుషులతో సమానంగా అన్ని బాధ్యతలను నెరవేరుస్తూ, నన్ను నేను విభిన్నమైన మహిళగా నిరూపించుకోవాలని ఉంటుంది. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు పరుగును ఎంచుకున్నా. దీని ద్వారా మనం ఆరోగ్యంగా ఉండటంతోపాటు సాటి మహిళలకూ ఓ సందేశాన్ని అందించే అవకాశం ఉంటుంది. గతంలో హైదరాబాద్, ముంబై నగరాల్లో నిర్వహించిన పలు మారథాన్ పోటీల్లో పాల్గొన్నాను. నా తల్లి, అత్తగారు ఇద్దరూ క్యాన్సర్‌తో చనిపోయారు. క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించేందుకు 'పింక్‌థాన్' ఓ మార్గం. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండే తల్లి కుటుంబాన్ని కూడా సాఫీగా నడపగలదు. నా పరుగు నా భర్త అలవాట్లలోనూ ఎంతో మార్పు తీసుకొచ్చింది. ఒకప్పుడు భోజనప్రియుడుగా, వ్యాయామం అంటేనే చిరాకు పడే ఆయన ప్రస్తుతం ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ చూపుతున్నారు. అన్నింటి కన్నా మానసిక సంకల్పం ఎంతో గొప్పదని నమ్ముతాను. అందుకే ఈ వయసులోనూ 280 కిలోమీటర్ల పరుగుకు సిద్ధమయ్యా. సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే మహిళలు మరింత దృఢంగా తయారవుతారు.

- పూనం మెట్టా (48)

• **మృత్యుంజయ కుమార్ పునుకొల్లు,** విజయవాడ
ఫొటోలు: డి.శివబాబు

పేరెంటచ్

మంచి వాతావరణమూ ముఖ్యమే!!

ధ్యానం లేదా ప్రార్థన వేళల్లోనే కాకుండా చదువుకునే వేళల్లో కూడా నిశ్శబ్ద వాతావరణం ఉండాలి. ఆ మాటకొస్తే చదువు కూడా ధ్యానం లాంటిదే కదా! అందుకే పిల్లలు చదువుకునే వేళల్లో ప్రత్యేకించి పరీక్షల సమయాల్లో ఇంట్లో నిశ్శబ్ద వాతావరణం ఉండేలా చూడాలి. "పరీక్షలనేవి పూర్తిగా నీకు సంబంధించిన విషయం... వాటికీ మాకు ఏమిటి సంబంధం? ఎప్పటిలాగే మేమందరితోనూ కబుర్లు చెప్పుకుంటాం. టీవీలో వచ్చే సినిమాలూ, సీరియళ్లూ ఏ ఒక్కటీ వదిలిపెట్టకుండా చూస్తూనే ఉంటాం" అంటే ఎలా? ఏమైనా అంటే...! 'చదువు మీద శ్రద్ధ ఉండాలే గానీ, ఎంత మంది అరిచినా ఏమీ కాదు' అనే వాళ్లు కూడా ఉంటారు. నిజానికి ఇదో వింత వాదన. రకరకాల శబ్దాల మధ్య కూడా చదవచ్చేమో గానీ, నిశ్శబ్దం కూడా ఉంటే చదివిందేదో సూటిగా, స్పష్టంగా బుర్రకెక్కుతుంది కదా!



అలాగని పరీక్షల వేళ... నిశ్శబ్దం పేరిట పిల్లల దృష్టిని మరల్చే కార్యక్రమాలు కూడా ఏమీ పెట్టుకోకూడదు. 'మేమంతా సినిమాకు వెళుతున్నాం... నువ్వు బుద్ధిగా చదువుకో..! మేము సర్కస్‌కు వెళుతున్నాం.... నువ్వు శ్రద్ధగా చదువుకో!" అంటూ వారిని ఇంట్లో ఒంటరిగా విడిచి వెళితే కూడా మంచిది కాదు. చదివేప్పుడు నిశ్శబ్దం ఉండాలి నిజమే గానీ, అలా అని వారిని ఇంట్లో ఏకాకిగా వదిలేయకూడదు. ఎందుకంటే, ఒక్కోసారి పరీక్షలకు సంబంధించి పిల్లల్లో ఏదో తెలియని దిగులు, ఆందోళన మొదలవుతాయి. వారికి అలా ఏమైనా అనిపిస్తే వెంటనే గమనించి, ధైర్యాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ పెంచేందుకు కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ఉండాలి. అలా కాకుండా అందరూ ఎటో వెళ్లిపోతే పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది? అందుకే వారికి అనువైన వాతావరణం కల్పిస్తే, పిల్లలు ధీమాగా, నిశ్చింతగా చదువు మీద మనసు లగ్నం చేస్తారనే విషయాన్ని మర్చిపోకండి.

అంతరంగం

వేగం... జీవన నాదం!



అమ్మాయి మోపెడ్‌పై వెళుతుంటేనే అబ్బురంగా చూసిన అబ్బాయిలు... ఇప్పుడు 1500 సీసీ బైక్‌లను అవలీలగా నడుపుతున్న మహిళా శక్తిని చూసి నోరెళ్లబెడుతున్నారు. మగవారికే సాధ్యమనుకున్న సూపర్ బైక్స్‌పై అమ్మాయిలు రయ్యిన దూసుకుపోతున్నారు. ఎందులోనూ ఎవరికీ తీసిపోమని 'రైడింగ్'లో పోటీపడుతున్న వనితల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఎందుకింత క్రేజ్ అని అడిగితే... కొంత మంది యువతులు తమ మనసులో మాట 'యంగ్'తో పంచుకున్నారు...

'కట్టుబాట్ల ... రోజులకు కా... ప్రజలతో మ... బైకర్లమాట. ఈ ... డేవిడ్‌సన్ ఓనర్స్ ... మహిళల... ఫర్వాలేదు... బైక్ న... యాక్టివా... చాలామ... యూనీసె... మాత్రం ... 1500 ... ఇష్టపడే ...

ట్రాఫిక్‌లో థ్రిల్లింగ్...

ఉరకలు వేసే మనసుకు ప్రతిరూపం...

'బైక్‌పై రయ్యి... గాలి... ఎగిరే ... ఉరకలు వేసే మ... ట్రాఫిక్‌లో ... సాహసం చే... చెప్పడం! బైక్... ప్రదర్శించడానికి వే...

- పులగం రవి



న్యూస్ మేకర్

ఫిజిక్స్‌లో ఈక్వేషన్లు అర్థం కాక... మ్యాథమెటిక్స్ ఫార్ములాలు ఒంటబట్టక... తన వయసు టీనేజర్లు పుస్తకాలతో కుస్తీ పడుతుంటే... హర్షితా అరోరా మాత్రం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముడిపడివున్న 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్'ను ఓ పట్టు పడుతోంది. అందరూ చదివే సాధారణ కోర్సులు నచ్చక 8వ తరగతిలోనే బడి మానేసిన ఈ పదహారేళ్ల యువతి... స్వీయ బోధనతో విజ్ఞానాన్ని సంపాదించి క్రిప్టో కరెన్సీ హెచ్చు తగ్గులను అప్‌డేట్ చేసే సరికొత్త 'క్రిప్టో ప్రైస్ ట్రాకర్' యాప్‌ను రూపొందించింది. ఆ విశేషాలేంటో హర్షిత మాటల్లోనే...

నవ్య 8 ఆంధ్రజ్యోతి 9 యంగ్

బుధవారం ● 7 మార్చి 2018

బడి వదిలి టెక్ ప్రపంచంలోకి



అమ్మా, నాన్న ప్రోత్సాహం...

మరింత విస్తృతంగా...

ప్రస్తుతం కొత్త యాప్ 'శ్నాప్ ఫుడ్' రూపొందిస్తున్నా. ఒక ఫుడ్ ఐటెమ్ గురించి పూర్తి స్థాయి సమాచారాన్ని ఇది అందిస్తుంది. ఫుడ్ ఎలర్జీలు ఉన్నవారికి ఇది ఎంతో ఉపకరిస్తుంది. నా పరిశోధనలు, ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసే క్రమంలో జూన్‌లో అమెరికాకు మకాం మారుస్తున్నా. ఎంటర్‌ప్రెన్యూర్‌గా స్టార్టప్స్ లాంచ్ చేయాలనే ఆలోచన ఉంది. నైన్ టు ఫైవ్ ఉద్యోగాల కంటే ఇవి ఎంతో మెరుగైనవి. నాకు ఇవి తప్ప వేరే ప్రపంచం లేదు. రోజూ ఉదయం ఏడు గంటలకు లేస్తాను. కాసేపు వ్యాయామం చేస్తాను. నేర్చుకొనేటప్పుడు ఇది మనకు అవసరమా... కాదా... అన్నది ఆలోచించను. కానీ... నా లక్ష్యం ఏమిటని నన్ను నేను రోజూ ప్రశ్నించుకొంటాను. దాన్ని చేరడానికి ఆ రోజు ఏమేం అవసరమో వాటిని సిద్ధం చేసుకుంటాను.

నాలా ఎంతో మంది ఔత్సాహికులతో చర్చించే అవకాశం కలిగింది. యాప్స్ రూపొందించడంపై అక్కడే అవగాహన వచ్చింది. భారత్‌కు తిరిగి వచ్చిన తరువాత పూర్తిగా యాప్ తయారీపై దృష్టి పెట్టాను. స్విఫ్ట్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాను. యాప్స్ తయారు చేయడంలో బాగా అనుభవం వచ్చింది. రెండు నెలల సుదీర్ఘ ప్రయత్నం తరువాత తొలి యాప్ 'క్రిప్టో ప్రైస్ ట్రాకర్' తయారు చేశాను. జనవరిలో లాంచ్ ...

అక్కడే అవగాహన వచ్చింది...

ఒక్కో అడుగు ముందుకు...

స్టార్ కార్

రాయల్ రైడ్

గ్లామర్ ఫీల్డ్‌లో గ్లామరస్ గర్ల్ ప్రియాంక చోప్రా. బాలీవుడ్ రేంజ్ దాటి హాలీవుడ్‌లో సెలబ్రిటీగా ఎదిగిన ప్రియాంక రైడింగ్‌లో కూడా అంతే దూకుడు కనిపిస్తుంది. స్టేటస్‌కు సిబంల్‌లా గ్రాండ్ లుక్... లోపల కూర్చోగానే హాయిగా ఫీలయ్యే ఫీచర్స్ ఉన్న కార్లంటే తనకు ఎంతో క్రేజ్. ఈ ఒయ్యారి గ్యారేజ్‌లో రోల్స్ రాయిస్ ఘోస్ట్, పోర్షే కెయన్నే, మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్, మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్, బీఎండబ్ల్యూ-7 సిరీస్ తదితర కార్లు క్యూలో ఉంటాయి. రోల్స్ రాయిస్ ఘోస్ట్ ధర సుమారు రూ.6...



సూటిగా... సున్నితంగా..

చూపులు కలిసిన శుభవేళ... మదిలో కలవరం రేపి... మనసులు కలిపేదే ప్రేమ. అందులో మునిగి తేలుతున్నప్పుడు విరహ గీతాలు... ఎడబాటులే కాదు... అప్పుడప్పుడూ 'విడిబాట'లు కూడా ఉంటాయి. అర్థం కాలేదా..! అదే... బ్రేకప్స్! ఇంటర్‌నెట్ యుగంలో... సామాజిక మాధ్యమాల ఉధృతిలో... లవ్ ఉన్న చోటే బ్రేకప్స్ కూడా సాధారణమయ్యాయి. అయితే విడిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు భాగస్వామితో సూటిగా... సున్నితంగా చెప్పాలంటున్నారు కొందరు అమ్మాయిలు. వారు తమ అనుభవాల నుంచి నేర్చుకున్న బ్రేకప్ పాఠాలు మీ కోసం...

సరైన ముగింపు ముఖ్యం...

నేను... నా ప్రియుడు బ్రేకప్ కాఫీకి వెళ్లాం. ఓ సెల్ఫీ తీసుకున్నాం. అంతకు మించి ఇద్దరి మధ్యా ఒక్క మాట కూడా లేదారోజు. విడిపోయి మూడేళ్లయినా అదే పరిస్థితి. కానీ బ్రేకప్ అలా జరగకూడదు. ఇద్దరూ మనసు విప్పి మాటాడుకోవాలి. ఇన్నాళ్లూ ప్రేమించుకుని ఇప్పుడు ఎందుకు ...

మగాడిలా ఉండాలి...

బాయ్‌ఫ్రెండ్... నేను మూడు నెలలు కలిసి తిరిగాము. అంతా ఆనందంగా సాగిపోతోంది. కానీ... రోజూ వినబడే అతడి గొంతు ఒక్కసారిగా ఆగిపోయింది. కాల్స్ లేవు... మెసేజ్‌లు లేవు. నేను కాల్ చేస్తే నా నంబర్ బ్లాక్ చేశాడు. నా ఎఫ్‌బీ, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో నేనూ అతడిని బ్లాక్ చేశాను. కానీ నేనేం తప్పు చేశానో ఇప్పటికీ అర్థం కాలేదు. ఎవరి జీవితంలోనైనా ...

నిర్ణయాత్మకంగా ఉండాలి...

స్వేచ్ఛాపూర్వకంగా...

కరుణ కురిపించాలి...

మెసేజ్‌లతో సరిపెట్టవద్దు...

టీనేజ్ లైఫ్



స్నేహం ముసుగు వేయద్దు...

నిజాయితీ అవసరం...

ఆలోచించొద్దు...

అంత సులువు కాదు...

... దాగుడుమూతలు ఆడతారు. మరికొంత మంది భావోద్వేగాలతో ఆడుకుంటారు. ఇంకొందరు తప్పుచేస్తున్నామన్న ఆలోచనతో చెప్పా పెట్టకుండా దూరమైపోతారు. అలాంటి వారు తెలుసుకోవాల్సింది ఏమిటంటే... వీటన్నింటి కంటే నిజం చెప్పి విడిపోవడం ఎంతో ఉత్తమమని!... మరో రచయిత మనోభావమిది.

ఎలా చెప్పను!

ప్రేయసి రావే!

ఒకరిపై ఇష్టం... మరొకరితో ప్రేమ... అలా ఎలా? ముక్కోణపు ప్రేమ కథల సినిమాలు చూసినప్పుడల్లా ఇదే సందేహం నా మదిలో. 'అయినా అందరితో అంటీ ముట్టనట్టు ఉండే నాకు ఇక అంటుకుని తిరిగే ప్రేమ పురాణాలు అవసరమా' అని ఆ వెంటనే ప్రశ్నించుకుంటా! ఇంటర్‌లో సైన్స్ గ్రూప్‌లు చదివినా... బీటెక్‌లో కలిసి ప్రాజెక్ట్ వర్క్‌లు చేసినా అమ్మాయిలంటే ఆమడ ...



... శ్రీలేఖ కూడా పరిచయం అయింది. ఇద్దరినీ ఫేస్‌బుక్ యాడ్ చేసుకున్నా. కాలేజీలో కలవడాలు... ఇళ్లకి వెళితే చాటింగ్‌లు... రోజులు గడుస్తున్న కొద్దీ నీరజతో చనువు పెరిగింది. ఆ చనువు తనపై నా ప్రేమకు దారులు చూపింది. ఓ శుభముహూర్తం చూసుకుని తనకు ప్రపోజ్ ...

... లోపం నాదా..? వాళ్లదా లేక ప్రేమదా? సమాధానం దొరకని ఈ ప్రశ్నలతో మెదడు వేడెక్కి... గుండె బరువెక్కుతోంది. ప్రేమగా ప్రేమను మోసం చేసే ఇలాంటి వాళ్లను చూస్తే ఆగ్రహం కట్టలు తెగుతోంది. ఎవరితో పంచుకోని నాలో పొంగుతున్న లావా?

- శ్రీకర్ (పేర్లు మార్చాం)

మీ మనసులో మాట మాతో పంచుకోండి: navya@andhrajyothy.com

సౌరియాసిస్‌కు హోమియో చికిత్స

దీర్ఘకాలంపాటు బాధించే మొండి చర్మ వ్యాధుల్లో సోరియాసిస్ ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా 125 మిలియన్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్టు అంచనా. స్త్రీ, పురుష తేడా లేకుండా అందర్నీ బాధించే సోరియాసిస్ వ్యక్తిగతంగానూ, సామాజికంగానూ ఉల్కాపాతాలను సృష్టిస్తోంది.

ఈ వ్యాధి బాధితులు శారీరకంగా, మానసికంగా కుంగిపోతున్నారు. అయితే హోమియోపతి వైద్య విధానం సూచించిన సంపూర్ణ శారీరక, తత్వ శాస్త్రాన్ని అనుసరించి, సత్వర పరిష్కారాల కోసం చూడకుండా శాశ్వత సాంత్వన చర్యలు చేపట్టడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు.




సోరియాసిస్ దీర్ఘకాల చర్మ ...

... మందుల ఎంపికలో కూడా మానసిక-శారీరక తత్వం ఆధారంగా మందులు సూచిస్తారు. అయితే చికిత్స ఫలితాలు ఆహార, వ్యవహార, ఔషధాల సమిష్టి ప్రయోగాన్ని బట్టి, వ్యాధి ఉధృతిని బట్టి ఉంటాయి.

సోరియాసిస్‌కు సాధారణంగా ఆర్సెనికం ఆల్బం (శీతాకాలం ఎక్కువవుతుంది), సల్ఫర్, కాలి ఆర్స్, సోరినమ్, మెజీరియం, పెట్రోలియం వంటి మందులను వాటి వాటి లక్షణాలకు అనుగుణంగా వైద్యులు సూచిస్తుంటారు. అయితే ఇవి వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి.

హార్మోన్ సమస్యలకు హోమియో వైద్యం

ఈమధ్య కాలంలో హైపో థైరాయిడ్, పీసీఓడీ, సంతానలేమి, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక జబ్బుల గురించి ఎక్కువగా వింటున్నాం. ఇవన్నీ హార్మోన్‌ల అసమతుల్యతల వలన వచ్చేవే. ఇంకా చాలా హార్మోన్‌లు మానవ శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. హార్మోన్‌లు పాలీపెప్టైడ్‌తో నిర్మితమైన రసాయన వాహకాలు. ఇవి శరీరంలో ఒక ప్రాంతం కణజాలం, అవయవాల నుంచి ఉత్పత్తి అయి - వివిధ శరీర భాగాలకు రక్తం ద్వారా ప్రవహించి, నిర్దిష్ట అవయవాన్ని ప్రభావితం చేసి, జీవక్రియల సమతుల్యతకు తోడ్పడతాయి. ఈ హార్మోన్‌లు ఎండోక్రైన్, ఎక్సోక్రైన్ గ్రంథుల నుంచి ఉత్పత్తి అవుతాయి. ఇవి శరీరంలో సూక్ష్మమోతాదులో ...



... థైరాయిడ్ వంటి సమస్యలకు జీవితకాలం మందులు వాడే అవసరం లేకుండా- వాటిని నియంత్రణలో ఉంచవచ్చు. సంతానలేమి సమస్యను అధిగమించవచ్చు. డయబెటిస్ వ్యాధిగ్రస్తుల రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడం వలన వాటి దుష్ఫలితాల నుంచి కాపాడుకునే అవకాశం ఉంది. ఇవన్నీ కాన్స్‌టిట్యూషనల్ హోమియో వైద్య విధానంలో భాగంగా - వ్యాధి లక్షణాలతో బాటుగా రోగి యొక్క మానసిక మరియు శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకుని, చికిత్సను అందించి, ఆయా అవయవాల పనితీరును మెరుగుపరచడం ద్వారా సాధ్యపడుతుంది.

అధ్యయనం



'ఫస్ట్ డేట్'కు రెడీ

భారతీయ యువత తమకు నచ్చిన జీవిత భాగస్వామి కోసం పేపర్‌లో పెళ్లి ప్రకటనలు ఇవ్వటం, వెబ్‌సైట్లను ఆశ్రయించటం కన్నా డేటింగ్ యాప్‌లపైనే ఎక్కువగా ఆధారపడుతోందని ఓ సర్వేలో తేలింది. అసోచామ్ సోషల్ మీడియా విభాగం మొత్తం 10 నగరాల్లో డేటింగ్ యాప్‌లు వాడుతున్న 20-30 ఏళ్ల, మధ్య వయసున్న 1500 మంది యువతపై ఈ సర్వే నిర్వహించింది.

మొబైల్ డేటింగ్ అప్లికేషన్స్, సోషల్ మీడియా ద్వారా యువత ఎక్కువగా కనెక్ట్ అవుతోంది. పైగా ప్రపంచంలో ఏ మూల ఉన్న వాళ్లతో అయినా అనుసంధానం కావచ్చు. క్యాజువల్ డేటింగ్, భాగస్వామిని వెతికేందుకు కొందరు, వివాహేతర సంబంధాలు పెట్టుకునేందుకు మరికొందరు తాము డేటింగ్ యాప్స్‌ను ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. వీరిలో ఎక్కువమంది డేటింగ్ యాప్స్‌ను సురక్షితమైనవిగా భావిస్తున్నారు. పేరు, ఈ మెయిల్, ఫోటోల వంటి వ్యక్తిగత సమాచారాన్ని తెలపాల్సిన అవసరం లేకపోవటమే దీనికి కారణం. ఇండియాలో మాత్రం ప్రస్తుతానికి ఇంకా డేటింగ్ యాప్‌ల వినియోగం పుంజుకోలేదు. ఇక్కడ ప్రస్తుతం డేటింగ్ యాప్ పరిశ్రమ మొత్తం మార్కెట్ విలువ రూ. 500 కోట్లు మాత్రమే. అయితే భారతదేశంలో యువజనుల సంఖ్య ఎక్కువ కాబట్టి సమీప భవిష్యత్తులో ఈ రంగంలో వృద్ధికి చాలా అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. తొందర్లోనే డేటింగ్ యాప్‌లకు మంచి పాపులారిటీ వస్తుందనీ, ఆన్‌లైన్ ద్వారా నచ్చిన వారిని ఎంపిక చేసుకోవటానికీ, వారితో డేటింగ్ చేయటానికీ అవకాశాలు మరింత పెరుగుతాయని అంచనా.

సెలబ్ స్టయిల్



మలైకా అరోరా

స్లిమ్ ఫిట్

ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ ఇవ్వాలంటే బాలీవుడ్ భామల తరువాతే ఎవరైనా! లేటెస్ట్ ట్రెండ్స్‌ను అప్‌డేట్ చేస్తూ... క్రేజీ లుక్స్‌తో ఆకర్షిస్తూ... యువతరాన్ని మెస్మరైజ్ చేసేందుకు పోటీపడుతుంటారు. కాదంటారా! అయితే ఐటెమ్ సాంగ్స్ స్పెషలిస్ట్ మలైకా అరోరాపై ఓ లుక్కేయండి. షారూక్ ఖాన్‌తో కలిసి చేసిన 'చల్ ఛయ్యా ఛయ్యా ఛయ్యా' సూపర్ హిట్ పాటతో మనసు దోచిన మలైకా... వయసు పెరుగుతున్నా ఇంకా తన వన్నె తగ్గలేదనిపించేలా యూత్‌ఫుల్ టచ్‌తో అదరగొడుతోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ ఫ్యాషన్ షోలోనిదీ ఫొటో. సమ్మర్ కలెక్షన్స్ ప్రదర్శించి ఆహా అనిపించిందీ బ్యూటీ. వైట్ టాప్ పైనుంచి జర్కిన్‌ను అలా జారవిడిచి... మ్యాచింగ్‌గా మెటాలిక్ కలర్ షూ ధరించి... వాలుగా నిల్చున్న ఈ పోజుకు కుర్రకారు కిర్రెక్కిపోతున్నారు. ఈ అందం వెనక అసలు కథేంటని అడిగితే... 'ఫిట్‌నెస్ ఈజ్ మై ఆక్సిజన్' అంటూ ఠక్కున చెప్పేస్తుంది అరోరా. తన జీవన విధానమే ఫిట్‌నెస్‌తో ముడిపడి ఉందంటుందంది. మన శరీరం నాజూగ్గా, దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలంటే అంతకు మించిన పెట్టుబడి ఏదీ అక్కర్లేదని చెబుతుంది మలైకా. 'అనుభవంతో అందరికీ చెప్పేది ఒక్కటే... రోజుకు కనీసం ఓ అరగంటన్నా వ్యాయామానికి వెచ్చించండి' అని చక్కని సలహా ఇచ్చిందీ బాలీవుడ్ గుమ్మ. సో... బీ స్టయిల్ అండ్ ఫిట్!

ట్రెండింగ్ హిట్



వ్యూస్: 3,21,327

ఆమెకు స్వేచ్ఛ ఉందా?

ఒంటరి మహిళ జీవితాన్ని సమాజం ఆమోదిస్తుందా? ఏమో చెప్పలేం. ఆమెకు స్వేచ్ఛనిచ్చి కలలకు ఊపిరినిస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం దొరకదు. ఎందుకంటే ఒక మహిళ ఒంటరిగా తన జీవితంతో పోరాడుతుంటే ఆమె ధైర్యాన్ని చూసి అపహాస్యం చేసేవారే ఎక్కువ. వంకర మాటలు, వెకిలి చూపులు, అడుగడుగునా అనుమానపు మాటల తూటాలను దాటుకొంటూ ముందుకెళ్లడం వారికి మామూలు విషయం కాదు. పెళ్లయినా, కాకపోయినా మహిళల పరిస్థితి అంతే. ఓ మహిళకు పురుషుడి తోడు కచ్చితంగా ఉండాలన్న అవసరాన్ని కల్పించేలా చేస్తుంది నేటి సమాజం. మరి 'ఇండిపెండెంట్ ఉమన్' అనే లఘుచిత్రంలో ప్రధాన పాత్ర అను పరిస్థితి కూడా ఇంతే! భర్త శేఖర్‌తో విడాకుల తీసుకున్నాక, ఓ స్వతంత్ర మహిళగా ఆమె ఎన్నో అవమానాలను ఎదుర్కొంటుంది. ఎన్నో సార్లు తాను ...



రేంజ్ రోవర్‌పై ప్రియాంక హొయలు

ట్రై సుడోకు - 124

			6		2			5
	5							2
2		6				1		9
		9		2	6			
3	6		1		8		2	7
			9	7		5		
6		1				3		4
9							7	
7			3		1			

సుడోకు- 123 సమాధానం

ఎలా పూరించాలి?

ప్రతి బాక్స్‌లోనూ 9 గళ్లు ఉంటాయి.

నిలువుగానూ, అడ్డంగానూ ప్రతీ లైనులోనూ 1 నుంచి 9 వరకు అంకెలను పూరించాలి.

ఒకసారి పూరించిన అంకెను తిరిగి వాడకూడదు.


మహేశ్‌బాబు

ప్రతి ఒక్కరికీ భయం, బాధ్యత ఉండాలి!

భరత్ రామ్ అనే మహేశ్‌బాబు ఈ వేసవిలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతాడని స్పష్టం చేశారు. అంటే... చిత్రాన్ని వేసవిలో విడుదల చేస్తామని మరోసారి చెప్పారన్నమాట! మహేశ్ ముఖ్యమంత్రిగా నటిస్తున్న చిత్రం 'భరత్ అనే నేను'. ఇందులో ఆయన ఒక్కసారి ప్రామిస్ చేస్తే, మాట ఇస్తే ఎంత కష్టమైనా నెరవేర్చే వ్యక్తిగా కనిపించనున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను 'ది విజన్ ఆఫ్ భరత్' పేరుతో మంగళవారం విడుదల చేశారు. అందులో మహేశ్ "చిన్నప్పుడు మా అమ్మ నాకో మాట చెప్పింది. ఒకసారి ప్రామిస్ చేసి ఆ మాట తప్పితే... 'యువర్ నాట్ కాల్ట్ ఎ మ్యాన్' (నిన్ను మనిషి అని పిలవరు) అని! ఎప్పటికీ ఆ మాట తప్పలేదు. మర్చిపోలేదు. నా జీవితంలోనే అతిపెద్ద ప్రామిస్ చేయాల్సిన రోజు ఒకటి వచ్చింది. పెద్దదే కాదు... కష్టమైనది కూడా (ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన రోజు)! కానీ, ఎంత కష్టమైనా ఆ మాట కూడా తప్పలేదు. బికాజ్... ఐయామ్ ఎ మ్యాన్ (నేను మనిషిని). వుయ్ ఆర్ లివింగ్ ఇన్ ఎ సొసైటీ (మనం ఒక సమాజంలో బతుకుతున్నాం). ప్రతి ఒక్కళ్ళకీ భయం, బాధ్యత ఉండాలి" అని చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో మహేశ్ రాజకీయ నాయకుడిగా కనిపించనున్న నేపథ్యంలో ప్రచారాన్ని కూడా అందుకు తగ్గట్టు చేస్తున్నారు. కైరా అద్వాణీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 20న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త.


నయనతార

ప్రేమతో ప్రామిస్... మళ్లీ వెళతారట!


అమెరికాలో విఘ్నేష్‌తో..



ఎక్కడికి? అమెరికా! ఎప్పుడు? అతి త్వరలో! 'మళ్ళీ' అంటున్నారు... ఆల్రెడీ వెళ్ళారా? అవును! ఇరవై నాలుగు గంటల ముందువరకూ అక్కడే ఉన్నారు. అంతకు ముందు చాలాసార్లు వెళ్ళారు కూడా! అయితే... త్వరలో వెళ్ళడం ఎందుకు? విఘ్నేష్ శివన్, నయనతారలకు అమెరికా అమితంగా నచ్చేసింది! అంతే కాదండోయ్... అక్కడ గొప్ప గొప్ప మధురానుభూతులు ఉన్నాయంటున్నాడు దర్శకుడు విఘ్నేష్ శివన్. ఈ ప్రేమ పక్షులకు అమెరికా ఎంతో పాజిటివ్ ఎనర్జీ ఇచ్చిందని ట్విట్టర్‌లో సెలవిచ్చాడు. ఈసారి హాలిడే ట్రిప్‌కి వెళ్ళినప్పుడు లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియాలో మలైబు, సాంటా మోనికా నగరాలు తిరిగారు. ట్రిప్ ముగించుకుని వస్తూ వస్తూ... "బై బై యుఎస్ఏ! మళ్ళీ త్వరలో వస్తామని ప్రామిస్ చేస్తున్నా. వియ్ విల్ సీ యూ సూన్" అని విఘ్నేశ్ శివన్ ట్వీట్ చేశారు. వీళ్ళ ప్రేమ గురించి ప్రపంచం అంతా కోడై కూస్తున్నా.. వీళ్ళిద్దరూ మాట్లాడడం లేదు. ఇదిగో ఇలా వీలు చిక్కిన ప్రతిసారీ విహార యాత్రలకు వెళుతూ ఫొటోలు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో పోస్ట్ చేస్తున్నారు.

పోలీస్ స్టేషన్ వరకూ వెళ్ళొచ్చా! - నిఖిల్

"ఓ బచ్చా ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి విద్యార్థి నాయకుడిగా ఎలా ఎదిగాడనేది చిత్రకథ. పల్లెటూరి కాలేజీల్లో గొడవలు, ర్యాగింగ్ వంటి హడావుడి, పోలీసులు కలగజేసుకోవడం అన్నీ ఉంటాయి. ఈ సినిమా చిత్రీకరణ చేసేటప్పుడు నా కాలేజ్ రోజులు గుర్తొచ్చాయి. ఎందుకంటే... రెండు మూడుసార్లు గొడవలు అయితే పోలీస్ స్టేషన్ వరకూ వెళ్ళాయి. స్టూడెంట్స్ అని వదిలేస్తే వచ్చేశాం" అన్నారు నిఖిల్. ఆయన హీరోగా శరణ్ కొప్పిశెట్టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రామబ్రహ్మం సుంకర నిర్మించిన సినిమా 'కిరాక్ పార్టీ'. సంయుక్త హెగ్డే, సిమ్రాన్ పరీన్జ హీరోయిన్లు. ఈ నెల 16న సినిమా విడుదల కానున్న సందర్భంగా నిఖిల్ చెప్పిన సంగతులు...

- నేను మంచి చిత్రాలు, పాత్రలు చేశా. అయితే.. ఇప్పటివరకూ చేసిన పాత్రల్లో ఇందులో చేసిన పాత్ర 'ది బెస్ట్' అనుకుంటున్నా. పూర్తిస్థాయి కాలేజ్ చిత్రమిది. నేను కాలేజ్ ఫిల్మ్ చేసి 11 ఏళ్ళయింది. 'హ్యాపీడేస్' తర్వాత మళ్ళీ ఇదే. అందుకని, ఈ సినిమా చేసేటప్పుడు 'హ్యాపీడేస్' ఫీల్ కలిగింది. నిజానికి, ఆ సినిమా తర్వాత పూర్తిస్థాయి కాలేజ్ సినిమా రాలేదనుకుంటున్నా. 'కిరాక్ పార్టీ' ఆ లోటు తీరుస్తుంది.
- కాలేజ్ గొడవలు, వినోదం మాత్రమే కాదు... ఇందులో మంచి సందేశం కూడా ఉంది. మనలో చాలామంది అమ్మాయిల గురించి ఈజీగా మాట్లాడుతుంటాం. ఆ మాటల వల్ల ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంది? పరిస్థితులు ఎలా మారుతాయి? అనే పాయింట్ నాకు నచ్చింది.
- కన్నడ 'కిరిక్ పార్టీ'కి రీమేక్ ఇది! సినిమాలో ఆత్మ మిస్ కాకుండా నిడివి తగ్గించి చేశాం. దర్శకులు చందూ మొండేటి, సుధీర్‌వర్మల చిత్రాలకు శరణ్ పని చేశాడు. ముగ్గురూ మంచి స్నేహితులు. అందుకే, చందూ డైలాగులు, సుధీర్ స్క్రీన్‌ప్లే రాశారు. మా నిర్మాత అనిల్ సుంకర దర్శకత్వంలో జోక్యం చేసుకున్నారని వచ్చిన వార్తల్లో నిజం లేదు. ఆయన రెండుసార్లు సెట్‌కి వచ్చారంతే. నాకు సినిమాలో డైలాగులు చెప్పడం తప్ప... డైలాగులు రాయడం రాదు. నేనూ జోక్యం చేసుకోను.
- ఈ సినిమా విడుదల తర్వాత 'కణిదన్' రీమేక్ షూటింగ్ ప్రారంభిస్తా. ఆ తర్వాత చందూ మొండేటితో 'కార్తికేయ' సీక్వెల్ చేస్తా. ఆ సినిమా ఎక్కడ ఆగిందో... సీక్వెల్ అక్కణ్ణుంచి ప్రారంభమవుతుంది.



మెంటల్ హై క్యా?


ప్రకాశ్ కోవెలమూడి

తెలుగులో అయితే... 'నీకు మెంటలా! ఏంటి?' అనవచ్చు. సాధారణంగా ఎదుటివ్యక్తి ఎవరైనా తమ పనులతో బాగా చిరాకు తెప్పించిన సందర్భంలో 'మెంటల్ హై క్యా' అంటుంటారు. దీన్నే టైటిల్‌గా పెట్టారు దర్శకుడు కె. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్ కోవెలమూడి. అంటే... ఇప్పుడిది తిట్టు కాదు. సినిమా టైటిల్! తెలుగులో 'అనగనగా ఓ ధీరుడు', 'సైజ్ జీరో' చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రకాశ్ కోవెలమూడి, 'మెంటల్ హై క్యా'తో హిందీ తెరకు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. 'క్వీన్'తో ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజ్‌కుమార్ రావ్, కంగనా రనౌత్ జంట మరోసారి ఇందులో జంటగా కనిపించనున్నారు. మంగళవారం సినిమాలోని ఇద్దరి ఫస్ట్ లుక్స్ విడుదల చేశారు. ఈ లుక్స్ చూసి చాలామందికి మెంటల్ ఎక్కింది. అంత విచిత్రంగా డిజైన్ చేశారు మరి! శోభా కపూర్, ఏక్తా కపూర్, శైలేష్ ఆర్ సింగ్ నిరిస్తున్న ఈ సినిమాకి ప్రకాశ్ సతీమణి కనికా ధిల్లాన్ కథ అందిస్తున్నారు. ప్రేక్షకులు థియేటర్లలో తర్వాత ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? అని చూసే థ్రిల్లర్ చిత్రమని రాజ్‌కుమార్ రావ్ పేర్కొన్నారు.


కంగనా రనౌత్


సాయిపల్లవి, బేబి వెరోనికా

ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యా

-సాయిపల్లవి

నాగశౌర్య, సాయిపల్లవి జంటగా ఎన్.వి. ఆర్. సినిమా సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ విజయ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న 'కణం' ప్రీ రిలీజ్ ఫంక్షన్ సోమవారం రాత్రి ప్రసాద్ ప్రీవ్యూ థియేటర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో నాగశౌర్య రాలేదు కానీ సాయిపల్లవి, దర్శకుడు విజయ్, బేబి వెరోనికా, పాటల రచయిత మాదినేని, మాటల రచయిత సత్య, ఛాయాగ్రాహకుడు నిరవ్ షా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. ప్రేమ్ తదితరులు హాజరయ్యారు. నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ 'కణం' ఆడియో సీడీలను విడుదల చేసి తొలి సీడీని సాయిపల్లవికి అందించారు. అనంతరం ఎన్.వి.ఆర్. సినిమా అధినేత ఎన్.వి. ప్రసాద్ మాట్లాడుతూ 'మా బేనరులో ఈ సినిమా విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. నాగశౌర్య, సాయిపల్లవి ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధించాలని కోరుకుంటున్నాను. రజనీకాంత్‌గారి '2.0' చిత్రానికి పనిచేసిన నిరవ్‌గారు ఈ సినిమాలో ప్రతి విజువల్‌ను గొప్పగా పిక్చరైజ్ చేశారు. 37 రోజుల్లో ఈ చిత్రాన్ని పూర్తిచేయడం నిజంగా అద్భుతమే. సినిమాలో కాస్త యాక్షన్ పార్ట్ ఉన్నప్పటికీ పక్కా ప్రణాళికతో అంత తొందరగా సినిమాను పూర్తి చేశారు' అని తెలిపారు. చిత్ర దర్శకుడు విజయ్ మాట్లాడుతూ 'మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. 'కరు' తమిళ చిత్రాన్ని 'కణం' పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నాం. 2013లోనే ఈ పాయింట్‌తో సినిమా తీయాలనే ఆలోచన నాకు వచ్చింది. మంచి టైమ్ కోసం వెయిట్ చేశా' అన్నారు. 'తల్లికీ, బిడ్డకూ మధ్య ఉన్న అనుబంధం, తపనే ఈ సినిమా కథ. అందుకే ఎమోషనల్‌గా కనెక్ట్ అయి ఈ సినిమా చేశా. నాగశౌర్య బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కథను నమ్మి ఈ సినిమా తీసిన లైకా ప్రొడక్షన్స్ అధినేతలకు కృతజ్ఞతలు' అన్నారు సాయిపల్లవి.

మూడు నెలల్లో మూడు ముళ్లు?


దీపికా పదుకొనె

రణవీర్ సింగ్, దీపికా పదుకొనె ఏడడుగులు కలసి నడిచే దూరం ఇంకెంతో దూరంలో లేదంటోంది బీటౌన్! ముచ్చటగా మూడంటే మూడు నెలల్లో దీపిక మెడలో రణవీర్ మూడు ముళ్ళు వేస్తాడని, ఇద్దరూ విడివిడిగా ఉండే ప్రసక్తి లేదని హిందీ సినిమా జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. ఎందుకంటే... ఇటీవల దీపిక తల్లిదండ్రులు ముంబయ్ వెళ్ళి రణవీర్ తల్లిదండ్రులతో పెళ్ళి విషయమై మాట్లాడారట! ఇరువురి కుటుంబ పెద్దలు గతంలో కలిసినప్పుడూ ఇటువంటి వార్తలే వచ్చాయి. వాటిని దీపిక నవ్వుతూ ఖండించారనుకోండి! ఈసారి రెండడుగులు ముందుకు వేసి, పెళ్ళి వేదికతో పాటు ఏ సంప్రదాయంలో జరుగుతుందో కూడా చెబుతున్నారు. దీపిక బెంగళూరు అమ్మాయి కాబట్టి పెళ్ళి దక్షిణాది సంప్రదాయం ప్రకారం జరపాలని నిశ్చయించినట్టు సమాచారం. నిజానికి, విదేశాల్లో పెళ్ళి చేసుకోవాలనుకున్నా బంధువులంతా ఇండియాలోనే ఉన్నారనీ, వారు విదేశాలు రావడం కష్టమవుతుంది కనుక ముంబయ్‌లో పెళ్ళి చేయాలని రణవీర్ తల్లిదండ్రులు కోరగా... హీరో హీరోయిన్లు ఇద్దరూ సరేనన్నారట! నిప్పు లేకుంగా పొగ రాదని తెలుగులో ఒక సామెత. కానీ, దీపిక పెళ్ళి విషయంలో వస్తున్న పొగ ఈసారైనా నిజం అవుతుందో? లేదో?

పల్లెటూరికి వినోద యాత్ర


ప్రియాంక వర్మ, అశోక్‌కుమార్

అశోక్‌కుమార్, ప్రియాంక వర్మ జంటగా రూపుదిద్దుకొంటున్న 'అనగనగా ఒక ఊళ్లో' చిత్రం ఆడియోవేడుక ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. చంద్రబాలాజీ ఫిల్మ్స్ పతాకంపై సాయికృష్ణ కె.విను దర్శకునిగా పరిచయం చేస్తూ కె.చంద్రరావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'పల్లెటూరికి వినోద యాత్ర' అనేది ట్యాగ్‌లైన్. ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన హీరో శ్రీకాంత్ ఆడియో బిగ్ సీడీని, మరో హీరో నవీన్‌చంద్ర థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర సహనిర్మాత బాలాజీ మాట్లాడుతూ ' రాజమౌళిగారి దగ్గర పని చేసిన సాయికృష్ణను దర్శకునిగా పరిచయం చేస్తున్నాం. రాజోలు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. అతి త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం' అని తెలిపారు. సంగీత దర్శకుడు యాజమాన్య మాట్లాడుతూ 'ఈ చిత్రానికి మంచి పాటలు కుదిరాయి. మా హీరో సినిమాలో బాగా నటించారు. అతనికి మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది' అన్నారు.

నలుగురు కుర్రాళ్ల కథ


మేఘన, అనిల్

విద్యావంతులైన నలుగురు కుర్రాళ్లు సమాజంలో ఏ విధంగా మార్పు తెచ్చారన్న కథాంశంతో తారానీలు కార్పొరేషన్ నిర్మించే చిత్రం సోమవారం ఉదయం హైదరాబాద్‌లో మొదలైంది. అనిల్ నెమలి, మేఘనపై తొలి షాట్ తీశారు. ఈ చిత్ర దర్శక నిర్మాత అనురాగ్ (ఎమ్మెస్ బాబు) మాట్లాడుతూ 'ప్రతిఘటన', 'నేటి భారతం' చిత్రాల తరహాలో విప్లవ భావాలతో సాగే చిత్రమిది. ఈ నెల 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. రెండు షెడ్యూల్స్ చిత్రనిర్మాణం పూర్తవుతుంది' అని చెప్పారు. రామానాయుడు ఫిల్మ్ స్కూల్‌లో శిక్షణ పొందిన అనిల్ నెమలి ఇందులో హీరోగా నటిస్తున్నారు. అలీ, పోసాని, బ్రహ్మానందం ఇతర ముఖ్య పాత్రలు పోషించే ఈ చిత్రానికి కథ, మాటలు, సంగీతం, నిర్మాణం, దర్శకత్వం: అనురాగ్.


'అర్జున్‌రెడ్డి'తో ముడిపెట్టి చూడవద్దు! - మల్కాపురం శివకుమార్



"విజయ్ దేవరకొండకు 'అర్జున్‌రెడ్డి'తో యువతలో విపరీతమైన ఫాలోయింగ్, క్రేజ్ వచ్చాయి. అటువంటి సంచలన విజయం తర్వాత అదే హీరో నుంచి వస్తున్న సినిమా కాబట్టి ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడడం సహజం. మా చిత్రాన్ని 'అర్జున్‌రెడ్డి' ముడిపెట్టి చూడవద్దు. దాంతో పోల్చవద్దు. అయితే... హీరో గత సినిమాల క్రేజ్‌ను ఏమాత్రం తగ్గించే విధంగా సినిమా ఉండదు. ప్రేక్షకుల నమ్మకాన్ని వమ్ము చేయదు. హీరో కూడా అంచనాలను అందుకుంటాడు" అన్నారు మల్కాపురం శివకుమార్. విజయ్ దేవరకొండ, శివాని సింగ్ జంటగా గోలీసోడా ఫిలిమ్స్ పతాకంపై శ్రీధర్ మర్రి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'ఏ మంత్రం వేసావె'. మల్కాపురం శివకుమార్ సమర్పణలో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శుక్రవారం విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ "ప్రతి ఒక్కరికీ ఏదో ఒక వ్యసనం ఉంటుంది. మా చిత్రంలో కథానాయకుడికి కంప్యూటర్‌లో గేమ్స్ ఆడడం వ్యసనం. దాని నుంచి అతను ఎలా బయటపడ్డాడు? ఓ అమ్మాయి పరిచయంతో అతనిలో ఎలాంటి మార్పులు వచ్చాయి? అనేది కథ. రొమాంటిక్ ఎంటర్‌టైనర్ జానర్‌లో థ్రిల్లర్‌గా తీశాడు శ్రీధర్. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 700, ప్రపంచ వ్యాప్తంగా 1000 థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఇక, మా నిర్మాణ సంస్థలో మూడు చిత్రాలు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాం. 'ద్రోణ' ఫేమ్ కుమార్ దర్శకత్వంలో ఒకటి, కొత్త దర్శకుడు రవిచంద్ర దర్శకత్వంలో మరొకటి, కన్నడ దర్శకుడు రఘురాజ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో లేడీ ఓరియెంటెడ్ ఓ సినిమాకి ప్రీ-ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి" అన్నారు.



మగువ మనసు దోచుకోవడానికి మగాళ్లు అనేక కానుకలిస్తుంటారు. అచ్చం మనుషుల్లాగే.. వేటాడే మగ సాలీళ్లు కూడా వేటాడే ఆడ సాలీడును మచ్చిక చేసుకునేందుకు ఆహారాన్ని పట్టు(సిల్క్)తో చుట్టి వాటికి అందిస్తాయట. ఆ కానుక నచ్చితేనే ఆడ సాలీళ్లు స్నేహం చేస్తాయట. వేటాడే మగ సాలీళ్లు మాత్రమే ఇలా చేయగలవని జర్మనీ శాస్త్రవేత్తలు తెలిపారు.



కాలేజ్ కుర్రాళ్లను చూడండి..లేదా షాపింగ్ మాల్‌లో ఓ లుక్కేయండి..ఏం నడుస్తోంది? గడ్డం ఒకటే నడుస్తోంది! ప్రతి పది మంది కుర్రాళ్లలో ఆరుగురు గడ్డంతోనే తిరుగుతున్నారు. అమ్మాయిలు కూడా క్లీన్ షేవ్ బాయ్స్ కంటే..డిఫరెంట్ స్టైల్స్ బియర్డ్‌తో తిరిగే అబ్బాయిలనే ప్రియా ప్రకాష్‌లా షూట్ చేస్తున్నారు! ఇక ఫిల్మ్ స్టార్లు..క్రికెట్ వీరుల గడ్డం ట్రెండ్స్‌కు అడ్డే లేదు. ఓవర్‌నైట్‌లో వారి ఇమేజ్‌నే మార్చేస్తోంది గడ్డం! ఇక ప్రధాని మోదీని విభేదించినా ఆయన తరహాలో గడ్డాన్ని పెంచుతున్న నాయకులు పార్టీలకు అతీతంగా పెరుగుతున్నారు.






గడ్డం అడ్డం కాదు

గడ్డం గ్యాంగ్‌లో ఫిల్మ్‌స్టార్లు, క్రికెట్ వీరులు.. రాజకీయాల్లో అడ్డే లేని గడ్డం





'బాయ్‌ఫ్రెండ్ కుంచెలాంటి గడ్డంతో కనిపిస్తే.. గుండెల్లో గిలిగింతలు పెట్టినట్లు ఉంటుంది'- ఆస్ట్రేలియాకు చెందిన వర్సిటీ ఆఫ్ క్వీన్స్‌ల్యాండ్, యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్‌వేల్స్ నిర్వహించిన సర్వేలో మెజారిటీ యువతుల అభిప్రాయం ఇది! 'మీ బాయ్‌ఫ్రెండ్‌గా క్లీన్ షేవ్ అబ్బాయిని ఇష్టపడతారా? లేక స్టయిలిష్ బియర్డ్ కుర్రాడిని కోరుకుంటారా?' అని 'జర్నల్ ఆఫ్ ఎవల్యూషనరీ బయోలజీ' దాదాపు 8500 మంది అమ్మాయిలపై సర్వే నిర్వహించింది. ఈ అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 'అమ్మాయిలందరినీ ఒకే గాటిన కడుతున్నామని అనుకోవద్దు. కానీ ఎక్కువ మంది యువతులు గడ్డంతో ఉన్న విరాట్ కోహ్లీ, డేవిడ్ బెఖామ్‌లనే ఎక్కువ ఇష్టపడుతున్నారు. పూర్తి గడ్డంతో ఉన్నవారితో దీర్ఘకాలం బలమైన బంధం కొనసాగుతుందని నమ్ముతారు' అని పరిశోధన పేర్కొంది. క్లీన్ షేవ్‌లో ఉన్నవారి కంటే అందంగా ట్రిమ్ చేసుకున్నవారిని, కుంచెలాంటి గెడ్డం ఉన్నవారిని, స్టైల్‌గా గుబురు గడ్డం కల్గిన యువకులనే అమ్మాయిలు ఇష్టపడినట్లు తెలిపింది. 'వేలాదిమంది అమ్మాయిలకు.. అబ్బాయిల ఫొటోలు చూపించాం. ఆడపిల్లల్లా ఉండే మృదువైన ముఖాల కంటే..రఫ్‌గా కనిపించే హెయిరీ బియర్డ్ ఫేసులకు యువతులు ఎక్కువ ఆకర్షితులయ్యారు. వారితో రిలేషన్ ఎక్కువ కాలం ఉంటుందని నమ్ముతున్నారు' అని పరిశోధన వెల్లడించింది.

గడ్డం..ఇట్స్ ఏ బ్రాండ్



సక్సెస్‌కు ఇప్పుడు గడ్డం బ్రాండ్‌గా మారిపోయింది. ఆటతోబాటు..తన స్టైలిష్ బియర్డ్ విరాట్ కోహ్లీని యూత్‌కు మరింత దగ్గర చేసింది. ఏ సెలూన్‌కి వెళ్లినా కుర్రాళ్లు.. కోహ్లీ బియర్డ్ స్టైల్ కావాలంటున్నారు. స్టబుడ్, ఫుల్ స్టబుడ్, హెయిరీ బియర్డ్‌తో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ హీరోలు చెలరేగిపోతున్నారు. 'నాన్నకు ప్రేమతో' తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ మారిపోయింది. 'బాహుబలి' ప్రభాస్, రాణాలతోబాటు బన్నీ, రాంచరణ్, రామ్, నితిన్, వరుణ్‌తేజ్ వంటి యంగ్ హీరోలు గడ్డం గ్యాంగ్‌లో చేరిపోయారు. ఇక అర్జున్‌రెడ్డిలో విజయ్ దేవరకొండ కిర్రాక్ పుట్టించాడు. అటు నాగార్జున, జగపతి బాబు, వెంకటేష్‌లతోబాటు 'సైరా'గా వస్తున్న చిరంజీవి కూడా గడ్డానికి సై అంటున్నాడు. దర్శకులు త్రివిక్రమ్, రాజమౌళి, సుకుమార్‌లు ఎక్కువగా బియర్డ్‌లోనే కనిపిస్తారు. బాలీవుడ్‌లో రణబీర్ కపూర్, రణ్‌వీర్ సింగ్, షారూఖ్, అమీర్, హృతిక్, అక్షయ్, మాధవన్‌లు ఇటీవల గడ్డాలతో సరికొత్తగా కనిపించారు. తాజాగా 'ఆస్కార్' అవార్డుల ప్రదానోత్సవంలో కూడా హాలీవుడ్ నటులుగెడ్డాలతో కనిపించారు.

–సెంట్రల్ డెస్క్

పార్టీలకు అతీతంగా గడ్డానికి జై

ప్రధాని మోదీని గడ్డం లేకుండా ఊహించలేం! గల్లీ నుంచి ఢిల్లీ వరకూ నేతలు ఇప్పుడు మోదీ బియర్డ్ స్టైల్‌ను ఫాలో అవుతున్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, ఎంపీలు అనురాగ్ ఠాకూర్, గిరిరాజ్ సింగ్, బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి గడ్డంతోనే కనిపిస్తారు. అటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కూడా గడ్డంలో చూడటానికి చాలామంది ఇష్టపడతారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి కూడా గడ్డంతో కనిపిస్తున్నారు. స్టైల్‌కి స్టైల్‌తోబాటు.. మేధావులుగా కనిపిస్తామన్న ఆశతో..పార్టీలకు అతీతంగా ఖద్దరు చొక్కాలు గడ్డానికి జై అంటున్నాయి.

పాక్‌లో స్టైలిష్ గడ్డాలపై నిషేధం



పాకిస్తాన్‌లో స్టైలిష్ బియర్డ్ ట్రెండ్‌పై సంప్రదాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్టయిల్ పేరుతో మతాచారాలను ఉల్లంఘిస్తే సహించమని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈశాన్య పాకిస్తాన్‌లోని ఖైబర్-పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో క్షురకుల సంఘం.. ఫ్రెంచ్, ఇంగ్లిష్ బియర్డ్‌లపై నిషేధం విధించింది. ఖైబర్ పరిధిలో ఉన్న దాదాపు 2 లక్షల మంది క్షురకులు..తమ సెలూన్లలో స్టైలిష్ గడ్డాలు, హెయిర్ కట్‌లు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. 'మేం ఇస్లాం బోధనలను అనుసరిస్తాం. ఎవరికైనా ఫ్రెంచ్, ఇంగ్లిష్ స్టైల్స్ కావాలంటే మా సెలూన్లకు రావక్కర్లేదు' అని ఖైబర్-పఖ్తుంఖ్వా సులేమానీ క్షురకుల సంఘం పేర్కొంది.

బిట్.. బిట్‌కీ దోపిడీ

ఐస్‌ల్యాండ్‌లో 600 'బిట్‌కాయిన్ మైనింగ్' కంప్యూటర్లు చోరీ

- మైనర్లను ఆకర్షిస్తున్న తక్కువ విద్యుత్ చార్జీ దేశాలు
- క్రిప్టో మైనింగ్‌కు వెనుజులా అనుకూలం
- దక్షిణ కొరియాలో ఎక్కువ ఖర్చు
- వెల్లడించిన 'ఎలైట్ ఫిక్చర్స్'



ఐస్‌ల్యాండ్‌లో బిట్‌కాయిన్, ఇతర క్రిప్టో కరెన్సీ మైనింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన కంప్యూటర్లు చోరీ కావడం సంచలనం సృష్టించింది. డేటా సెంటర్ల నుంచి 600 సర్వర్లు, 600 గ్రాఫిక్ కార్డులు, 100 ప్రాసెసర్లు, 100 పవర్ సప్లైలు, 100 మదర్ బోర్డులతోబాటు 100 సెట్ల కంప్యూటర్ మెమొరీని దోచేయడం సంచలనం సృష్టించింది. ఈ సంఘటనకు సంబంధించి ఓ సెక్యూరిటీ గార్డుసహా 11మందిని ఐస్‌ల్యాండ్‌పోలీసులు అరెస్టు చేశారు. అయితే చోరీ అయిన ఒక్క కంప్యూటర్ కూడా ఇంతవరకూ దొరకలేదు. ఆ కంప్యూటర్ల విలువ 2 మిలియన్ డాలర్లపైనే అని పోలీసులు చెబుతున్నారు. బిట్‌కాయిన్ మైనింగ్‌కు విపరీతంగా విద్యుత్ ఉపయోగించాల్సి ఉంటుంది. దీంతో బిట్‌కాయిన్ ట్రేడర్లు చవకగా నాణ్యమైన విద్యుత్ దొరికే ఐస్‌ల్యాండ్‌ను ఎంచుకుంటున్నారు.

బిట్‌కాయిన్ మైనింగ్ ఏ దేశాల్లో చవక?

బిట్‌కాయిన్ తరహాలో ప్రపంచంలో 2 వేలకుపైగా క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి. దాదాపు ప్రతి వారం ఒక డిజిటల్ కరెన్సీ పుట్టుకొస్తోంది. అయితే కంప్యూటర్ నెట్‌వర్క్‌లతో క్రిప్టో మైనింగ్‌కు విపరీతంగా విద్యుత్తు ఖర్చు అవుతుంది. మరి బిట్‌కాయిన్ మైనింగ్‌కు అనుకూల దేశాలు ఏమిటి అన్న అంశాన్ని 'ఎలైట్ ఫిక్చర్స్' అనే సంస్థ విశ్లేషించింది. బిట్ కాయిన్‌వంటి క్రిప్టో కరెన్సీల మైనింగ్‌కు వెనుజులా అత్యంత చవకైన దేశమని ప్రకటించింది. కేవలం 530 డాలర్లతో వెనుజులాలో ఒక బిట్ కాయిన్ టోకెన్ సృష్టించవచ్చని పేర్కొంది. జాబితాలో రెండో స్థానంలో ఉన్న ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ఒక్క బిట్ కాయిన్ మైనింగ్‌కు 1190 డాలర్లు.. మూడో స్థానంలో ఉన్న ఉజ్బెకిస్తాన్‌లో 1790డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని వెల్లడించింది.

ఏ దేశాల్లో ఖరీదు?

బిట్‌కాయిన్ వంటి డిజిటల్ కరెన్సీలకు దక్షిణ కొరియా అతిపెద్ద మార్కెట్‌గా మారింది. కానీ ఇక్కడ క్రిప్టో కరెన్సీ మైనింగ్ చాలా ఖరీదైన వ్యవహారం. ఇక్కడ సింగిల్ బిట్ టోకెన్ సృష్టికి ఏకంగా 26,170 డాలర్లు ఖర్చు అవుతుంది. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో నువేయ్ ద్వీప దేశంలో ఒక్కో బిట్ కాయిన్ మైనింగ్‌కు 17,566 డాలర్లు, జాబితాలో మూడో స్థానంలో నిలిచిన బెహ్రయిన్ 16,773 డాలర్లు ధారపోయాలని వెల్లడించింది.

మైనింగ్ అంటే?

బిట్‌కాయిన్ డిజిటల్ కరెన్సీ! ఈ సాఫ్ట్‌వేర్ ప్రపంచమంతా బిట్స్, బైట్స్‌తోనే నిండి ఉంటుంది. అందుకే ఇంటర్నెట్‌లో మాత్రమే చెల్లుబాటు అయ్యే కరెన్సీ కనుక (1 బైట్=8 బిట్లు) ఈ కరెన్సీకి బిట్ కాయిన్ అని పేరు పెట్టారు. శక్తిమంతమైన సర్వర్లు, నెట్‌వర్క్‌లను ఉపయోగించి ఆన్‌లైన్‌లో బిట్‌కాయిన్‌ను సృష్టిస్తారు. ఇలా సృష్టించడాన్ని 'మైనింగ్'గా, సృష్టించేవారిని 'మైనర్స్'గా పిలుస్తారు.



వేస్ట్ ప్లాస్టిక్‌తో బెస్ట్ రోడ్లు

ఒక్కసారి ఊహించండి.. మీరు చెత్తబుట్టలో పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు.. తళతళ మెరిసే తారు రోడ్డుగా మారితే ఎలా ఉంటుంది? ఉపయోగించుకునే ఆలోచన ఉండాలేగానీ ఈ ప్రపంచంలో ఏదీ వృథా కాదు అంటున్నారు స్కాట్లాండ్‌కు చెందిన టోబి మెక్ కార్ట్నీ! 'మాక్ రిబర్' పేరుతో ఆయన మొదలుపెట్టిన స్టార్టప్.. యూకేలో ప్లాస్టిక్ రోడ్లను వేస్తోంది. ఏళ్లకు ఏళ్లు రోడ్లు చెక్కుచెదరకుండా ఉండటంతోబాటు.. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి భూమిని కాపాడుకోవచ్చని చాటుతోంది.

రెండు ప్రపంచ సవాళ్లకు పరిష్కారం

ప్రపంచం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య చెత్త రోడ్లు! మన దేశంలో వేసవిలో వేసిన రోడ్లు వర్షాకాలానికి కొట్టుకుపోతాయి. తారు రోడ్డు వేస్తే కనీసం ఎనిమిదేళ్లు నిక్కచ్చిగా నిలవాలన్న నిబంధనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఇక ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ ప్రపంచం ఎదుర్కొంటున్న మరో అతిపెద్ద సవాల్! 2050 నాటికి సముద్రాల్లో చేపల కంటే ప్లాస్టిక్ వ్యర్థాలే ఎక్కువగా ఉంటాయని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దృఢమైన, నాణ్యమైన రోడ్ల నిర్మాణంతోబాటు.. ప్లాస్టిక్ వ్యర్థాలను సమర్థంగా వినియోగించుకోవడానికి తన ప్లాస్టిక్ రోడ్ల ఫార్ములా దోహదం చేస్తుందని స్కాటిష్ ఇంజనీర్ ధీమాగా చెబుతున్నారు.

యూకేలో అబ్బురపరుస్తున్న ప్లాస్టిక్ రోడ్లు

సాధారణంగా రోడ్డు నిర్మాణంలో 90% రాళ్లు, సున్నపురాయి, ఇసుకతోబాటు 10% తారు వాడతారు. అయితే తారును ప్లాస్టిక్ గుళికలతో భర్తీ చేయవచ్చు. ఇళ్లలోని ప్లాస్టిక్ వ్యర్థాలతోబాటు పారిశ్రామిక వ్యర్థాలతో కూడా ఈ గుళికలను తయారు చేయవచ్చంటున్నారు టోబి మెక్ కార్ట్నీ! ఖర్చుతక్కువ, నాణ్యత ఎక్కువ మాత్రమే కాదు.. ప్లాస్టిక్ నుంచి భూమిని కాపాడే గొప్ప మార్గంగా భావిస్తూ.. యూకేలోని స్థానిక సంస్థలు రీసైకిల్డ్ ప్లాస్టిక్‌తో రోడ్ల నిర్మాణంపై దృష్టి సారిస్తున్నాయి.

–సెంట్రల్ డెస్క్








తిన్నవాళ్లకు తిన్నంత..!

క్యాషియర్ ఉండదు..బిల్లు ఉండదు.. కేరళలో పేదల ఆకలి తీరుస్తున్న వినూత్న హోటల్

కేరళలోని అలప్పుఝా జిల్లాలో కొత్తగా ఓ హోటల్ ప్రారంభమైంది. అక్కడ తిన్నవాళ్లకు తిన్నంత! హాయిగా వచ్చి..భేషుగ్గా తిని..కిళ్లీ వేసుకుని.. దర్జాగా వెళ్లిపోవచ్చు. ఎవ్వరూ బిల్లు అడగరు. ఈ హోటల్ ప్రజలకు అంకితం అన్నమాట! అందుకే దీనికి 'జనకీయ భక్షణశాల' (పీపుల్స్ రెస్టారెంట్) అని పేరు పెట్టారు. 'ఎంత తింటారో తినండి..ఇవ్వగలిగినంత ఇవ్వండి' అన్నది ఈ రెస్టారెంట్ నినాదం! ఈ హోటల్లో క్యాషియర్ ఉండడు. తిన్నదానికి బిల్లు వేయరు. కౌంటర్ దగ్గర ఒక బాక్స్ ఉంటుంది. ఇవ్వాలనిపిస్తే అందులో డబ్బులు వేయవచ్చు! ఒకవేళ రూపాయి కూడా ఇవ్వకపోయినా ఎవ్వరూ ప్రశ్నించరు! స్థానిక ప్రజలు ప్రత్యేకమైన రోజుల్లో స్వచ్ఛందంగా ఇచ్చే విరాళాలతో ఈ హోటల్ నడుస్తోంది. ఇలా ఇప్పటికే రూ.22 లక్షల విరాళాలు లభించాయి. ఫ్రీ భోజనం అని ఛీప్‌గా చూడకండి! శుభ్రత, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడరు! స్టార్ హోటళ్లను తలదన్నే రీతిలో ఆధునిక స్టీమ్ కిచెన్, వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఎలెవేటర్, రోజుకు 2 వేలమంది తిన్నా సరిపడా సౌకర్యాలు ఈ రెండంతస్తుల హోటల్‌లో ఉన్నాయి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలన్న లక్ష్యంతో కేరళ ప్రభుత్వం 'స్నేహ జలకం' స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఈ క్యాంటీన్ ప్రారంభించింది.



కేరళ సీపీఐ మహాసభల పోస్టర్‌లో..

ప్రియా ప్రకాశ్ కన్నుకొట్టే చిత్రం

ప్రియా ప్రకాశ్ వారియర్.. ఒరు ఆధార్ లవ్ చిత్రంతో తెరంగేట్రం చేసిన నటి.. ఆ సినిమాలో కన్నుకొడుతూ హావభావాలు వ్యక్తీకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రముఖ నటులు ఆ చిత్ర ట్రయలర్‌లో ఆమె నటనకు ఫిదా అయ్యారు. ఇప్పుడు భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) విద్యార్థి విభాగం ఏఐఎస్ఎఫ్ ఏకంగా ఆమె కన్నుకొట్టే చిత్రాన్ని ఆ పార్టీ మహాసభల పోస్టర్‌లో చేర్చింది. ఈ నెల 1న కేరళలో ప్రారంభమై ఆదివారం ముగియనున్న మహాసభల సందర్భంగా ఈ పోస్టర్లను విడుదల చేసింది. 'ఒరు ఆధార్ లవ్ చిత్రం వివాదాలతో ఇంకా విడుదల కాలేదు. ఆ చిత్రానికి మా సంఘీభావం తెలుపడానికే పోస్టర్‌లో ప్రియా ఫొటోను చేర్చాం' అని కేరళ ఏఐఎస్ఎఫ్ సంయుక్త కార్యదర్శి జంషీర్ అన్నారు.




ఈ టెక్నాలజీతో ఫొటోలు సూపర్

మల్టీమీడియారంగంలో ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి ఘనత

బ్యాంకాక్‌లో జరిగిన కాన్ఫరెన్స్‌లో పాల్గొనే అవకాశం

ఉదయాన్నే సూర్యోదయం అద్భుతంగా కనిపిస్తుంది. కానీ దానిని కెమెరాలో ఒడిసి పట్టాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఆ సమయంలో కాంతి తక్కువగా ఉంటుంది. కొన్ని సార్లు కెమెరా ఎక్స్‌పోజర్ సరిగ్గా ఉండకపోవచ్చు. అలాంటి సమయాల్లో ఏం చేయాలి? దీనికి పరిష్కారం హైదరాబాద్‌లోని ఐఐటీలో చదువుతున్న సౌమ్య రావత్ కనుక్కొంది. ఇదే ఆమెను బ్యాంకాక్‌లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ మల్టీమీడియా మోడలింగ్‌లో పాల్గొనేలా చేసింది. మల్టీ మీడియా రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ సమావేశంలో పాల్గొన్న ఏకైక అండర్ గ్రాడ్యుయేట్ సౌమ్య కావటం విశేషం. ఆమెను 'ఆంధ్రజ్యోతి' పలకరించినప్పుడు కొన్ని అనుభవాలను పంచుకుంది. "ప్రపంచంలో ఉన్న అనేక మంది మల్టీమీడియా ప్రొఫెషనల్స్ వివిధ అంశాలపై ఈ సమావేశంలో తమ పరిశోధనాపత్రాలను సమర్పిస్తుంటారు. ఈ ఏడాది ఈ కాన్ఫరెన్స్‌లో 158 మంది తమ పరిశోధనపత్రాలు సమర్పించారు. వాటిలో 46 పత్రాలను వేదిక మీద నుంచి సమర్పించటానికి ఎంపిక చేశారు. అందులో నాది కూడా ఒకటి కావటం విశేషం." అని సౌమ్య వివరించారు. తన పరిశోధన గురించి వివరిస్తూ "మనం ఒక అందమైన దృశ్యం చూశాం. దానిని ఫొటో తీసాం. తీరా చూస్తే ఆ ఫొటోలో



ఉన్న ఆకాశం రంగు పేలవంగా ఉంది. ఆ రంగును కలర్ కరెక్షన్ చేస్తే.. ఫొటోలోని మిగిలిన రంగులన్నీ తేలిపోతాయి. ఈ రెండింటికి సమతౌల్యం కుదుర్చటానికి చాలా కష్టపడాలి. దీనికి టెక్నాలజీ పరంగా ఏదైనా పరిష్కారం దొరుకుతుందా అని ప్రయత్నాలు ప్రారంభించా. నా సహవిద్యార్థి సిద్ధార్థతో కలిపి పరిష్కార మార్గాలు కనుగొనటానికి ప్రయత్నాలు మొదలుపెట్టాను. డేటా డ్రివెన్ మెథడ్ ద్వారా దీనికి ఒక పరిష్కారం కనుగొనగలిగాం." అని సౌమ్య వివరించారు. –స్పెషల్ డెస్క్

అత్యుత్తమ ఎయిర్‌పోర్టులుగా జీఎంఆర్, జీవికె

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): జీఎంఆర్ గ్రూప్ సారథ్యంలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం , జీవికె గ్రూప్ నేతృత్వంలోని ముంబై ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోని అత్యుత్తమ విమానాశ్రయాలుగా నిలిచాయి. 4 కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన విమానాశ్రయాల జాబితాలో ప్రయాణికులకు అత్యుత్తమ సేవలు అందించిన విభాగంలో జీఎంఆర్ గ్రూప్ నిర్వహణలోని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. కాగా ముంబై విమానాశ్రయం ఇదే విభాగంలో రెండో స్థానంలో నిలిచింది. ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసిఐ) 2017 సంవత్సరానికి గాను ఎయిర్‌పోర్ట్ సర్వీస్ క్వాలిటీ (ఏఎస్‌క్యు) ర్యాంకింగ్‌లను ప్రకటించింది. చెక్ ఇన్, విమానాశ్రయ సదుపాయాలు, రిటైల్, ఫుడ్, బెవరేజ్‌లు సహా మొత్తం 37 విభాగాల్లో అందిస్తున్న సర్వీసులను పరిశీలించిన అనంతరం ఏసిఐ ఈ ర్యాంకింగ్‌లను ప్రకటించింది.

టాటా నుంచి ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారు

జెనీవా ఆటో షోలో ఆవిష్కరించిన సంస్థ



జెనీవా: స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో మొదలైన ఆటోషోలో దేశీయ వాహన దిగ్గజ సంస్థ టాటా మోటార్స్.. ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారును ఆవిష్కరించింది. టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, గౌరవ ఛైర్మన్ రతన్ టాటాతోపాటు టాటా మోటార్స్ సిఇఒ, ఎండి గుంటెర్ బషెక్ ఈ వాహనాన్ని ఆవిష్కరించారు. మోడిఫైడ్ ఒమెగా (ఆప్టిమల్ మోడ్యులార్ ఎఫిషియెంట్ గ్లోబల్ అడ్వాన్స్‌డ్) ఎలక్ట్రిక్ వెహికిల్ ఆర్కిటెక్చర్‌తో రూపొందించిన ఈ 'ఇ-విజన్ సెడాన్ కాన్సెప్ట్' కారు గంటకు గరిష్ఠంగా 200 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదు. కేవలం 7 సెకన్లలో సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని టాటా మోటార్స్ పేర్కొంది. ఈ మోడల్‌ను మార్కెట్లోకి ఎప్పుడు ప్రవేశపెడతారన్న విషయంలో మాత్రం సంస్థ స్పష్టతనివ్వలేదు. గత 20 ఏళ్లుగా జెనీవా ఆటోషోలో పాల్గొంటున్న టాటా మోటార్స్.. ఈ ఏడాది ఐదు సీట్ల సామర్థ్యం కలిగిన ఎస్‌యువి మోడల్ 'హెచ్5ఎక్స్ కాన్సెప్ట్', ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ '45ఎక్స్ కాన్సెప్ట్'లను సైతం ప్రదర్శించింది. తొలిసారిగా 1998లో పాల్గొన్నప్పుడు టాటా ఇండికా నమూనాతోపాటు టాటా సఫారీ, టాటా సియారాలను ప్రదర్శించింది. ప్రపంచంలో అత్యంత చౌక కారు నానోను తొలుత ఆవిష్కరించింది కూడా ఈ ఆటోషోలోనే. గత ఏడాది సంస్థ టూ సీటర్ స్పోర్ట్స్ కూపే రేస్‌మోను ఆవిష్కరించింది.

రేపటి నుంచి వింగ్స్ ఇండియా 2018

» ప్రాంతీయ కనెక్టివిటీపై ప్రత్యేక దృష్టి





హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్) : రెండేళ్లకోసారి హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే భారీ ఏవియేషన్, ఏరోస్పేస్ షో గురువారం నుంచి ప్రారంభం కానుంది. వింగ్స్ ఇండియా-2018 పేరుతో నాలుగు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ షోను కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. ఈ సారి విమానయాన రంగ ప్రదర్శన ప్రాంతీయ కనెక్టివిటీపై ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. "ఇండియా-గ్లోబల్ ఏవియేషన్ హబ్ " అనే థీమ్‌తో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో భాగంగా పలు సదస్సులు, సిఇఒల రౌండ్ టేబుల్, టూరిజం, కార్గో, లాజిస్టిక్స్, నైపుణ్యాల అభివృద్ధిపై సమావేశాలు, జీ2బీ, బీ2సి నెట్‌వర్కింగ్ ఉంటాయి. వింగ్స్ ఇండియా అవార్డుల ప్రదానం కూడా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం, పౌరవిమానయాన శాఖ, ఎయిర్‌పోర్ట్ అథార్టీ ఆఫ్ ఇండియా, భారత వాణిజ్య, పరిశ్రమల సంఘాల సమాఖ్య (ఫిక్కీ) ఈ షోను ఉమ్మడిగా నిర్వహిస్తున్నాయి. ప్రాంతీయ కనెక్టివిటీపై ప్రధాని మోదీ ప్రత్యేక ఆసక్తితో ఉన్న కారణంగా, దేశీయ విమానయాన సంస్థలు, అంతర్జాతీయ విమానతయారీ సంస్థలు, ఇన్వెస్టర్లు, రాష్ట్రప్రభుత్వాల మధ్య భాగస్వామ్యాలు, అవగాహన ఒప్పందాలకు ఈ షో వేదిక కానుంది. వింగ్స్ 2018లో అమెరికా, జపాన్, బ్రిటన్, రష్యా, సింగపూర్, ఫ్రాన్స్, మలేషియా, హాంకాంగ్, ఇటలీ, ఇరాన్‌తో సహా 10 దేశాలు పాల్గొంటున్నాయి. దేశవిదేశాలకు చెందిన 125 సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. ఎటిఆర్, హోండా, ట్రూజెట్, గల్ఫ్‌స్ట్రీమ్, బోయింగ్, ఎంబ్రాయిర్, డాసాల్ట్, క్లబ్ వన్ ఎయిర్, ఏరోటెక్, జూమ్ ఎయిర్, ఎయిర్ ఇండియా, ఎన్ఎఎల్,.... తమ విమానాలను ఈ ప్రదర్శనలో ఉంచుతాయి.

దేశీ మార్కెట్లోకి గెలాక్సీ ఎస్9, ఎస్ 9ప్లస్

» ప్రారంభ ధర రూ.57,900



న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ తయారీ దిగ్గజం సామ్‌సంగ్.. గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్ మోడళ్లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. 64 జీబి మెమొరీ సామర్థ్యం కలిగిన గెలాక్సీ ఎస్9, ఎస్9ప్లస్ వేరియెంట్ల ధరను రూ.57,900, రూ.64,900గా నిర్ణయించారు. 256 జీబి సామర్థ్యం కలిగిన వేరియెంట్లు రూ.65,900, రూ.72,900కు లభించనున్నాయి. కొద్ది రోజుల క్రితం స్పెయిన్‌లోని బార్సిలోనా నగరంలో జరిగిన 'మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2018'లో సంస్థ ఈ రెండు మోడళ్లను లాంచ్ చేసింది. ఆపిల్ ఐఫోన్ ఎక్స్, గూగుల్ పిక్సెల్ 2 సిరీస్‌లకు పోటీగా విడుదలైన ఈ రెండు మోడళ్లు ఈ నెల 16 నుంచి భారత మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. డ్యూయల్ అపెర్చర్, స్లో మోషన్ వీడియో ఆప్షన్స్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, డాల్బీ ఆటమ్ సరౌండ్ సౌండ్ ఈ ఫోన్ల ప్రత్యేకతలు. ఎస్9 సిరీస్ ఫోన్ల ద్వారా కస్టమర్లకు డేటా వేగంలో ముందెన్నడూ లేని అనుభూతిని కల్పించేందుకు భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్ జియోలతో జట్టు కట్టినట్లు సామ్‌సంగ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆసిమ్ వార్సీ తెలిపారు. సెకనుకు 250 మెగాబైట్ల వేగంతో డేటా స్ట్రీమింగ్‌కు అవకాశం ఉంటుందన్నారు. అంటే, సాధారణ స్మార్ట్‌కన్నా 2.5 రెట్ల అధిక వేగంతో డేటా యాక్సెస్ చేయొచ్చన్నమాట.

గెలాక్సీ ఎస్9 ఫీచర్లు

- 5.8 అంగుళాల డిస్‌ప్లే
- 4 జీబి ర్యామ్.. 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
- 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
- 3000 ఎంఏహెచ్ బ్యాటరీ

గెలాక్సీ ఎస్ 9 ప్లస్ ఫీచర్లు

- 6.2 అంగుళాల డిస్‌ప్లే
- 6జీబి ర్యామ్
- 12 మెగాపిక్సెల్ రియర్, ఫ్రంట్ కెమెరాలు
- 3500 ఎంఏహెచ్ బ్యాటరీ

విమాన చార్జీలకు కళ్లెం!?

» పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదన

న్యూఢిల్లీ: పండగ సీజన్, అత్యవసర సమయాల్లో చుక్కలనంటుతున్న విమాన చార్జీలపై ఆందోళన వ్యక్తం చేసిన పార్లమెంటరీ కమిటీ.. టిక్కెట్ ధరలకు కళ్లెం వేయాలని ప్రతిపాదించింది. అభివృద్ధి చెందిన దేశాల్లో అనుసరిస్తున్న విమాన చార్జీల విధానం భారత మార్కెట్‌కు సరిపోదని కమిటీ అభిప్రాయపడింది. ఎయిర్‌లైన్ ఆపరేటర్ల ఆగడాల గురించి పౌర విమానయాన శాఖకు తెలిసినప్పటికీ టిక్కెట్ ధరల నియంత్రణ విషయంలో ఎలాంటి చొరవ తీసుకోవడం లేదని పార్లమెంట్‌కు సమర్పించిన నివేదికలో కమిటీ పేర్కొంది. విమాన టిక్కెట్ ధరల నియంత్రణకు సంబంధించి గతంలో తాము ప్రతిపాదించిన చర్యలను మంత్రిత్వ శాఖ పెద్దగా పట్టించుకున్నట్లు కన్పించడం లేదని రవాణా, పర్యాటక రంగాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అభిప్రాయపడింది.

మార్కెట్లోకి హావెల్స్‌వాటర్ ప్యూరిఫైయర్స్

» ధర రూ.10,499 నుంచి రూ.23,999



హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్) : హావెల్స్ ఇండియా సరికొత్త వాటర్ ప్యూరిఫైయర్స్‌ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మార్కెట్లోకి విడుదల చేసింది. 'రివర్స్ ఆస్మోసిస్ (ఆర్ఒ) విధానంలో మంచినీటిని శుద్ధి చేసేటపుడు కొన్ని ఖనిజ లవణాలు, మూలకాలు నష్టపోతాయి. ఆరోగ్యానికి దోహదం చేసే వీటిని తిరిగి జోడిస్తూ నీటిలోని పిహెచ్ సమతుల్యతను కాపాడడం, ఈ వాటర్ ప్యూరిఫైయర్స్ ప్రత్యేకత' అని హావెల్స్ ఇండియా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ శశాంక్ శ్రీవాస్తవ విలేకరులతో చెప్పారు. మొత్తం ఆరు వేరియంట్స్‌లో విడుదల చేసిన ఈ వాటర్ ప్యూరిఫైయర్స్ ధర వేరియంట్‌ను బట్టి రూ. 10,499 నుంచి రూ.23,999 మధ్య ఉంటుంది.

హరిద్వార్‌లోని హావెల్స్ ఇండియా ప్లాంట్‌లో కంపెనీ ఏటా ఐదు లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో వీటి ఉత్పత్తి చేపట్టింది. 'ప్రస్తుతం దేశంలో ఏటా రూ.5,800 కోట్ల విలువైన వాటర్ ప్యూరిఫైయర్స్ అమ్ముడవుతున్నాయి. ఇందులో సంఘటిత రంగంలోని కంపెనీల వాటా రూ.3,500 కోట్లు. వచ్చే మూడు నాలుగు సంవత్సరాల్లో కనీసం 10 శాతం వాటా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం' అని శ్రీవాస్తవ చెప్పారు.

102 దేశాలకు పొగాకు ఎగుమతులు

» బోర్డు ఛైర్మన్ మనోజ్ ద్వివేది వెల్లడి



గుంటూరు (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం భారత్ నుంచి 102 దేశాలకు పొగాకు ఎగుమతి చేస్తున్నట్లు పొగాకు బోర్డు ఛైర్మన్ మనోజ్ ద్వివేది తెలిపారు. మంగళవారం నాడిక్కడ ఇండియన్ టొబాకో అసోసియేషన్ (ఐటిఏ) ప్రతినిధులు, అంతర్జాతీయ ఎగుమతి సంస్థలతో సమావేశం నిర్వహించిన సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఏడాది నుంచి ఇరాన్‌కు పొగాకు ఎగుమతి చేసేందుకు బోర్డు అధికారులు చర్చలు సాగిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఉన్నతాధికారుల బృందం ఇరాక్‌లో పర్యటించి వ్యాపార, ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు జరిపిందని తెలిపారు. పొగాకు, అనుబంధ ఉత్పత్తులను జీఎస్‌టి పరిధిలోకి తీసుకువచ్చి 28 శాతం పన్ను విధించారన్నారు. అయితే జీఎస్‌టి భారాన్ని తగ్గించాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పొగాకును వ్యవసాయ ఉత్పత్తిగా గుర్తించి జీఎస్‌టిలో సవరణలు చేయాలని కోరినట్లు ఆయన చెప్పారు. కాగా ఈ నెల 8 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో పొగాకు కొనుగోళ్లను ప్రారంభించనున్నట్లు ద్వివేది తెలిపారు.

ఎస్‌ఎఫ్‌ఐఓ బోనులో బ్యాంకర్లు



నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ కంపెనీలకు భారీగా రుణాలిచ్చిన బ్యాంకులు ఇప్పుడు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) దర్యాప్తును ఎదుర్కొంటున్నాయి. పిఎన్‌బి స్కామ్ నేపథ్యంలో బ్యాంకుల సీనియర్ అధికారులకు ఎస్ఎఫ్ఐఓ అధికారులు విచారణకు హాజరుకావాల్సిందిగా సమన్లు జారీ చేశారు. యాక్సిస్ బ్యాంక్ సీనియర్ అధికారులు మంగళవారం నాడు విచారణకు హాజరయ్యారు. బ్యాంకు డిజిఎం వి శ్రీనివాసన్ నాయకత్వంలో సీనియర్ అధికారులు, ట్రేడ్ అండ్ ట్రాన్సాక్షన్స్ డిపార్ట్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌లను ఎస్ఎఫ్ఐఓ కార్యాలయంలో మంగళవారం నాడు ప్రశ్నించారు. నీరవ్ మోదీ, చోక్సీల బృందం పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను 12,000 కోట్ల రూపాయల మేర దగా చేసిన విషయం తెలిసిందే. ఈ స్కామ్‌కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని రాబట్టేందుకు రుణాలిచ్చిన బ్యాంకుల అధికారులను ప్రశ్నిస్తున్నట్టు ఎస్ఎఫ్ఐఓ వెల్లడించింది. నీరవ్ మోదీ, చోక్సీలకు చెందిన కంపెనీలకు రుణాలు అందించిన లేదా ఇతరత్ర సర్వీసులు అందించిన దాదాపు 30 బ్యాంకులకు చెందిన అధికారులు, సిబ్బందిని ఎస్ఎఫ్ఐఓ ప్రశ్నించనున్నట్టుగా చెబుతున్నారు. ఐసిఐసిఐ బ్యాంకు అధికారులు కూడా విచారణకు హాజరయ్యారు. గీతాంజలి జెమ్స్, నీరవ్ మోదీ సంస్థలకు రుణాల మంజూరు, ఆ సంస్థలతో బ్యాంకు జరిపిన లావాదేవీల గురించి తమ అధికారులను ఆరా తీసినట్టుగా యాక్సిస్ బ్యాంక్ వర్గాలు తెలిపాయి. మరోవైపు పిఎన్‌బి ఎండి, సిఇఒ సునీల్ మెహతా విచారణ నిమిత్తం బుధవారం.. ఎస్ఎఫ్ఐఓ ముందు హాజరుకానున్నారు.

- యాక్సిస్ బ్యాంక్‌కు గీతాంజలి జెమ్స్‌తో చోక్సీ ఇతర సంస్థలతో ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేదు. అయితే పిఎన్‌బి ముంబైలోని బ్రాడీహౌజ్ శాఖ అధికారులు అనధికారికంగా, మోసపూరితంగా జారీ చేసిన ఎల్ఒయుల ఆధారంగా యాక్సిస్ బ్యాంక్ సీమాంతర శాఖలు నీరవ్ కంపెనీలకు పిఎన్‌బి పద్దులో రుణాలు ఇచ్చాయి.
- ఐసిఐసిఐ బ్యాంక్ సారథ్యంలోని 31 బ్యాంకుల కన్సార్షియం మాత్రం గీతాంజలి జెమ్స్‌కు 6,800 కోట్ల రూపాయల మేర రుణాలు ఇచ్చింది. నీరవ్ మోదీ కంపెనీలకు మాత్రం రుణాలు ఇవ్వలేదు.
- ఐసిఐసిఐ బ్యాంక్ సిఇఒ, ఎండి చందా కొచ్చార్‌కు యాక్సిస్ బ్యాంక్ సిఇఒ శిఖా శర్మకు ఎస్ఎఫ్ఐఓ నుంచి సమన్లు జారీ అయినట్టుగా వార్తలు పొక్కడంతో స్టాక్ మార్కెట్లో ఈ రెండు కంపెనీల షేర్లు పతనమయ్యాయి.

గీతాంజలి గ్రూప్ విసి అరెస్ట్

గీతాంజలి గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ విపుల్ చితాలియాను సిబిఐ అదుపులోకి తీసుకుంది. ముంబై విమానాశ్రయంలో ఆయన్ను అరెస్ట్ చేసి సిబిఐ కార్యాలయానికి తరలించారు. పిఎన్‌బి స్కామ్‌లో ఆయన పాత్రను గురించి ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది.

ఇడి జప్తులను ఆపండి...

పిఎన్‌బిని నిలువునా ముంచిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అధికారులు దూకుడుగా వ్యవహరిస్తూ తమ ఆస్తులను జప్తు చేయడాన్ని నీరవ్ మోదీ కంపెనీ ఫైర్‌స్టార్ డైమండ్ తప్పుబట్టింది. ఇడి చర్యలను సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఫైర్‌స్టార్ ఆశ్రయించింది. కంపెనీ చరాస్తుల జప్తు ను నిలిపివేయాల్సిందిగా ఇడిని ఆదేశించాలని కోర్టును కోరిం ది. ఈ కేసులో ఇడి అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీ, ఇతర డాక్యుమెంట్లు తమకు అందించాలని కోరింది. ఇడి సోదాలు, దాడులకు సంబంధించి మార్గదర్శకాలను కోర్టు ప్రకటించాలని ఈ సోదాల్లో బాధితులను కూడా భాగస్వాములుగా చేయవచ్చో లేదో కూడా కోర్టు స్పష్టం చేయాలని ఫైర్‌స్టార్ కోర్టును కోరింది.

ప్రధాని కార్యాలయానికి వివరాలు..

పిఎన్‌బి స్కామ్‌కు సంబంధించిన వివరాలను మార్చి 1న ప్రధాని కార్యాలయానికి నివేదించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. బోగస్ ఎల్ఒయులతో నీరవ్ మోదీ ఆయన మేనమామ చోక్సీ పిఎన్‌బిని 12,000 కోట్ల రూపాయల మేర దగా చేసిన విషయం తెలిసిందే. ఈ స్కామ్‌పై రాజ్యసభలో పలువురు సభ్యులు ప్రశ్నలు సంధించారు. వీటికి సమాధానమిస్తూ పిఎన్‌బి వ్యవహారంలో ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను ప్రధాని కార్యాలయానికి ఫైనాన్షియల్ సర్వీసుల విభాగం ఈ నెల 1న నివేదించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. పిఎన్‌బి బ్యాంకుకు ఢోకా లేదనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా తగ్గినా మళ్లీ పుంజుకుంటుందని ఆర్థిక మంత్రి జైట్లీ మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. పిఎన్‌బి స్కామ్‌లో ఇప్పటి వరకు 18 మందిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు.

బ్యాంకుల డేటాలో బడా బాబుల పాస్‌పోర్ట్ వివరాలు

బ్యాంకుల నుంచి అడ్డగోలుగా రుణాలు తీసుకొని దర్జాగా ఎగవేసి తాపీగా విదేశాలకు పారిపోతున్న మాల్యా, నీరవ్‌మోదీ, చోక్సీ వారసులకు చెక్‌పెట్టేందుకు ప్రభుత్వం కొత్త వ్యూహంతో ముందుకువచ్చింది. భారీ ఎత్తున రుణాలు తీసుకున్న వారి పాస్‌పోర్ట్ వివరాలను బ్యాంకులు వెంటనే సేకరించి పెట్టుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. 50 కోట్ల రూపాయల పైబడి రుణాలు తీసుకున్న వారి పాస్‌పోర్ట్ వివరాలను 45 రోజుల్లోగా సేకరించి పెట్టుకోవాలని మంత్రిత్వ శాఖ బ్యాంకులను నిర్దేశించినట్టు తెలిసింది. పాస్‌పోర్ట్ లేదని ఎవరైనా చెబితే ఆ మేరకు లిఖితపూర్వకంగా వారి నుంచి స్టేట్‌మెంట్ తీసుకోవాలని కూడా మంత్రిత్వ శాఖ బ్యాంకులకు సూచించింది.

రూ.81,683 కోట్ల రుణాల మాఫీ

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకులు 2016-17 ఆర్థిక సంవత్సరంలో 81,683 కోట్ల రూపాయల విలువ గల రుణాలను మాఫీ చేశాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభకు సమర్పించిన లిఖితపూర్వకంగా తెలిపారు. పన్ను ప్రయోజనాలు, మూలధనం పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవడం కోసమే ఈ మాఫీలు జరిగాయని, ఆ రుణాలను తిరిగి చెల్లించే బాధ్యత యథాతథంగా రుణగ్రహీతలపై ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈ మొత్తంలో ఎస్‌బిఐ మాఫీ చేసిన మొత్తమే 20,339 కోట్ల రూపాయలని తెలిపారు. రిజర్వుబ్యాంకు మార్గదర్శకాలు, బ్యాంకు బోర్డులు అంగీకరించిన మేరకు పూర్తి ప్రొవిజనింగ్ కల్పించిన మొండిబకాయిలు నాలుగు సంవత్సరాలు పూర్తయినట్టయితే వాటిని మాఫీగా చూపించి బ్యాలెన్స్ షీట్ నుంచి తొలగించవచ్చును. మాఫీ చేసిన బకాయిలను కూడా రాబట్టుకునేందుకు సెక్యూరిటైజేషన్, డెట్ రికవరీ ట్రిబ్యునల్స్, లోక్ అదాలత్‌ల ద్వారా పోరాడే అవకాశం బ్యాంకులకు ఉన్నందు వల్ల ఆ మాఫీ నుంచి రుణగ్రహీతలకు ఎలాంటి ప్రయోజనం సమకూరదని జైట్లీ స్పష్టం చేశారు.

బ్యాంకర్లకు సమన్లు

మార్కెట్లో ప్రకంపనలు

మూడు నెలల కనిష్ఠ స్థాయికి సెన్సెక్స్
430 పాయింట్లు డౌన్
గంటలోనే రూ. 2 లక్షల కోట్లు సంపద ఆవిరి

ఎఫ్ఐఐల అమ్మకాలు

కొనసాగుతున్న ఎఫ్ఐఐల అమ్మకాలూ ఇండెక్స్‌లను కిందికి లాగుతున్నాయి. ఫిబ్రవరిలో రూ.11,037 కోట్ల అమ్మకాలు జరిపిన ఈ సంస్థలు మార్చిలో 3 సెషన్లలోనే రూ.1,200 కోట్ల విలువైన షేర్లను అమ్మాయి. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగే వీటి అమ్మకాల హోరు మరింత పెరిగే అవకాశం ఉందన్న అంచనాలూ మార్కెట్‌ను భయపెడుతున్నాయి.



సెన్సెక్స్ మంగళవారం కూడా ఇన్వెస్టర్లకు చుక్కలు చూపించింది. ట్రేడింగ్ చివర్లో అమ్మకాలు హోరెత్తడంతో ప్రధాన ఇండెక్స్‌లు రెండూ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 429.58 పాయింట్ల నష్టంతో 33,317 దగ్గర, నిఫ్టీ 109.60 పాయింట్ల నష్టంతో 10,249 దగ్గర క్లోజయ్యాయి. గత ఏడాది డిసెంబరు 14 తర్వాత సెన్సెక్స్ ఇంత కనిష్ఠ స్థాయిలో ముగియడం ఇదే తొలిసారి. దీంతో మంగళవారం ఒక్క రోజే భారత స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టర్ల సంపద రూ.2 లక్షల కోట్లు తుడిచి పెట్టుకుపోయింది. సోమవారం రూ.146 లక్షల కోట్లు ఉన్న మార్కెట్ క్యాపిటలైజేషన్, మంగళవారానికి రూ.144 లక్షల కోట్లకు పడిపోయింది. గత ఐదు రోజుల నష్టాలను పరిగణనలోకి తీసుకుంటే మదుపరులు రూ.4.30 లక్షల కోట్ల వరకు నష్ట పోయారు.

మార్కెట్ ఎందుకు పడిందంటే.....

టాప్ బ్యాంకర్లకు సమన్లు: మెహుల్ చోక్సీ నాయకత్వంలోని గీతాంజలి గ్రూపు కంపెనీలకు రూ.5,000 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ రుణాలు మంజూరు చేయడంపై ప్రశ్నించేందుకు ఐసిఐసిఐ బ్యాంక్ సిఇఒ చందా కొచ్చర్, యాక్సిస్ బ్యాంక్ సిఇఒ శిఖా శర్మకు తీవ్ర ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ (ఎస్ఎఫ్ఐఒ) సమన్లు జారీ చేయడం మార్కెట్‌ను వణికించింది. పిఎన్‌బిని రూ.12,700 కోట్ల వరకు ముంచిన నీరవ్ మోదీ, చోక్సీలతో వ్యాపార సంబంధాలు నెరిపిన 31 బ్యాంకుల సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారులకు కూడ ఎస్ఎఫ్ఐఒ సమన్లు జారీ చేసిందన్న వార్తలతో బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు హోరెత్తాయి. దీంతో అన్ని ప్రధాన బ్యాంకుల షేర్లు మూడు శాతం వరకు నష్టపోయాయి. ఆంధ్రా బ్యాంక్ షేరు 3.51 శాతం నష్టంతో రూ.42.65 దగ్గర ముగిసింది. గత ఏడాది కాలంలో ఆంధ్రా బ్యాంక్ షేర్లు ఇంత కనిష్ఠ స్థాయిలో క్లోజవడం ఇదే మొదటిసారి.

వాణిజ్య యుద్ధం: స్టీలు, అల్యూమినియం ఎగుమతి, దిగుమతులపై అమెరికా, చైనా, ఇయు, కెనడా మధ్య ప్రారంభమైన మాటల యుద్ధం మరింత ముదరడం కూడా స్టాక్ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయంలో ముందుకెళితే అమెరికా ఉత్పత్తులపై తామూ దిగుమతి సుంకాలు పెంచుతామని ఇయు, చైనా, కెనడా దేశాలు ప్రకటించాయి. దీంతో ఈ రంగాలకు చెందిన నాల్కో, హిందాల్కో వంటి కంపెనీల షేర్లు నీరసించాయి.

వాల్యుయేషన్ల భయం

గత ఐదు సెషన్లలో సెన్సెక్స్ 1,129 పాయింట్లు నష్ట పోయింది. అయినా భారత మార్కెట్‌లో షేర్ల ధర ఫండమెంటల్స్‌తో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయనే అంచనాలూ మార్కెట్‌ను దెబ్బతీశాయి. కొద్ది త్రైమాసికాల పాటు కంపెనీల ఆదాయాలు, జిడిపి వృద్ధి రేటు నిలకడగా పెరిగితే తప్ప, ప్రస్తుత వాల్యుయేషన్స్‌కు అర్థం లేదని మార్కెట్ వర్గాల అంచనా.

రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి: దిగజారుతున్న రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి కారణంగా భారత ద్రవ్య లోటు కట్టు తప్పే ప్రమాదం ఉందని, అదే జరిగితే ఆ ప్రభావం ఈక్విటీ మార్కెట్‌పైనా ఉంటుందని ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ సంస్థ జారీ చేసిన నివేదిక కూడా మార్కెట్‌ను భయపెట్టింది. గత ఆరు నెలలుగా ముడి చమురు ధర నిరంతరం పెరుగుతూ ఉండడం, ద్రవ్యోల్బణం, రుణ పత్రాలపై పెరుగుతున్న రాబడులు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. రుణ పత్రాలపై రాబడులు పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీల షేర్ల విలువను తిరిగి అంచనా వేయడం కష్టమని మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ ఇప్పటికే ఒక నోట్‌లో పేర్కొంది.

ఆర్‌కామ్ ఆస్తుల విక్రయానికి బ్రేక్

న్యూఢిల్లీ : 38 వేల కోట్ల రూపాయల రుణభారంలో కూరుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ తమ అనుమతి తీసుకోకుండా ఆస్తులను విక్రయించడం, బదిలీ చేయడం, విక్రయంపై ఇతరులకు అధికారం కట్టబెట్టడం వంటి చర్యలకు పాల్పడరాదని ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. టెలికాం గేర్ తయారీ సంస్థ ఎరిక్సన్ ఇండియా అప్పీలును పురస్కరించుకుని జస్టిస్ స్వతంత్రకుమార్, జస్టిస్ ఎస్‌బి సిన్హా, జస్టిస్ విఎస్ సిర్‌పూర్కర్ సభ్యులుగాగల ట్రిబ్యునల్ ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అనిల్ అంబానీ నాయకత్వంలోని ఆర్ కామ్ చెల్లించాల్సిన భారీ బకాయిల నుంచి తమకు ఊరట కల్పించాలని కోరుతూ ఎరిక్సన్ సంస్థ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. ఆర్‌కామ్‌కు చెందిన స్పెక్ట్రమ్, మొబైల్ టవర్లు, ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను కొనుగోలు చేసేందుకు ముకేశ్ అంబానీ యాజమాన్యంలోని ఆర్‌జియో కుదుర్చుకున్న అంగీకారం ఈ మార్చి నాటికి పూర్తి కావలసి ఉన్న తరుణంలో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆర్‌కామ్ చర్యల నుంచి తమకు ఊరట కలిగించకపోతే కోలుకోలేని నష్టం జరుగుతుందన్న ఎరిక్సన్ వాదంతో తాము ఏకీభవిస్తున్నామని, చట్టం పరిధిలో ఉన్న రక్షణను ఆ సంస్థకు నిరాకరించలేమని వారు పేర్కొన్నారు. 1200 కోట్ల రూపాయల మేరకు బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్టు ఆర్‌కామ్ అంగీకరించిందని, దానికి తోడు ఎన్ని లేఖలు పంపినా 1012 కోట్ల రూపాయల బకాయిని చెల్లించలేదని ఎరిక్సన్ నివేదించింది.

ఎయిర్‌టెల్ చేతికి జిబిఐ సబ్‌మెరైన్ కేబుల్

న్యూఢిల్లీ : గల్ఫ్ బ్రిడ్జ్ ఇంటర్నేషనల్ సబ్‌మెరైన్ కేబుల్ భారతదేశంలోని భాగాన్ని కొనుగోలు చేసినట్టు భారతి ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఉభయ సంస్థల మధ్య ఒప్పందం ప్రకారం జిబిఐకి చెందిన ఇండియా-పశ్చిమాసియా-యూరప్ సబ్‌మెరైన్ కేబుల్‌లో భారత్‌లో ఉన్న భాగం తమ చేతికి వస్తున్నందు వల్ల డేటా సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని ఎయిర్‌టెల్ ఆ ప్రకటనలో తెలిపింది.

10300 కీలకం

టెక్ వ్యూ

నిఫ్టీ పాజిటివ్‌గానే ప్రారంభమైనా 10450 స్థాయిలో రియాక్షన్‌కు గురై బలహీనతలో పడి రోజంతా దిగజారుతూ 110 పాయింట్ల నష్టంతో ప్రధాన మద్దతుస్థాయి 10300 కన్నా దిగువన డే కనిష్ఠ స్థాయిలో క్లోజయింది. స్వల్పకాలిక మద్దతు స్థాయి కూడా అయిన 10300 కన్నా దిగజారడంతో తక్షణ అప్‌ట్రెండ్ అవకాశం పోగొట్టుకుంది. ట్రెండ్‌లో సానుకూలత కోసం ఇక్కడ బౌన్స్‌బ్యాక్ అయి తీరాలి. 100 డిఎంఎ కన్నా దిగజారడం కూడా మరింత అప్రమత్తతను సూచిస్తోంది.

బుధవారం స్థాయిలివే..

నిరోధం : 10300 **మద్దతు :** 10200

- 10300 కన్నా పైన బలంగా క్లోజయినప్పుడే స్వల్పకాలిక అప్‌ట్రెండ్ ఏర్పడుతుంది. ఇక్కడ కొద్ది రోజుల పాటు కన్సాలిడేషన్ అవసరం.
- 10300 వద్ద విఫలమైతే మరింత కరెక్షన్ ముప్పు ఎదుర్కొంటుంది. ప్రధాన మద్దతు స్థాయి 10200 కన్నా దిగజారితే మరింత కరెక్షన్‌లో పురోగమిస్తుంది. మరో ప్రధాన మద్దతు స్థాయి 10000.
- బ్యాంక్ నిఫ్టీ 24800 కన్నా దిగజారడం బలహీనత సంకేతం.

■ వి.సుందర్ రాజా

ముగింపు సెషన్ మెరుగు

ఆస్ట్రో వ్యూ

తిథి : ఫాల్గుణ బహుళ షష్ఠి **నక్షత్రం :** విశాఖ

అశ్విని, మఖ, మూల నక్షత్ర జాతకులు, వృశ్చిక, మీన రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి.

నిఫ్టీ : 10249.25 (-109.60)

ట్రెండ్ మార్పు వేళలు : 9.42

ధోరణి: గ్రహగతులను బట్టి నిస్తేజంగా ప్రారంభమై 9.45 నుంచి 11.35 వరకు మెరుగ్గా ట్రేడవుతూ తదుపరి 1.45 వరకు నిస్తేజంగా ఉండి ఆ తర్వాత చివరి వరకు తిరిగి మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.

ట్రేడింగ్ వ్యూహం...

నిఫ్టీ ఫ్యూచర్స్ 9.45 గంటల సమయానికి ప్రారంభ స్థాయి/సగటు (ఎటిపి) కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్‌లాస్‌తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 11.30 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 12 తర్వాత ఎటిపి కన్నా దిగువకు వస్తే షార్ట్ పొజిషన్లు తీసుకుని 1.30 సమయానికి క్లోజ్ చేసుకోవలసి ఉంటుంది. 1.45 తర్వాత ఎటిపి కన్నా పైకి వస్తే మరిన్ని లాంగ్ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు.

నిరోధం : 10290, 10325 **మద్దతు స్థాయిలు :** 10210, 10175

ఇంట్రాడే ట్రేడింగ్‌కు ప్రారంభ స్థాయి కీలకం. అంతకన్నా దిగువన మాత్రమే షార్ట్ పొజిషన్లు శ్రేయస్కరం.

గమనిక: ఇది పూర్తిగా ఆస్ట్రోటెక్నికల్ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచన. మార్కెట్ వాస్తవిక కదలికల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి.

■ డా.భువనగిరి అమరనాథశాస్త్రి www.thefinanciala strologer.blogspot.in

బంధన్ బ్యాంక్ ఐపిఒకు గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ :త్వరలో మరో ప్రైవేట్ బ్యాంక్ నిధుల సమీకరణ కోసం ప్రైమరీ మార్కెట్‌కు వస్తోంది. ఐపిఒకు అనుమతించాలన్న బంధన్ బ్యాంక్ ప్రతిపాదనకు సెబి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం ఈ సంవత్సరం జనవరి 1న బ్యాంక్ సమర్పించిన ముసాయిదా పత్రాలను సెబి గత నెల 28న పరిశీలించి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. దీంతో బంధన్ బ్యాంక్ రూ.2,500 కోట్ల ఐపిఒకు లైన్ క్లియర్ అయింది.

రూ.100 కోట్లు సమీకరించిన ట్రెంట్

న్యూఢిల్లీ : ప్రస్తుత అప్పుల రీఫైనాన్సింగ్ కోసం టాటా గ్రూపులోని రిటైల్ కంపెనీ 'ట్రెంట్' మార్కెట్ నుంచి రూ.100 కోట్లు సమీకరించింది. స్వల్ప కాలిక కమర్షియల్ పేపర్ల జారీ ద్వారా ఈ మొత్తం సమీకరించినట్టు రెగ్యులేటరీ సంస్థలకు ట్రెంట్ తెలిపింది.



బులియన్

బంగారం (10 గ్రాములు)	హైదరాబాద్	విజయవాడ	విశాఖపట్నం	ప్రొద్దుటూరు	చెన్నై
24 క్యారెట్లు	31,440	---	31,530	31,350	30,540
క్రితం ముగింపు	31,540	---	---	31,400	30,640
22 క్యారెట్లు	29,110	---	29,050	29,060	29,090
క్రితం ముగింపు	29,210	---	---	29,120	29,180
వెండి (కిలో)	39,400	---	39,500	39,500	41,300
క్రితం ముగింపు	39,700	---	---	39,800	41,700

ఫామ్‌గేట్ ధర (కిలో) రూ. వెన్‌కాబ్ బ్రాయిలర్ చికెన్



హైదరాబాద్	68.00	విజయవాడ	68.00
కరీంనగర్	69.00	గుంటూరు	68.00
వరంగల్	68.00	ఒంగోలు	70.00
మహబూబ్‌నగర్	68.00	చిత్తూరు	65.00
కర్నూలు	68.00	నెల్లూరు	66.00
విశాఖపట్నం	72.00	అనంతపురం	68.00
గోదావరి	68.00		

రిటైల్ (ఒక గుడ్డు) ధర రూ. 4.05 నెక్ (100 గుడ్లు)



హైదరాబాద్	345.00	చిత్తూరు	378.00
వరంగల్	347.00	చెన్నై	385.00
విజయవాడ	340.00	నమక్కల్	370.00
గోదావరి	340.00	బెంగళూరు	375.00
విశాఖపట్నం	350.00	ముంబై	390.00



ఫారెక్స్ (థామస్‌కుక్ రేట్లు) (రూపాయల్లో..)

కరెన్సీ	కొనుగోలు	అమ్మకం
యుఎస్ డాలర్	59.09	68.52
పౌండ్	81.81	94.89
యూరో	72.96	84.61
ఆస్ట్రేలియా డాలర్	45.96	53.18
బహ్రెయిన్ దినార్	160.04	183.40
కువైట్ దినార్	179.12	223.05
ఒమని రియాల్	156.72	179.30
సౌదీ రియాల్	15.71	18.62
సింగపూర్ డాలర్	44.84	53.11
యుఎఇ దిరమ్	16.08	18.80

ఫోన్ చేస్తే 10 వేలు!

▸▸ **ఎర్రచందనం పరిరక్షణకు సరికొత్త మార్గం**

తిరుపతి అర్బన్, ఫిబ్రవరి 6: ఎర్రచందనం పరిరక్షణ కోసం టాస్క్‌ఫోర్స్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి ఫోన్ చేసి సమాచారం ఇచ్చినవారికి రూ.10వేలు బహుమానం ఇస్తామని టాస్క్‌ఫోర్స్ ఐజీ కాంతారావు మంగళవారం తిరుపతిలో ప్రకటించారు. సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. టోల్‌ఫ్రీ నంబర్- 80042500425కు లేదా 0877-2284003, 9030796371 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఐజీ కోరారు.

హోం గార్డులపై హోంమంత్రికి జాలిలేదు

▸▸ **ఆంధ్రులపై మోదీకి అస్సల్లేదు!.. అసెంబ్లీలో బీజేపీ-టీడీపీ విసుర్లు**

అమరావతి, మార్చి 6(ఆంధ్రజ్యోతి): ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రాత్రింబవళ్లు రోడ్లపై విధులు నిర్వహించే హోంగార్డులపై హోంమంత్రికి ఏ మాత్రమూ జాలిలేదని బీజేఎల్పీ నేత విష్ణుకుమార్‌రాజు ఆక్షేపించారు. మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో హోంగార్డుల జీతాల పెంపుపై ఆయన వేసిన ప్రశ్నకు హోంమంత్రి చినరాజప్ప సమాధానమిచ్చారు. దశలవారీగా రోజుకు రూ.500దాకా పెంచాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని తెలిపారు. మన రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రూ.100 త్వరలో పెంచి.. ఇకపై ఏటా రూ.50 చొప్పున పెంచేలా నిర్ణయం తీసుకుంటామని చినరాజప్ప తెలిపారు. 13 జిల్లాల్లోని 15వేల మంది హోంగార్డులపై మంత్రికి ఏ మాత్రమూ జాలిలేదని విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్యానించగా... 'ఐదు కోట్ల ఆంధ్రులపై మోదీకి ఏ మాత్రమూ లేదుగా' అని టీడీపీ సభ్యులు తిప్పికొట్టారు.

గ్రామాల్లో కనెక్టింగ్ రోడ్లేవీ: స్పీకర్

గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం 70 శాతం వరకూ రోడ్లు నిర్మించినా కనెక్టింగ్ రోడ్లు లేవని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. 'గ్రామాల్లో చిన్న చిన్న కాంట్రాక్టర్లు రోడ్లు వేసి ఇబ్బందులు పడుతున్నారు. పాత రేట్లు గిట్టుబాటు కాకపోవడంతో పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ సమస్యను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని పరిష్కరించాలి' అని సూచించారు. తప్పకుండా చేస్తామని గ్రామీణాభివృద్ధి మంత్రి లోకేశ్ తరపున నారాయణ హామీ ఇచ్చారు.

ఏపీకి 9.3.. తెలంగాణకు 24.4 టీఎంసీలు

అమరావతి, మార్చి 6(ఆంధ్రజ్యోతి): కృష్ణానదీ జలాల్లో నిల్వ ఉన్న 33.779 టీఎంసీలలో ఏపీకి 9.303 టీఎంసీలు, తెలంగాణకు 24.467 టీఎంసీలు కేటాయిస్తూ కృష్ణానదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.

నీళ్లిస్తే రాళ్లేస్తున్నారు: మంత్రి దేవినేని

వైసీపీ అధ్యక్షుడు జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు నీళ్లిస్తే ఆయన రాళ్లు వేయిస్తున్నారని జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో బనగానపల్లె టీడీపీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.



తిరుపతి రైల్వేస్టేషన్‌లో ప్యాడ్ వెండింగ్ మిషన్

తిరుపతి (రవాణా), మార్చి 6: రాష్ట్రంలోనే తొలిసారిగా.. తిరుపతి రైల్వేస్టేషన్లో మహిళా ప్రయాణికుల కోసం శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్ అందుబాటులోకి వచ్చింది. నగరంలోని శ్రీరమాదేవి ఆస్పత్రి సౌజన్యంతో కాయిన్ బాక్స్ తరహాలో స్లీపర్‌క్లాస్ మహిళా వెయిటింగ్ హాలులో దీన్ని ఏర్పాటు చేశారు. దీన్ని మంగళవారం ఆ ఆస్పత్రి ఎండీ శైలజారెడ్డి ప్రారంభించారు. అవసరమైన మహిళలు రూ.5 నాణెం వెండింగ్ మిషన్‌లో వేసి నాప్కిన్ తీసుకోవచ్చు. అలాగే వినియోగించిన నాప్కిన్లను బయటపడవేయకుండా కాల్చి బూడిద చేయడానికి శానిటరీ డెస్ట్రాయర్ మిషన్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు డాక్టర్ రమాదేవి తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు స్టేషన్ డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణ చెప్పారు.

కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయలేం

▸▸ **నేరుగా జీతాల చెల్లింపును పరిశీలించొచ్చు**

▸▸ **'విద్యుత్'పై అధ్యయన కమిటీ నివేదిక**

అమరావతి, మార్చి 6(ఆంధ్రజ్యోతి): విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పర్మినెంట్ చేయలేమని ఈ సమస్యలపై అధ్యయనం చేసేందుకు వేసిన కమిటీ వెల్లడించింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దశాబ్దాలుగా తాము కాంట్రాక్టు సిబ్బందిగా విధులను నిర్వహిస్తున్నందున తమ సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇది ప్రధాన డిమాండ్‌గా కాంట్రాక్టు కార్మికులు గత నెల రోజులుగా సమ్మె చేస్తున్నారు. సమ్మె నోటీసు ఇచ్చినప్పుడే వారి సమస్యలపై అధ్యయనం చేసేందుకు ఇంధనశాఖ ఒక అధ్యయన కమిటీని వేసింది. కాంట్రాక్టు సంస్థల నుంచి కాకుండా విద్యుత్‌సంస్థలే నేరుగా జీతాలు చెల్లించాలంటూ చేస్తున్న డిమాండ్‌ను సానుకూలంగా పరిశీలించేందుకు వీలుందని ఈ కమిటీ వివరించింది. ఈ నేపథ్యంలో కాంట్రాక్టు కార్మికులకు నేరుగా జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని ఇంధన శాఖ తెలిపింది. కార్మిక శాఖ సిఫారసుల కంటే.. సాంకేతిక, సాంకేతికేతర సిబ్బందికి జీతాలను అధికంగా చెల్లిస్తున్నామని పేర్కొంది. బుధవారం ఈ అంశం అసెంబ్లీలో చర్చకు రానున్నది.

కోటా రాష్ట్రాలదే

▸▸ **అధికారం ఇచ్చేయండి..రిజర్వేషన్లపై తేల్చాల్సిందే!**

▸▸ **పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీల నిరసన**

▸▸ **తీవ్ర గందరగోళం మధ్య వాయిదా వేసిన స్పీకర్**

న్యూఢిల్లీ, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): రిజర్వేషన్లపై అధికారాన్ని రాష్ట్రాలకు ఇవ్వాల్సిందేనని రెండో రోజూ టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో నినదించారు. ఒక దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఒకే నీతి ఉండాలంటూ నిరసనలను ఉద్ధృతం చేశారు. రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్ల విషయంలో మార్పులు చేసుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకే ఇవ్వాలంటూ పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. రెండో విడత బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభం కావడానికి ముందే టీఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని 'ఏక్ దేశ్.. ఏక్ నీతి' అంటూ పెద్ద ఎత్తున నినాదాలిచ్చారు. 'వన్ కంట్రీ.. వన్ లా'; 'అన్ని రాష్ట్రాలను సమానంగా చూడండి' అంటూ ఆందోళన తీవ్రతరం చేశారు. లోక్‌సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళన చేపట్టారు. అదే సమయంలో, ప్రత్యేక హోదా కోసం టీడీపీ, కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలంటూ అన్నాడీఎంకే, నీరవ్ మోదీ ఎక్కడున్నాడంటూ తృణమూల్ కాంగ్రెస్, మరాఠా భాషకు ప్రాచీన హోదా ఇవ్వాలంటూ శివసేన ఎంపీలు సైతం వెల్‌లోకి వచ్చి నిరసన తెలిపారు. ఓవైపు టీఆర్ఎస్ ఎంపీల నినాదాలు. టీడీపీ ఎంపీల నిరసనలు. అన్నాడీఎంకే ఎంపీల ఆందోళనలు. తృణమూల్ కాంగ్రెస్, శివసేన ఎంపీల నినాదాలు. వంద మందికిపైగా ఎంపీలు వెల్‌లోకి చేరి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినదించడంతో లోక్‌సభ హోరెత్తింది. పూర్తిస్థాయిలో స్తంభించింది. లోక్‌సభ సిబ్బంది కూడా తమ స్థానాల్లోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో, కార్యకలాపాలు ప్రారంభించకుండానే, ప్రారంభమైన వెంటనే సభను స్పీకర్ వాయిదా వేశారు. అనంతరం 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమైంది. అప్పుడు కూడా అదే పరిస్థితి పునరావృతమైంది. అన్ని పార్టీలకూ సంబంధించి దాదాపు వంద మందికిపైగా ఎంపీలు ఒక్కుమ్మడిగా నినాదాలు ఇవ్వడంతో హెడ్‌ఫోన్స్ పెట్టుకున్నా స్పీకర్ మాటలు వినపడని పరిస్థితి ఏర్పడింది. అనంతరం, బ్యాంకింగ్ రంగంపై చర్చ జరగాలని కోరిన కాంగ్రెస్ తిరిగి వెనక్కి తగ్గడంపై అనంత్‌కుమార్ కామెంట్స్ చేశారు. వారి వాదన కొనసాగుతుండగానే, ఎంపీలు నిరసన స్వరం మరింత పెంచారు. దాంతో సభ మరుసటి రోజుకు వాయిదా పడింది.

విద్యాహక్కు చట్టంపై మీ వైఖరేంటి?

▸▸ **ఏపీ, తెలంగాణలకు హైకోర్టు ఆదేశం**

హైదరాబాద్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): విద్యాహక్కు-చట్టం (ఆర్టీఈ) అమలుపై మీ వైఖరేంటో చెప్పాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. 2010లో చట్టం అమల్లోకి వచ్చినా ఇంతవరకు అమలు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రైవేటు పాఠశాలల్లో 25శాతం సీట్లను బలహీన వర్గాలకు చెందిన పేద విద్యార్థులకు కేటాయించేలా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. ఈ వ్యాజ్యంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ, ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల సీఎస్‌లు, పాఠశాలవిద్యాశాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్లకు నోటీసులు జారీచేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

సీఎం ప్రతిపాదన పరిశీలిస్తున్నాం: కేంద్రం

న్యూఢిల్లీ, మార్చి 6(ఆంధ్రజ్యోతి): ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు ఈఏపీల కింద వచ్చే నిధులను నాబార్డు వంటి స్వదేశీ బ్యాంకుల నుంచి ఇప్పించాలని సీఎం చంద్రబాబు చేసిన ప్రతిపాదన పరిశీలనలో ఉందని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ తెలిపారు. రాజ్యసభలో కేవీపీ రామచంద్రరావు అడిగిన ఓ ప్రశ్నకు ఈ మేరకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కాగా, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రానికి 90శాతం నిధులు వచ్చేదానికి బదులుగా ఈఏపీల ద్వారా ఇవ్వాలని అనుకున్నామని, వివిధ పథకాల కింద నాలుగేళ్లలో ఎంత వస్తుందన్నదానిపై ఆంధ్రప్రదేశ్ లెక్కల ఆడిట్‌లో ఖరారైన దాని ప్రకారం నిర్ణయం ఉంటుందని తెలిపారు.

నిత్యానందకు ఊరట..అత్యాచారం కేసులు కొట్టివేత

బెంగళూరు, మార్చి 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానందస్వామికి కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. రామనగరం సెషన్స్‌కోర్టులో ఆయనపై దాఖలైన అత్యాచార కేసులను రద్దు చేయాలంటూ నిత్యానందస్వామి తరపున న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఆ కేసులను కొట్టివేసింది. రామనగరం సెషన్స్ కోర్టులో ఆయనపై విచారణను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తమ వాదనలు వినిపించేందుకు అవకాశం కల్పించాలని బాధిత మహిళతోపాటు, నిత్యానంద మాజీ కారు డ్రైవర్ లెనిన్ చేసిన అభ్యర్థనలను హైకోర్టు తోసిపుచ్చింది.

గ్రామీణాభివృద్ధి డైరెక్టర్‌గా రంజిత్‌బాషా

అమరావతి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల డైరెక్టర్‌గా రంజిత్‌బాషాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న సమయంలో బాషా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌కు ఓఎస్‌డీగా పనిచేశారు. ప్రస్తుతం పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌గా ఉన్న బి.రామాంజనేయులు అదే శాఖలోని గ్రామీణ నీటిసరఫరా శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. సీనియర్ ఐఏఎస్ అధికారి జేఎస్వీ ప్రసాద్‌ను కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా ఉన్న దినేశ్‌కుమార్‌ను ఏపీ ఫైబర్‌నెట్ కార్పొరేషన్ సీఈవోగా బదిలీ చేశారు. తిరుపతి సబ్‌కలెక్టర్‌గా ఉన్న నిశాంత్‌కుమార్‌ను రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా బదిలీ చేశారు. ఈ బదిలీలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

పార్లమెంట్ ఎదుట గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న టీడీపీ, కాంగ్రెస్ ఎంపీలు



ఎవ్వరికీ హోదా లేదు

ఈశాన్య రాయితీలు ఏపీకి ఇవ్వలేం

కేంద్ర ఆర్థిక శాఖ సంకేతాలు

న్యూఢిల్లీ, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక హోదా ఇక లేనట్లేనని, ఏ రాష్ట్రానికి ఇవ్వబోమని కేంద్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. జీఎస్టీ అమలైన తర్వాత హోదా కలిగిన రాష్ట్రాలకూ పన్ను మినహాయింపులు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా మంగళవారం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. మొత్తంగా చూస్తే.. ఏపీకి న్యాయం చేయాలంటూ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న డిమాండ్లపై కేంద్రం పూర్తిగా మొండి వైఖరి ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోంది. సోమవారం రాత్రి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపీ రామ్మోహన నాయుడు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావులతో జరిగిన సమావేశంలోనే ఏపీ డిమాండ్లపై కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ పెదవి విరిచినట్లుగా తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ఏపీ ప్రభుత్వం కోరిన విధంగా ఈశాన్య రాష్ట్రాల తరహాలో రాయితీలను ఇచ్చే అవకాశాలు లేవని కేంద్రం భావిస్తోంది. వీటి గురించి వాణిజ్య మంత్రి సురేశ్ ప్రభుతో చర్చిస్తామని జైట్లీ చెప్పినప్పటికీ... ఏపీకి అనుకూలంగా నిర్ణయం తీసుకునే సూచనలు లేవని తెలుస్తోంది. ఇప్పటి దాకా ప్రకటించిన ప్యాకేజీకి మాత్రమే తాము పరిమితమవుతామని, రెవెన్యూ లోటును మరో 1600 కోట్లకు మించి అదనంగా ఇవ్వడం సాధ్యం కాదని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. పైగా... మొత్తం నెపాన్ని రాష్ట్రంపై నెట్టేసేలా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. "ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఇస్తామన్నాం. విదేశీ సహాయ ప్రాజెక్టులకు నిధులు ఎక్కడినుంచి కావాలో వారినే తేల్చుకోమన్నాం. అంతకంటే ఏమీ చేయలేం" అని జైట్లీ స్వయంగా తన సన్నిహితులతో అన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చినట్లు రాయితీలను ఏపీకి ఇస్తే ఒడిసా, బెంగాల్, ఉత్తర ప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాలు కూడా డిమాండ్ చేస్తాయన్నారు. ఒక రాష్ట్రంలో ప్రజల భావోద్వేగాల ప్రకారం నిర్ణయాలు తీసుకుంటే... మిగతా రాష్ట్రాల్లో కూడా భావోద్వేగాలు రేగుతాయని జైట్లీ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.

హోదా లేదు.. ఇక గోదానే!

(మొదటి పేజీ తరువాయి)

ఆవరణలోని కమిటీ హాల్‌లో టీడీపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఇది జరుగుతుండగానే టీవీల్లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అభిప్రాయంగా కొన్ని బ్రేకింగ్ వార్తలు వచ్చాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని, గతంలో ప్రకటించిన ప్యాకేజీని మాత్రమే అమలు చేస్తామని అందులో పేర్కొన్నారు. వీటిని ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చదివి వినిపించారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. చంద్రబాబు తీవ్ర ఆక్రోశం, ఆవేదన వ్యక్తం చేశారు. "ఎందుకిలా చేస్తున్నారు? పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయబోమని చెప్పడం ఏమిటి? పైగా ఇప్పుడు కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు ప్రత్యేక హోదాకు మద్దతు ప్రకటించాయి. అందరూ ఇవ్వాలంటుంటే వద్దనడం ద్వారా ప్రజల్లో బీజేపీ వ్యతిరేకతను పెంచుకొంటోంది. ఏ రాష్ట్రానికీ హోదా ఇవ్వడం లేదని కేంద్రం చెప్పినప్పుడు మనం ప్రత్యేక ఆర్థిక సాయానికి అంగీకరించాం. ఇప్పుడు హోదాను కొన్ని రాష్ట్రాలకు పొడిగించారు. అందుకే మనకూ కావాలంటున్నాం. దీనిపై రాజీ ప్రసక్తే లేదు. ఎలాంటి సందిగ్ధత లేదు" అని చంద్రబాబు స్పష్టం చేశారు. కేవలం పోలవరం ప్రాజెక్టు ఆగిపోకూడదనే నాలుగేళ్లుగా ఢిల్లీ చుట్టూ తిరుగుతూ సాయం రాబట్టడానికి ప్రయత్నించానని ఇక ఓపిక పట్టే సమయం కూడా దాటిపోయిందని వ్యాఖ్యానించారు. 'రేపు రక్షణ శాఖకు కేటాయించిన బడ్జెట్ కూడా అడుగుతారు. సైన్యానికి అంతడబ్బులు ఎందుకని ప్రశ్నిస్తారు' అంటూ చాలా అవమానకరంగా ఆర్థిక శాఖ లీకులు ఇచ్చిందని ఆక్రోశించారు. "చట్టంలో పేర్కొన్నవి, పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చినవి కాకుండా అదనంగా ఏం అడిగాం?" అని ప్రశ్నించారు.

వైసీపీపై ధ్వజం

ఏపీని అవమానించే వ్యాఖ్యలు చేసే ధైర్యాన్ని కొంతమంది మన సోదరులే ఇవ్వడం దురదృష్టకరమంటూ వైసీపీ వైఖరిని చంద్రబాబు విమర్శించారు. "ఎన్నికల తర్వాత బీజేపీకి మద్దతిస్తామని వైసీపీ ఎంపీ ఒకరు ప్రకటించారు. ఏపీలో ఒకరు పోతే మరొకరు మద్దతు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారన్న ధైర్యమే ఢిల్లీలో ఉన్న వారిని ఇలా మాట్లాడటానికి ప్రేరేపిస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన వాటికోసం మనం పోరాడుతుంటే వైసీపీ సోదరులు కేంద్రబడ్జెట్ బాగుందని కితాబు ఇస్తారు. రాష్ట్రం గురించి అడగకుండా రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి అభ్యర్థులకు మద్దతు ఇస్తారు. ఏమిటీ దౌర్భాగ్యం!' అని బాబు ఆక్రోశించారు. "విడిపోతే నిధులు ఇవ్వకుండా ఏడిపించే అవకాశం ఉంది. కేసులు పెట్టి వేధించవచ్చు కూడా! కొంతకాలం కలిసి ఉండటమే మేలు" అని కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు అభిప్రాయపడ్డారు. ఈ అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు కేకలు వేశారు. అప్పుడు సీఎం స్పందించారు. "మనకు ఏమీ చేయకున్నా, ఎలాగోలా సర్దుకుపోదామా? లేదా మనదారి మనం చూసుకొందామా?" తమ అభిప్రాయాలు చేతులెత్తి చెప్పాలని చంద్రబాబు సూ చించారు. కలిసి ఉందామన్నదానికి మద్దతుగా కొండబాబు, కాగిత వెంకట్రావు సహా ఏడుగురు చేతులు ఎత్తారు. విడిపోదాం అన్నదానికి మద్దతుగా వందమందికి పైగా ఎమ్మెల్యేలు, మంత్రులు చేతులు లేపారు. ప్రజాభిప్రాయాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని, రావాల్సిన వాటిని రాబట్టుకోవడానికి చేయాల్సినంత ప్రయత్నం చేద్దామని... లాభం లేదనుకొన్నప్పుడు తగిన నిర్ణయం తీసుకొందామని సీఎం అన్నారు. తుది నిర్ణయాన్ని పార్టీ నేతలు చంద్రబాబుకే వదిలేశారు. తాజా పరిణామాలపై శాసనసభలో బుధవారం తాను మాట్లాడతానని సీఎం చెప్పారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై మాట్లాడాలి తప్ప బీజేపీ నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగవద్దని ముఖ్యమంత్రి సూచించారు. విశాఖలో మోదీ చిత్రపటానికి చెప్పుల దండలు వేయడం సరికాదని, ఆ సంఘటన జరగకుండా అక్కడి ఎమ్మెల్యే గణేశ్ కుమార్ బాధ్యత తీసుకొని ఉండాల్సిందని ఆయన అన్నారు.

▸▸ అస్పష్టత పోయింది..

ముఖ్యమంత్రి ఇచ్చిన స్పష్టతతో తమ అనుమానాలు నివృత్తి అయ్యాయని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. బెంగుళూరు విమానాశ్రయంలో ఒక సాధారణ తెలుగు గృహిణి తనను ఆపి మోదీ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని... 67 ఏళ్ళ వయసులో చంద్రబాబును అన్నిసార్లు ఢిల్లీ చుట్టూ తిప్పించుకోవాలా అని ఎంతో బాధపడ్డారని మండలి చీఫ్ విప్ పయ్యావుల కేశవ్ చెప్పారు. పార్లమెంటులో తొలిసారి అడుగు పెడుతున్నప్పుడు మోదీ ప్రధాన ద్వారాన్ని ముద్దు పెట్టుకొంటే పార్లమెంటుపై ఆయన గౌరవ భావానికి తామంతా ముగ్ధులమయ్యామని, కాని పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కితే మనసు రగిలిపోతోందని ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వ్యాఖ్యానించారు.

అంతా అబద్ధం

(మొదట పేజీ తరువాయి)

సమాధానం ఇచ్చారు. ప్రత్యేక హోదాతో పన్ను రాయితీలేవీ ఉండబోవని చెప్పారు. "జీఎస్టీ అమలు తర్వాత హోదా ఉన్న రాష్ట్రాలకు ఎలాంటి ప్రత్యేక మినహాయింపులూ ఇవ్వరాదని కేంద్రం నిర్ణయించింది. హోదా రాష్ట్రాలకు పన్ను ప్రోత్సాహకాలు కూడా లభించవు. అంతేకాదు... జీఎస్టీ నేపథ్యంలో ప్రత్యేక హోదా రాష్ట్రాలకు పన్ను మినహాయింపులేవీ పొడిగించలేదు. ఆయా రాష్ట్రాల్లో ఏర్పాటైన పరిశ్రమలు ఇతర రాష్ట్రాల్లోని పరిశ్రమలతో సమానంగా కేంద్ర, రాష్ట్ర, సమగ్ర పన్నులు కట్టాల్సి ఉంటుంది" అని తెలిపారు. దీనిని చూస్తే ఏమనిపిస్తుంది? ప్రత్యేక హోదాకు కాలం చెల్లిందని, పన్ను రాయితీలకు సంబంధించి అది ఉన్న రాష్ట్రాలకూ, లేని రాష్ట్రాలకూ మధ్య ఎలాంటి తేడా లేదని అర్థమవుతుంది కదూ! కానీఇదో మాటల గారడీ! 'అశ్వత్థామ హతః కుంజరహ' తరహాలో... పదాలు అటూఇటుగా మార్చి ప్రత్యేక హోదా రాష్ట్రాలన్నింటికీ పన్ను రాయితీలూ పదేళ్లు కొనసాగించాలని ఎప్పుడో నిర్ణయించారు. గతంలో ఉన్న సెంట్రల్ ఎక్సైజ్ నోటిఫికేషన్ పరిధిలోకి వచ్చే పరిశ్రమలకు కేంద్ర పన్నులో కొంత శాతం తిరిగి చెల్లించేలా బడ్జెటరీ మద్దతు ఇవ్వాలని 2017 ఆగస్టు 16న ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) తీర్మానించింది. జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌తోపాటు అన్ని ఈశాన్య రాష్ట్రాలకు లబ్ధి చేకూరేలా... 'జీఎస్టీలో భాగంగా అర్హత ఉన్న రాష్ట్రాలకు బడ్జెటరీ మద్దతు' పేరిట ఒక పథకాన్ని ఆమోదించారు. పదేళ్లపాటు... అంటే 2027 మార్చి 31వ తేదీ వరకు ఆ రాష్ట్రాలకు రూ.27,413 కోట్లు సహాయం అందించాలని నిర్ణయించారు. ఆ మేరకు పరిశ్రమల ప్రోత్సాహక, విధానాల శాఖ (డీఐపీపీ) 2017 అక్టోబరు 5న నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.

ఏమిటి మతలబు?

జీఎస్టీ నేపథ్యంలో సెంట్రల్ ఎక్సైజ్ చట్టాలకు కాలం చెల్లింది. అప్పటిదాకాహోదా ఉన్న రాష్ట్రాల్లోని పరిశ్రమలకు ఆ చట్టం కింద వర్తించే రాయితీలు రద్దయ్యాయి. విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఏపీకి హోదా ఇవ్వాల్సి ఉన్నా... 'అబ్బే, జీఎస్టీ వచ్చాక పద్ధతి మారింది. ఎవ్వరికీ పన్ను రాయితీలు ఉండవు. అన్ని రాష్ట్రాలూ ఒక్కటే' అని కేంద్రం చెబుతూ వచ్చింది. ఇందులో నిజం లేనేలేదు. అప్పటికే ప్రత్యేక హోదా పొందుతున్న రాష్ట్రాల్లోని పరిశ్రమలకు జీఎస్టీకి ముందున్న రాయితీలను పొడిగించారు. ఆయా రాష్ట్రాల్లో అర్హత న్న పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాక పదేళ్లపాటు సెంట్రల్ ఎక్సైజ్ పన్ను తిరిగి చెల్లించేవారు. ఇప్పుడు ఎక్సైజ్ పన్ను లేనందున... సీజీఎస్టీ, ఐజీఎస్టీకి సమానమైన మొత్తాన్ని 'బడ్జెటరీ మద్దతు' రూపంలో ఇవ్వాలని నిర్ణయించారు. వెరసి... మాటలు వేరే కానీ, హోదాకింద వచ్చే లబ్ధి మాత్రం యథాతథం!

జీఎస్టీ అమలు, విధి విధానాల రూపకల్పనకు అన్ని రాష్ట్రాల భాగస్వామ్యంతో జీఎస్టీ మండలిని ఏర్పాటు చేశారు. జీఎస్టీకి సంబంధించిన ఏ నిర్ణయమైనా దీని ఆమోదంతోనే తీసుకోవాలి. కానీ, మండలితో సంబంధం లేకుండానే 10 రాష్ట్రాలకు జీఎస్టీ మినహాయిపు కల్పించాలని గత ఏడాది ఆగస్టులో సీసీఈఏ భేటీలో ఏకపక్షంగా నిర్ణయించడం గమనార్హం. జీఎస్టీ అమల్లోకి వచ్చాక పన్ను రాయితీలు కుదరవు కాబట్టి.. 'బడ్జెటరీ మద్దతు' అనే పదం ప్రయోగించారు.

ప్రతి 100కి రూ.58 రాయితీ

కేంద్రం పది రాష్ట్రాలకు ప్రకటించిన బడ్జెటరీ సపోర్ట్ పథకం ప్రకారం... సీజీఎస్టీ, ఐజీఎస్టీలో తన వాటాను తిరిగి చెల్లిస్తోంది. ఆ రాష్ట్రాల్లోని పరిశ్రమలు ఎస్‌జీఎస్టీ చెల్లిస్తే సరిపోతుంది. ఆ 10 రాష్ట్రాల్లోని పరిశ్రమలు జీఎస్టీ కింద చెల్లించే ప్రతి 100 రూపాయల్లో రూ.58 తిరిగి వచ్చేస్తాయి. ఆ రాష్ట్రాల్లో ఉన్న 4284 పరిశ్రమలకు దీనికింద లబ్ధి చేకూరుతోంది. ఆ రాష్ట్రాలకు ఈ పథకం వర్తింపును కేంద్రం మరో రకంగా సమర్థించుకుంటోంది. ఈశాన్య రాష్ట్రాల పారిశ్రామిక ప్రోత్సాహక ప్యాకేజీ 2007 కింద ఆ 7 రాష్ట్రాల్లో ఏర్పాటైన పరిశ్రమలు ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభమైన నాటి నుంచి పదేళ్ల పాటు ఎక్సైజ్ సుంకం రాయితీ ఇచ్చేందుకు గతంలోనే ఒప్పందాలు జరిగాయని, అందుకే ఆ రాష్ట్రాలకు జీఎస్టీ మినహాయింపు కల్పిస్తున్నామని, ఇవి ముమ్మాటికీ హోదా ప్రయోజనాలు కావని వాదిస్తోంది. కానీ, ఈశాన్య రాష్ట్రాల్లో భాగంకాని జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌కు ఈ పథకం ఎందుకు వర్తింపజేస్తున్నారు? ఇది హోదా ప్రయోజనాలను పొడిగించడమే కదా? అనే ప్రశ్నలకు కేంద్రం వద్ద సమాధానం లేదు.

మనదాకా వచ్చేసరికి...

ఆంధ్రప్రదేశ్ సహా అనేక రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లోని పరిశ్రమలకు, కొన్ని ప్రాజెక్టులకు జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని అడిగాయి. జీఎస్టీ మండలిలో చర్చించి ఆమోదం లభిస్తేనే నిర్ణయం తీసుకుంటామని కేంద్రం చెప్పింది. మిగిలిన రాష్ట్రాలను వదిలేస్తే... ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరు! విభజన వల్ల పరిశ్రమలు, ఆదాయం లేని రాష్ట్రంగా మారింది. అందుకే... ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు వేదికగా హామీ ఇచ్చారు. చివరికి... మొండి చేయి చూపారు.



తెలుగువాడి దెబ్బ.. అబ్బా అనిపిస్తుంది

▸▸ మోదీ గారూ! హామీలు నెరవేర్చండి

▸▸ ఎన్టీఆర్ వేషధారణలో ఎంపీ శివప్రసాద్

న్యూఢిల్లీ, మార్చి 6(ఆంధ్రజ్యోతి):చిత్రవిచిత్ర వేషధారణలతో తనదైన శైలిలో నిరసనలు తెలుపుతున్న టీడీపీ ఎంపీ ఎన్.శివప్రసాద్..మంగళవారం టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వేషధారణలో పార్లమెంటుకు వచ్చి అందరినీ ఆకర్షించారు. 'మోదీ గారూ.. హామీలు నెరవేర్చండి.. లేదంటే ఏమవుతుందో చెబుతాను' అని ఎన్టీఆర్ శైలిలో వ్యాఖ్యానించారు. ఇంకా..

'చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా..
గతమెంత ఘనకీర్తి కలవోడా..

ఏమదీ..మా తెలుగుదేశం పార్టీ ఎంపీలంతా గాంధీ విగ్రహం దగ్గర నిరసనలు తెలియజేస్తున్నారూ.!

ఓహో.. విభజన హామీలు నెరవేర్చలేదా!?

ఎంత అక్రమమూ...ఎంత అన్యాయమూ...ఎంత అధర్మమూ...ఎంత అహంభావమూ..ఆనాడు వెంకన్న సాక్షిగా చేసిన హామీలు ఏమయ్యాయి...? బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా చేసిన ప్రమాణాలు ఏమయ్యాయని అడుగుతున్నాను. నన్ను ఇందిరాగాంధీ పదవీచ్యుతుడిని చేసినప్పుడు తెలుగు ప్రజలంతా ఎంత ఆగ్రహించారో..ఎంతగా ఉద్యమించారో మరచిపోయారా..? తెలుగువాడి దెబ్బ చూడాలనుకుంటున్నారా..? తెలుగువాడి దెబ్బ అబ్బా అనిపిస్తుంది. జాగ్రత్త మోదీ గారూ జాగ్రత్త...హామీలను నెరవేర్చండి....లేదంటే ఏమవుతుందో నేను చెబుతా.. హాహాహా..హాహాహా' అని ఎన్టీఆర్‌ను అనుకరించారు.

జాతీయ మీడియా ఆసక్తి

ఎన్టీఆర్ వేషంలో ఉన్న శివప్రసాద్‌ను వివిధ పార్టీల ఎంపీలు అభినందించడం కనిపించింది. జాతీయ మీడియా సైతం ఎన్టీఆర్ వేషం వేసింది ఎవరూ.. టీడీపీ ఏర్పడిన నేపథ్యాన్ని..నేషనల్ ఫ్రంట్ జమానాలో ఎన్టీఆర్ కీలకమన్న విషయాన్ని చర్చించింది.

గోవిందా.. గోవిందా..

'ఏడుకొండలవాడా.. వెంకటరమణా.. గోవిందా... గో...విందా' అని కొందరు టీడీపీ ఎంపీలు నినదించారు. ఎంపీ మాగంటి బాబు మళ్లీ భగవద్గీత, ఖురాన్, బైబిల్, శ్రీవారి ప్రతిమను తీసుకొచ్చారు.

టీడీపీ నిరసనల్లో కాంగ్రెస్ నేతలు

గాంధీజీ విగ్రహం ముందు టీడీపీ ఎంపీలు చేస్తున్న నిరసనలకు కాంగ్రెస్ నేతలు మద్దతు పలికారు. కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్లకార్డు పట్టుకోగా మరో ఎంపీ రేణుకాచౌదరి జతకలిశారు. కాంగ్రెస్ నేతలు కనుమూరి బాపిరాజు, ఎంఎం పళ్లం రాజు కూడా టీడీపీ ఎంపీలతో గళం కలిపారు.

పోరు.. హోరు.. జోరు!

దద్దరిల్లిన ఉభయ సభలు.. విభజన సమస్యలపై టీడీపీ ఆందోళన

- ▸▸ లోక్‌సభ మొదలుకాగానే రచ్చ
- ▸▸ వెల్‌లోకి ఇతర పార్టీల ఎంపీలూ
- ▸▸ నిమిషాల్లోనే సభా వాయిదా
- ▸▸ రాజ్యసభలోనూ అదే దృశ్యం
- ▸▸ అధ్యక్షుడు వెంకయ్య ఆగ్రహం
- ▸▸ అయినా వెనక్కి తగ్గని సభ్యులు



స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన టీడీపీ, ఇతర పార్టీల ఎంపీలు

న్యూఢిల్లీ, మార్చి 6(ఆంధ్రజ్యోతి):నిరసనలు, నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శనలు! పార్లమెంటు ఉభయసభలు వరుసగా రెండో రోజూ హోరెత్తాయి. వాయిదాల మీద వాయిదాలు పడ్డాయి. రాష్ట్ర విభజన సమస్యలు, హోదా డిమాండ్‌పై టీడీపీ ఎంపీలు ఎలుగెత్తగా...ఇతర సమస్యలపై పలుపార్టీల సభ్యులు నిరసనకు దిగారు. లోక్‌సభ రెండుసార్లు, రాజ్యసభ నాలుగుసార్లు వాయిదా పడింది. మంగళవారం లోక్‌సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ ఎంపీలు తోట నరసింహం, రామ్మోహన్‌నాయుడు, గల్లా జయదేవ్, రవీంద్రబాబు, జేసీ దివాకర్‌రెడ్డి, శివప్రసాద్, అవంతి శ్రీనివాస్, మురళీమోహన్, కొనకళ్ల నారాయణ, కేశినేని నాని, మాల్యాద్రి శ్రీరాం ప్లకార్డులు పట్టుకుని వెల్‌లోకి దూసుకెళ్లారు. స్పీకర్ మహాజన్ తన సీటులో కూర్చోక ముందే...నినాదాలు ప్రారంభించారు. ఏపీని ఆదుకోండి, పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిన ప్రత్యేకహోదా ఇవ్వండి, వెంటనే విభజన హామీలు అమలు చేయండి, రైల్వే జోన్ ఇవ్వండి...అంటూ పెద్ద పెట్టున నినాదాలిచ్చారు. అదే సమయంలో రిజర్వేషన్లపై రాష్ట్రాలకు స్వేచ్ఛకల్పించేలా రాజ్యాంగ సవరణ చేయాలంటూ టీఆర్ఎస్ ఎంపీలు, కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలంటూ అన్నాడీఎంకే ఎంపీలు, నీరవ్ మోదీ ఎక్కడున్నాడున్నాడంటూ తృణమూల్ కాంగ్రెస్, మరాఠీ భాషకు ప్రాచీనహోదా ఇవ్వాలంటూ శివసేన ఎంపీలు పోడియంను చుట్టుముట్టారు. వివిధ పార్టీలకు చెందిన దాదాపు వందమందికిపైగా ఎంపీలు వెల్‌లోకి వచ్చారు. దీంతో...అటువైపు లోక్‌సభ సిబ్బంది వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. వైసీపీ ఎంపీలు పోడియం దాకా రాలేక...తమతమ సీట్ల వద్దే నిలబడి నిరసన తెలిపారు. ఎవరి సీట్లో వారు కూర్చోవాలని స్పీకర్ కోరినా ఎంపీలు పట్టించుకోకుండా నినాదాల హోరు మరింత పెంచారు. ముఖ్యంగా టీడీపీ ఎంపీలు పోడియంకు కుడివైపు స్పీకర్‌కు దగ్గరగా వచ్చి గట్టిగా నినాదాలిస్తూ నిరసన తెలిపారు. పరిస్థితిని గమనించిన సుమిత్రా మహాజన్ సభను రెండు మూడు నిమిషాల్లోనే వాయిదా వేశారు.

మరోసారీ అంతే...

తిరిగి 12 గంటలకు సభ ప్రారంభమైనా అదే పరిస్థితి కొనసాగింది. ఒకేసారి వందకు పైగా ఎంపీలు నినాదాలు ఇవ్వడంతో స్పీకర్ ఏం చెబుతున్నారో హెడ్ ఫోన్స్ పెట్టుకున్నా వినపడని పరిస్థితి ఏర్పడింది. ఆ గందరగోళం నడుమే సభను నడిపేందుకు స్పీకర్ ప్రయత్నించారు. పార్లమెంట్ వ్యవహారాల మంత్రి అనంత కుమార్ సభ్యులకు సర్దిచెప్పేందుకు విఫల యత్నం చేశారు. అదే సమయంలో కేంద్రమంత్రి కెమెరాలో కనబడకుండా టీడీపీ, టీఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డులు అడ్డుగాపెట్టారు. అనంతరం కాంగ్రెస్ బ్యాంకింగ్ రంగంపై చర్చ జరగాలని కోరి తిరిగి వెనక్కి తగ్గడంపై అనంతకుమార్ వ్యాఖ్యలు చేయగా కాంగ్రెస్ నిరసన తెలిపింది. బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాదోపవాదాలు జరుగుతున్న సమయంలోనూ టీడీపీ సభ్యులు మరింత గట్టిగా నినాదాలిచ్చారు. సభలోనే ఉన్న సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఈ నిరసనలను పట్టించుకోకుండా తమ పార్టీ ఎంపీలతో చర్చలకే పరిమితమయ్యారు. నిరసనల జోరు తగ్గకపోవడంతో స్పీకర్ బుధవారానికి సభను వాయిదా వేశారు. లోక్‌సభలో టీడీపీ ఎంపీలు శివసేన ఎంపీలతో ఎక్కువసేపు మంతనాలు చేయడాన్ని అందరినీ ఆకర్షించింది.

రాజ్యసభలోనూ రగడ...

మంగళవారం ఉదయం రాజ్యసభ ప్రారంభం కాగానే టీడీపీ ఎంపీలు సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, తోటా సీతారామ లక్ష్మి వెల్‌లోకి దూసుకెళ్లారు. అదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్ర రావు ప్లకార్డుతో వెల్‌లోకి వెళ్లారు. ఈ క్రమంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంపై తృణముల్ కాంగ్రెస్ ఎంపీలతో పాటు ఇతర పార్టీల సభ్యులు సభామధ్యంలోకి వచ్చారు. వెనక్కి వెళ్లిపోవాలని, ప్లకార్డులను ప్రదర్శించవద్దని సభాధ్యక్షుడు వెంకయ్యనాయుడు ఎన్నిసార్లు చెప్పినా ఎంపీలు వెనక్కితగ్గలేదు. ఆయ న ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఇది బజారు కాదు! ప్లకార్డులు ప్రదర్శించడం నిబంధనలకు విరుద్ధం. మనల్ని మనమే అవమానించుకుంటున్నాము. ఈ తరహా నిరసనలను అనుమతించేది లేదు" అని తెలిపారు. వాయిదా తర్వాత కూడా మార్పు రాకపోవడంతో వెంకయ్య మరింత ఘాటుగా స్పందించారు. "సభలో జరుగుతున్న వ్యవహారాలపై నేను సంతోషంగా లేను. పార్లమెంటు గౌరవప్రదంగా జరగడం లేదని ప్రజలు అనుకుంటారు" అని వ్యాఖ్యానించారు. చివరకు సభ బుధవారానికి వాయిదా పడింది.

ఫలించని వెంకయ్య చర్చలు

నిరసనలు, ఆందోళనల నేపథ్యంలో పార్టీల పక్షనేతలతో మంగళవారం చైర్మన్ వెంకయ్య సమావేశం నిర్వహించారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు.."ఇలాగైతే నేను సభ నడపలేను. ప్లకార్డులు పట్టుకోవడం, పార్టీల కండువాలు ధరించి సభకు రావడం నిబంధ



పార్లమెంట్ ప్రవేశద్వారం వద్ద వైసీపీ ఎంపీల నిరసన

నలకు విరుద్ధం" అని వెంకయ్య అన్నారు. దీనిపై ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ స్పందిస్తూ..."మా పార్టీ సభ్యులు వెల్‌లోకి రావడం లేదు. సభ జరగాల్సిందే" అని స్పష్టం చేశారు. కేవీపీ రామచంద్ర రావు ప్లకార్డు ప్రదర్శిస్తూ వెల్‌లోకి వస్తున్నారని మరోపార్టీ నేత గుర్తు చేశారు. కేవీపీని నియంత్రించాలని వెంకయ్య కూడా ఆజాద్‌కు సూచించారు. అయితే.. "కేవీపీ మేం చెప్పినా వినడంలేదు, వినరు! ఆయనతో మాకు సంబంధం లేదు" అని ఆజాద్ చేతులెత్తేశారు. "మాది ప్రత్యేకమైన సమస్య. ఆంధ్రప్రదేశ్ చాలా ఇబ్బందుల్లో ఉంది. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు, హామీలు అమలు కావడం లేదు. పార్లమెంటు ఆమోదించిన చట్టాన్నే అమలుచేయకపోతే ఎవరికి చెప్పుకోవాలి?" అని టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ప్రశ్నించారు.

కొసమెరుపు.. ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో పోరాటం చేస్తామని బయట ప్రకటిస్తున్నా... సభలో మాత్రమే వైసీపీ సైలెంట్‌గా ఉంది. ఆ పార్టీ సభ్యుడు విజయసాయి సభలోనే ఉన్నా ఒక్కసారి కూడా ఏపీకి ప్రత్యేకహోదాకోసం ఆయన వెల్‌లోకి రాలేదు.



ఢిల్లీలో జరిగిన ఆందోళనలో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ

అధికారంలో రాగానే ఏపీకి హోదా ఇస్తాం

▸▸ హామీలపై మోదీని అంతా ఒప్పించాలి: రాహుల్

న్యూఢిల్లీ, మార్చి 6(ఆంధ్రజ్యోతి):'2019లో మేం అధికారంలోకి వచ్చాక మొదట ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ప్రకటిస్తాం' అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వెల్లడించారు. హామీల అమలుకోసం అందరూ ఏకతాటిపై నిలబడి ప్రధాని మోదీని ఒప్పించాలని అన్నారు. ఢిల్లీ పార్లమెంటు వీధిలో మంగళవారం రాష్ట్ర కాంగ్రెస్ నేతలు నిర్వహించిన 'ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్షకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను ఇక్కడ కలవడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఒక్క నిమిషంలోనే తన ప్రసంగాన్ని ముగించారు. దీక్ష ప్రాంగణంలో రాహుల్ రెండే రెండు నిమిషాలు ఉన్నారు. దీక్షకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి కూడా హాజరై సంఘీభావం తెలిపారు. దీక్షలో కాంగ్రెస్ నేతలు రఘువీరారెడ్డి, కొప్పుల రాజు, కేవీపీ రామచంద్రరావు, టి.సుబ్బిరామిరెడ్డి, జేడీ శీలం, పళ్లంరాజు, కనుమూరి బాపిరాజు, నాదెండ్ల మనోహర్, సి.రామచంద్రయ్య, మస్తాన్‌వలీ, కొండ్రు మురళి, బాలరాజు, శైలజానాథ్, గిడుగు రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు. దీక్ష మరో రెండు రోజులు కొనసాగుతుందని తెలిపారు.

▸▸ హోదా పోరుకు రాకుంటే బాబు ద్రోహి: లెఫ్ట్

న్యూఢిల్లీ, అమరావతి, మార్చి 6(ఆంధ్రజ్యోతి):ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలంటూ సీపీఎం, సీపీఐలు మంగళవారం ఢిల్లీలో ధర్నా చేశాయి. పార్లమెంట్ స్ట్రీట్‌లో చేపట్టిన ధర్నాలో ఆ పార్టీల కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శనలు నిర్వహించడంతోపాటు మాక్ ఉరి వేసుకున్నారు. ధర్నాకు హాజరైన సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు మాట్లాడుతూ...ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు పిల్లిమొగ్గలు వేస్తున్నారని విమర్శించారు. ఛఃధ్చచహోదా ఉద్యమంలో చంద్రబాబు పాల్గొనకపోతే ఏపీ ప్రజలకు ద్రోహం చేసినవారవుతారని రాఘవులు హెచ్చరించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ... విభజన చట్టాన్ని మర్చిపోయారా? రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ అంశాన్ని పార్లమెంటులో తాము లేవనెత్తుతామన్నారు.



ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ఆందోళన చేస్తున్న వామపక్ష కార్యకర్తలు

న్యూజిలాండ్ x ఇంగ్లండ్
నాలుగో వన్డే
స్టార్‌స్పోర్ట్స్ సెలెక్ట్ 1
తెల్లవారుజాము 03.30 నుంచి


మను భాకర్ - ఓం ప్రకాశ్

అంతా కలగా ఉంది

'నేను అస్సలు ఊహించలేదు. సీనియర్ ప్రపంచకప్‌లో ఒకేసారి రెండు స్వర్ణాలు గెలవడం కలగా ఉంది. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తూ భవిష్యత్‌లోనూ మరిన్ని పతకాలు సాధించేందుకు సిద్ధంగా ఉన్నా' - మను భాకర్

మను మరో చరిత్ర

• ప్రపంచకప్‌లో వరుసగా రెండో స్వర్ణం • ఓం ప్రకాశ్ జతగా మిక్స్‌డ్ ఈవెంట్‌లో పసిడి కైవసం

న్యూఢిల్లీ: భారత టీనేజ్ సంచలనం మను భాకర్ మరోసారి అదరగొట్టింది. 16 ఏళ్ల ఈ హర్యానా షూటర్.. మెక్సికోలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో వరుసగా రెండో స్వర్ణం కొల్లగొట్టి మరో చరిత్ర సృష్టించింది. సోమవారం మహిళల 10 మీటర్ల వ్యక్తిగత ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో పసిడి పతకం నెగ్గి రికార్డు సృష్టించిన మను.. మంగళవారం జరిగిన ఇదే ఈవెంట్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో భారత షూటర్ ఓం ప్రకాశ్ మిథర్వాల్‌తో కలిసి బంగారు పతకం సాధించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ క్వాలిఫికేషన్స్‌లో జర్మనీ జంట తర్వాత రెండో స్థానంలో నిలిచి ఫైనల్స్ చేరిన మను-ఓం ప్రకాశ్ జోడీ.. సిసలైన పోరులో సత్తాచాటింది. ఫైనల్స్‌లో మను ద్వయం 476.1 స్కోరు నమోదుచేసి విజేతగా నిలిచింది. 0.1 స్కోరుతో వెనకబడి జర్మనీ జంట క్రిస్టియన్-సాండ్రా రిట్జ్ రజతానికి పరిమితమవగా.. ఫ్రాన్స్‌కు చెందిన సెలిన్ గోబర్‌విల్లె-ఫ్లోరియాన్ జోడీ మూడోస్థానంతో కాంస్య పతకాన్ని దక్కించుకుంది. భారత్‌కే చెందిన మరో జంట మహిమా అగర్వాల్-షాజర్ రిజ్వీ 372.4 స్కోరుతో నాలుగోస్థానంలో నిలిచింది. ఇక ఇదేరోజు భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మెహులి ఘోష్-దీపక్ కుమార్ జోడీ కాంస్య పతకం సాధించింది. చైనా జంటకు స్వర్ణం, రొమేనియా ద్వయానికి రజతం దక్కాయి. సీనియర్ విభాగంలో తొలిసారి ప్రపంచకప్‌లో పాల్గొంటున్న మను భాకర్.. ఈ మెగా ఈవెంట్‌లో రెండు స్వర్ణాలు నెగ్గిన పిన్న వయసు భారత షూటర్‌గా చరిత్ర సృష్టించింది.


కుశాల్ పెరీరా (37 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 66)

ఇక్కడ మేమేమీ ఫేవరెట్లం కాదు.. టోర్నీకి ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్య ఇది.. దీనికి తగ్గట్టుగానే ఆతిథ్య శ్రీలంక టీమిండియాకు దిమ్మతిరిగే షాకే ఇచ్చింది. ఓపెనర్ శిఖర్ ధవన్ ధనాధన్ దూకుడు మినహా భారత ఇన్నింగ్స్‌లో మెరుపులు లేకపోవడం కొంపముంచింది. ఆ తర్వాత ఓ మాదిరి లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కుశాల్ పెరీరా (37 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 66) వీర బాదుడుకు భారత బౌలర్లు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. శార్దూల్ ఠాకూర్ వేసిన ఓ ఓవర్‌లో ఏకంగా 27 పరుగులు సాధించాడు. అతడికి మిగతా వారి నుంచి పెద్దగా సహకారం లేకపోయినా అంతా తానై లంక ఇన్నింగ్స్‌ను నడిపించాడు. కుశాల్ అవుటయ్యాక మ్యాచ్ కాస్త భారత్ వైపు మొగ్గు చూపినా తిసార పెరీరా వరుస బౌండరీలతో లంకను గట్టెక్కించి అదిరిపోయే విజయాన్ని అందించాడు. ఈ స్టేడియంలో ఇదే అత్యధిక లక్ష్య ఛేదన కావడం విశేషం.

పంచ్ పడింది!

• ప్రారంభ మ్యాచ్‌లో భారత్‌పై లంక విజయం • చెలరేగిన కుశాల్ పెరీరా • ధవన్ దూకుడు వృథా • ముక్కోణపు టీ20 టోర్నీ


ధవన్ (49 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 90)

కొలంబో: ముక్కోణపు టీ20 సిరీస్‌లో శ్రీలంక జట్టు అద్భుత విజయంతో శుభారంభం చేసింది. ఇటీవలి కాలంలో తమను చిత్తు చిత్తుగా ఓడించిన భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం జరిగిన ఉత్కంఠ పోరులో ఆతిథ్య జట్టు 5 వికెట్ల తేడాతో నెగ్గింది. 18 బంతుల్లో 24 పరుగులు చేయాల్సి ఉండగా తిసార పెరీరా (10 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 22 నాటౌట్) మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. భారత జట్టు ఆరంభంలో నిదానంగా ఆడడం కూడా దెబ్బతీసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 174 పరుగులు చేసింది. శిఖర్ ధవన్ (49 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 90) చెలరేగగా మనీష్ పాండే (35 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 37), రిషభ్ పంత్ (23 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌తో 23) ఫర్వాలేదనిపించారు. చివర్లో దినేశ్ కార్తీక్ (6 బంతుల్లో 2 ఫోర్లతో 13) వేగంగా ఆడాడు. చమీరకు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత లక్ష్యం కోసం బరిలోకి దిగిన లంక 18.3 ఓవర్లలో ఐదు వికెట్లకు 175 పరుగులు చేసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా కుశాల్ పెరీరా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ అరంగేట్రం చేశాడు.

ధవన్ ధనాధన్: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు లంక బౌలర్లు ప్రారంభంలోనే చుక్కలు చూపించారు. కెప్టెన్ రోహిత్ శర్మ తన పేలవ ఫామ్‌ను ఇక్కడా కొనసాగిస్తూ తొలి ఓవర్‌లోనే డకౌట్‌గా వెనుదిరిగాడు. అతడిచ్చిన క్యాచ్‌ను మిడాఫ్‌లో వెనక్కి పరిగెడుతూ జీవన్ మెండిస్ అద్భుతంగా అందుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే ప్రదీప్ ఫుల్‌టాస్‌కు సురేశ్ రైనా (1) బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో ధవన్, మనీష్ పాండే నిలకడను ప్రదర్శించారు. ఐదో ఓవర్‌లో ధవన్ వరుసగా రెండు ఫోర్లు బాదగా పాండే మరో ఫోర్ సాధించడంతో 17 పరుగులు వచ్చాయి. ఎనిమిదో ఓవర్ రెండో బంతికి పాండే ఎల్బీపై లంక రివ్యూకు వెళ్లినా నిరాశ తప్పలేదు. మరుసటి బంతినే తను భారీ సిక్స్‌గా మలిచాడు. తొమ్మిదో ఓవర్‌లో ధవన్ చెలరేగి వరుసగా రెండు సిక్సర్లు బాదడంతో పాటు 30 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అయితే మూడో వికెట్‌కు 95 పరుగులు జోడించిన అనంతరం జీవన్ బౌలింగ్‌లో ముందుకు వచ్చి ఆడిన పాండే... గుణతిలకకు క్యాచ్ ఇచ్చాడు. మరోవైపు ధవన్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతడికి యువ ఆటగాడు రిషభ్ కూడా తోడవడంతో 15వ ఓవర్ నుంచి పరుగుల వరద పారింది. ఆ ఓవర్‌లో ఇద్దరూ చెరో సిక్స్ బాదగా ఆ తర్వాత రెండు ఓవర్లలో ధవన్ మూడు సిక్సర్లతో స్కోరును పరిగెత్తించాడు. కానీ తన తొలి సెంచరీకి చేరువవుతున్న సమయంలో 18వ ఓవర్‌లో గుణతిలక బౌలింగ్‌లో క్యాచ్ అవుటయ్యాడు. దీంతో నాలుగో వికెట్‌కు 32 బంతుల్లో 49 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. చివరి ఓవర్‌లో దినేశ్ కార్తీక్ రెండు ఫోర్లు, రిషభ్ మరో ఫోర్ బాదడంతో 14 పరుగులు వచ్చాయి. ఆఖరి బంతికి రిషభ్ అవుటయ్యాడు.

కుశాల్ పెరీరా విధ్వంసం: 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ రెండో ఓవర్‌లోనే తొలి వికెట్‌ను తీసింది. కానీ ఆ సంతోషం కుశాల్ పెరీరా ఊచకోతతో ఆవిరైపోయింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన శార్దుల్ ఠాకూర్ బంతులకు అతడు శివతాండవమే చేశాడు. వరుసగా 4, 4, 4, 6, 4 (నోబ్), 4తో 27 పరుగులు సాధించాడు. అటు గుణతిలక (19) కూడా వేగంగా ఆడి అవుట్ కాగా లంక పవర్ ప్లేలో తమ అత్యధిక పరుగుల (75)ను సాధించింది. ఆ తర్వాత 22 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న కుశాల్ పెరీరా తమ జట్టు తరఫున రెండో వేగవంతమైన ఫీట్ సాధించాడు. చాహల్ వేసిన 11వ ఓవర్‌లో 4,6తో చెలరేగాడు. లక్ష్యం వేగంగా కరుగుతున్న దశలో 13వ ఓవర్‌లో వాషింగ్టన్ సుందర్ భారత్‌కు ఊరటనిచ్చాడు. పెరీరా ముందుకు వచ్చి ఆడే క్రమంలో స్టంప్ అయ్యాడు. ఆ తర్వాత తరంగ (17)ను చాహల్ అవుట్ చేయడంతో లంక ఇబ్బంది పడింది. ఈ దశలో షనక (15 నాటౌట్), తిసార జంట క్రీజులో నిలిచింది. 18వ ఓవర్లో పెరీరా 6,4తో చెలరేగి విజయాన్ని సులువు చేశాడు.

స్కోరు బోర్డు

భారత్: రోహిత్ (సి) మెండిస్ (బి) చమీర 0; ధవన్ (సి) పెరీరా (బి) గుణతిలక 90; రైనా (బి) ప్రదీప్ 1; పాండే (సి) గుణతిలక (బి) జీవన్ 37; రిషభ్ (సి) ప్రదీప్ (బి) చమీర 23; దినేశ్ కార్తీక్ నాటౌట్ 13; **ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 5 వికెట్లకు 174. వికెట్ల పతనం:** 1-1, 2-9, 3-104, 4-153, 5-174; **బౌలింగ్:** చమీర 4-0-33-2; ప్రదీప్ 3-0-38-1; ధనంజయ 4-0-37-0; తిసార పెరీరా 3-0-25-0; జీవన్ మెండిస్ 3-0-21-1; గుణతిలక 3-0-16-1.

శ్రీలంక: గుణతిలక (సి) రిషభ్ పంత్ (బి) ఉనాద్కట్ 19; కుశాల్ మెండిస్ (సి) ధవన్ (బి) సుందర్ 11; కుశాల్ పెరీరా (స్టంప్డ్) దినేశ్ కార్తీక్ (బి) సుందర్ 66; చాందిమల్ (బి) చాహల్ 14; తరంగ (బి) చాహల్ 17; షనక నాటౌట్ 15; తిసార పెరీరా నాటౌట్ 22; **ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 18.3 ఓవర్లలో 5 వికెట్లకు 175. వికెట్ల పతనం:** 1-12, 2-70, 3-98, 4-127, 5-136.**బౌలింగ్:** ఉనాద్కట్ 3-0-35-1; సుందర్ ; 4-0-28-2; ఠాకూర్ 3.3-0-42-0; చాహల్ 4-0-37-2; శంకర్ 2-0-15-0; రైనా 2-0-14-0.


కోచ్ రమేశ్‌తో ద్యూతీ

ద్యూతీచంద్‌కు స్వర్ణం

• ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి) : ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో ద్యూతీచంద్ స్వర్ణంతో మెరిసింది. పటియాలలో మంగళవారం జరిగిన ఈ పోటీల 100 మీటర్ల విభాగంలో ఈ ఒడిశా అమ్మాయి ద్యూతీ 11.60 సెకన్లతో పసిడి పతకం కైవసం చేసుకుంది. కర్ణాటకకు చెందిన ప్రజ్ఞా ప్రకాష్ (11.81 సె.), రాజస్థాన్ అథ్లెట్ హీనా (11.83 సె.) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. పురుషుల 100మీ. విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గుండు ప్రవీణ్ (10.71) ఏడో స్థానంతో నిరాశపరిచాడు.

ఫైనల్ ఆశలు ఆవిరి!

• ఆసీస్ చేతిలో భారత్ ఓటమి
• అజ్లాన్ షా కప్


రమణ్‌దీప్ సింగ్

ఇపో: సుల్తాన్ అజ్లాన్ షా కప్‌లో భారత జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. మంగళవారం తమ మూడో మ్యాచ్‌లో ప్రపంచ నెంబర్‌వన్ ఆస్ట్రేలియాపై 2-4 తేడాతో చిత్తుగా ఓడింది. ఆసీస్‌కు వరుసగా ఇది మూడో విజయం. తొలి మ్యాచ్‌లో అర్జెంటీనా చేతిలో ఓటమి.. ఇంగ్లండ్‌పై డ్రా, ఇప్పుడు ఓటమితో భారత్ కేవలం ఒక్క పాయింట్‌తో ఐదో స్థానంలో ఉంది. మరో రెండు మ్యాచ్‌లే మిగిలి ఉన్న దశలో భారత్ ఫైనల్‌కు చేరడం దాదాపు అసాధ్యమే.. బుధవారం నాలుగో మ్యాచ్‌లో మలేసియాతో తలపడనుంది. మ్యాచ్‌లో నమోదైన రెండు గోల్స్‌ను రమణ్‌దీప్ సింగ్ (52, 53 నిమిషాల్లో) సాధించాడు.

అమ్మాయిలకు మరో గెలుపు

ఇంచియాన్: దక్షిణకొరియా పర్యటనలో భారత మహిళల హాకీ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 3-2తో ఆతిథ్య దక్షిణ కొరియాపై నెగ్గింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ముందంజ వేసింది. రెండుసార్లు భారత స్కోరును సమం చేసిన కొరియా దీటుగానే బదులిచ్చింది. అయితే పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచిన భారత్ మూడో గోల్‌తో గట్టెక్కింది. టీమిండియా తరఫున పూనమ్ రాణి (6వ నిమిషం), కెప్టెన్ రాణి (27వ), గుర్జీత్ కౌర్ (32వ) గోల్స్ చేయగా.. కొరియా ప్లేయర్లు యురీమ్ లి (10వ), జుంగెవున్ (31వ) చెరో గోల్ సాధించారు. మూడో మ్యాచ్ గురువారం జరగనుంది.



వార్నర్‌కు డికాక్ సోదరి వార్నింగ్!

డర్బన్: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్‌తో వివాదంలో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్‌కు అతడి సోదరి డేలీన్ మద్దతుగా నిలిచింది. వార్నర్‌పై ట్విట్టర్‌లో ఫైర్ అయింది. 'వార్నర్ నిన్ను కొడతా..' అంటూ నాటుగా వార్నింగ్ ఇచ్చింది. దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు నాలుగో రోజు వార్నర్, డికాక్ మధ్య ఘర్షణ జరిగింది. ఇద్దరూ వ్యక్తిగత దూషణలకు దిగడంతో సహచరులు విడదీశారు.

భద్రతా వలయంలో 'ముక్కోణం'

కొలంబో/న్యూఢిల్లీ: శ్రీలంకలో అత్యవసర పరిస్థితిని ప్రకటించినా నిదహస్ టీ20 ముక్కోణపు సిరీస్‌కు ఎలాంటి అంతరాయం కలగబోదని బీసీసీఐ తెలిపింది. శ్రీలంకలోని కాండీ పట్టణంలో మత కల్లోలాలు రేగడంతో ప్రభుత్వం అత్యవసర స్థితిని ప్రకటించింది. అయితే కాండీలోనే కర్ఫ్యూ కొనసాగుతోందని, టోర్నీ జరిగే కొలంబోలో సాధారణ పరిస్థితులే ఉన్నందున సిరీస్‌కు వచ్చిన ముప్పేమీ లేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం కొలంబోలో పరిస్థితి అదుపులోనే ఉందని, అల్లర్లు లేవని, తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలియజేస్తామని బీసీసీఐ మీడియా సెల్ వివరించింది.

ఫైనల్లో కర్ణాటక

• దేవధర్ ట్రోఫీ

న్యూఢిల్లీ: ఫుల్‌ఫామ్‌లో ఉన్న కర్ణాటక.. దేవధర్ ట్రోఫీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగే టైటిల్ ఫైట్‌లో భారత్-బితో అమీతుమీ తేల్చుకోనుంది. మంగళవారం జరిగిన డే/నైట్ మ్యాచ్‌లో కర్ణాటక 65 పరుగులతో భారత్-ఎపై నెగ్గింది. తొలుత కర్ణాటక..పవన్ దేశ్‌పాండే (95), రవికుమార్ (85) చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. ఛేదనలో కృష్ణప్ప గౌతమ్ (4/52) దెబ్బకు భారత్-ఎ 39.5 ఓవర్లలో 274 పరుగులకే ఆలౌటైంది. ఉన్ముక్త్ చాంద్ (81), ఇషాన్ కిషన్ (73) పోరాడినా..'ఎ' టీమ్‌కు పరాజయం తప్పలేదు.


గేల్ (123)

గేల్ 'రికార్డు' శతకం

హరారే: విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ (91 బంతుల్లో 4 ఫోర్లు, 11 సిక్సర్లతో 123) రికార్డు సెంచరీతో అదరగొట్టాడు. ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్‌ల్లో భాగంగా యూఏఈతో జరిగిన ఈ మ్యాచ్‌లో తన సహజశైలిలో చెలరేగిన గేల్ 11 దేశాలపై శతకాలు బాదిన మూడో ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్, హషీమ్ ఆమ్లా ఈ ఫీట్ సాధించారు. బంగ్లాదేశ్, కెనడా, ఇంగ్లండ్, భారత్, కెన్యా, న్యూజిలాండ్, పాక్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, జింబాబ్వేలపై ఇదివరకు గేల్ సెంచరీలు సాధించాడు. 38 ఏళ్ల గేల్ కెరీర్‌లో ఇది 23వ శతకం. షిమ్రోన్ హెట్‌మైర్ (127) కూడా సెంచరీ చేయడంతో విండీస్ 50 ఓవర్లలో 357/4 స్కోరు సాధించింది. ఆ తర్వాత యూఏఈ 50 ఓవర్లలో 297/6 పరుగులు చేసి ఓడింది. హోల్డర్‌కు ఐదు వికెట్లు దక్కాయి.

ఆసీస్ గ్రాండ్ విన్

• ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్-ఎ చిత్తు

ముంబై: భారత పర్యటనను ఆస్ట్రేలియా మహిళలు గ్రాండ్‌గా ఆరంభించారు. టూర్‌లో భాగంగా మంగళవారం జరిగిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆసీస్ 321 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య భారత్-ఎను చిత్తు చేసింది. మొదట ఆసీస్.. వికెట్ కీపర్ బెత్ మూనీ (115) శతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 413 పరుగులు చేసింది. గార్డెనర్ (90), పెర్రీ (65), ఓపెనర్ బోల్టన్ (58) అర్ధ శతకాలు నమోదు చేశారు. అనంతరం ఛేదనలో ఆసీస్ బౌలర్ల ధాటికి భారత బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలింది. స్కట్(3/24)తోపాటు పెర్రీ, వెల్లింగ్టన్ చెరో రెండో వికెట్లతో విజృంభించడంతో భారత్-ఎ 29.5 ఓవర్లలో 92 రన్స్‌కే కుప్పకూలింది. కెప్టెన్ అనూజ పాటిల్ చేసిన 16 పరుగులే జట్టులో అత్యధికం.



బర్తోలిపై సెరెనా గెలుపు

న్యూయార్క్: టై బ్రేక్ టెన్స్ టోర్నమెంట్లో అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ సత్తాచాటింది. ఫ్రాన్స్ మాజీ టెన్నిస్ క్రీడాకారిణి మరియన్ బర్తోలితో జరిగిన మ్యాచ్‌లో సెరెనా విజయం సాధించింది. సూపర్ టైబ్రేక్‌లో 10-6తో సెరెనా గెలిచింది. వింబుల్డన్ మాజీ విజేత బర్తోలికి పునరాగమనంలో ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం.

ఫెడరర్-గేట్స్ చారిటీ మ్యాచ్



కాలిఫోర్నియా: అతడికి టెన్నిస్ ఆదాయ మార్గమే కాదు, సమాజ సేవ కూడా. టెన్నిస్ స్టార్ రోజర్ ఫెడరర్, ఐటీ దిగ్గజం బిల్ గేట్స్ జోడీగా చారిటీ మ్యాచ్ నిర్వహించి 2.5 మిలియన్ డాలర్లను విరాళంగా సేకరించారు. ఆఫ్రికాలోని చిన్నారుల విద్య, ఆరోగ్యం కోసం విరాళాల సేకరణకు నిర్వహించిన చారిటీ మ్యాచ్‌లో ఫెడరర్, గేట్స్ జోడీ 6-4, 6-3 తేడాతో అమెరికాకు చెందిన జాక్ సాక్-సవానా గుత్రిల జోడీపై గెలుపొందారు. అధికారిక మ్యాచ్ కాకపోయినప్పటికీ ఈ పోటీని తిలకించేందుకు 15 వేలమందికి పైగా అభిమానులు హాజరయ్యారు.

రంజీ ఆటగాళ్ల బకాయిలు ఇవ్వరా!

న్యూఢిల్లీ: బీసీసీఐ.. ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డు. ఐపీఎల్‌తో బీసీసీఐపై కాసుల వర్షం కురుస్తోంది. ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కించుకున్న అనామక ఆటగాళ్లు కూడా రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారుతున్నారు. అయితే ఆదాయ వనరులు అంతంత మాత్రమే ఉన్న దేశవాళీ ఆటగాళ్లు రెండు సీజన్ల బకాయిలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. యువ ఆటగాళ్లపట్ల బోర్డు ఉదాసీన వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాగా, ఆటగాళ్లకు బకాయిలు చెల్లించకపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. లోధా కమిటీ సిఫార్సులను అమలు చేసే వరకు రాష్ట్ర యూనిట్లకు ఎలాంటి చెల్లింపులు చేయవద్దని వినోద్ రాయ్ నేతృత్వంలోని క్రికెట్ పరిపాలక కమిటీ (సీవోఏ) బీసీసీఐకి సూచించింది. అలాగే ప్రస్తుతం ఆటగాళ్లకు కొత్త చెల్లింపుల విధానంపై సీఓఏ కసరత్తు చేస్తోంది.

పుణె క్యురేటర్‌పై వేటు



ముంబై: పుణె పిచ్ క్యురేటర్ పాండురంగ సాల్గాంకర్‌పై ఐసీసీ ఆరు నెలల నిషేధం విధించింది. గత ఏడాది అక్టోబర్ 25న భారత్-న్యూజిలాండ్ వన్డే సందర్భంగా పిచ్ సమాచారాన్ని బయటి వ్యక్తులకు అందజేశాడన్న ఆరోపణలపై విచారించిన ఐసీసీ పుణె క్యురేటర్‌పై ఆరు నెలల నిషేధం విధిస్తూ, ఈ నిషేధాన్ని గత అక్టోబర్ 25 నుంచి అమలులోకి వచ్చేలా బీసీసీఐకి సమాచారం అందజేసింది.

మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం





- కోల్‌కతాలో దారుణం.. బస్సులో బంధించి ఘాతుకానికి పాల్పడ్డ క్లీనర్
- కాపాడేందుకు యత్నించిన ఐదేళ్ల సోదరుడు..
- థానేలో మరో ఘటన.. ప్రియుణ్ని చంపి.. ప్రియురాలిపై అఘాయిత్యం

కోల్‌కతా, థానే, మార్చి 6: అది కోల్‌కతాలోని పశ్చిమ కెనాల్ రోడ్డు. సోమవారం సాయంత్రం ఓ మూడేళ్ల బాలిక తన సోదరుడి (5)తో కలిసి బంతితో ఆడుకుంటోంది. ఆట మధ్యలో.. బంతి సమీపంలో పార్క్ చేసిన ఓ ప్రైవేటు బస్సు దగ్గర పడింది. ఆ బంతిని తెచ్చేందుకు వెళ్లిన బాలికకు చాక్‌లెట్ చూపించిన క్లీనర్.. లోనికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బస్సు తలుపు వేసి ఉండడంతో.. బయట ఉన్న ఆ బాలిక సోదరుడు తన చెల్లిని వదిలేయాలంటూ బస్సు తలుపులను బాదాడు. ఏడుస్తూ.. ప్రాధేయపడ్డాడు. లోపల చిన్నారి బాధతో కేకలు పెడుతుంటే.. తట్టుకోలేక పరుగున ఇంటికెళ్లి తల్లికి విషయం చెప్పాడు. ఇరుగుపొరుగుతో కలిసి ఆ తల్లి అక్కడికి చేరేసరికి అఘాయిత్యం జరిగిపోయింది. పోలీసులు బాలికను చికిత్స నిమిత్తం ఆర్‌జీ కర్ మెడికల్ కళాశాలకు తరలించారు. 'నిందితుడు షేక్ మున్నా (45)ను అరెస్టు చేశాం. అతని ప్యాంట్, చేతులకు రక్తపు మరకలున్నాయి. బస్సులో ఓ సీటుపై బాలిక అపస్మారక స్థితిలో.. రక్తపు మడుగులో పడి ఉంది. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించాం. ప్రస్తుతం కోలుకుంటోంది. మెడికల్ రిపోర్ట్స్ అందాల్సి ఉంది' అని పోలీసులు తెలిపారు. ఆ బాలికను ఆసుపత్రికి తెచ్చిన సమయంలో తీవ్ర రక్తస్రావం అయిందని వైద్యులు తెలిపారు. సోమవారం రాత్రి ఆమె పరిస్థితి కొంత కుదుట పడిందని వివరించారు. కాగా.. బాలిక తల్లి తన పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటోంది. స్థానికంగా చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తోంది. మరో ఘటనలో.. సోమవారం సాయంత్రం ప్రియురాలితో కలిసి సరదాగా థానే సమీపంలోని నలింబీ గ్రామ శివార్లలోని గుట్టలపైకి వెళ్లిన ప్రియుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని దుండగుడు అతని ప్రియురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. హతుడిని గణేశ్ దినకర్‌గా పోలీసులు గుర్తించారు. 'ఆ జంట గుట్టపైకి వెళ్లగా.. ఓ దుండగుడు అటకాయించి డబ్బు డిమాండ్ చేశాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ వద్ద డబ్బుల్లేవని చెప్పడంతో.. గణేశ్‌ను తుపాకీతో కాల్చి చంపాడు. ఆ తర్వాత బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడి కోసం గాలిస్తున్నాం' అని పోలీసులు తెలిపారు.

త్రిపురలో లెనిన్ విగ్రహాల కూల్చివేత



త్రిపురలో మాది సైద్ధాంతిక విజయం: మోదీ

న్యూఢిల్లీ, మార్చి 6: త్రిపురలో వామపక్షాల మీద బీజేపీ సైద్ధాంతిక విజయం సాధించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ విజయం పార్టీలో కొత్త ఉత్సాహం, ఉత్తేజాలను నింపిందన్నారు. ప్రస్తుత సానుకూల పరిస్థితిని రానున్న కాలంలో సద్వినియోగం చేసుకోవాలని ఎంపీలకు ఆయన పిలుపునిచ్చారు. కర్ణాటక సహా పలు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సమావేశానికి మోదీ వస్తున్నప్పుడు.. 'జీత్ హమారీ జారీ హై.. అబ్ కర్ణాటకాకీ బారీ హై' (మన విజయ పరంపర కొనసాగుతోంది.. ఇప్పుడిక కర్ణాటక వంతు) అంటూ పార్టీ ఎంపీలు ఆయనకు స్వాగతం పలికారు. 'త్రిపుర చాలా చిన్న రాష్ట్రం. రెండే రెండు లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రం. ఇంత చిన్న రాష్ట్రంలో సాధించిన విజయం ఒక విజయమేనా అంటూ.. మా గెలుపును తక్కువ చేసి చూపడానికి ప్రయత్నించారు. కానీ, ప్రతి రాష్ట్రమూ.. ప్రతి ఎన్నికా ముఖ్యమైనదే' అని ప్రధాని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. త్రిపురలో బీజేపీ విజయం చరిత్రాత్మకమైనదని ఆయన అభివర్ణించారు. 'త్రిపుర గడిచిన పాతికేళ్లుగా మార్క్సిజానికి పెట్టనికోటగా ఉంది. అలాంటి త్రిపురలో మా పార్టీ సైద్ధాంతిక విజయం సాధించింది. దీనివల్ల మా పార్టీలోనూ.. దేశంలోనూ కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది' అని ఆయన అన్నారు. విజయ పరంపర కొనసాగించడానికి మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ మూడూ ముఖ్యమైన రాష్ట్రాలేనని, వాటి అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ప్రధాని భరోసా ఇచ్చారు. బడ్జెట్‌లోని ప్రధానాంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లవలసిందిగా ఈ సందర్భంగా ఎంపీలను ఆయన కోరారు. త్రిపురలో ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసాకాండలో మృతిచెందిన తొమ్మిది మంది బీజేపీ కార్యకర్తలకు ఆయన నివాళులు అర్పించారు. ఈ హింసకు వామపక్షాలే కారణమని ఆరోపించారు. త్రిపురలో విజయం నేపథ్యంలో.. పార్టీ ఎంపీలందరికీ శుక్రవారం విందు ఇవ్వనున్నట్లు ప్రధాని తెలిపారు. పార్టీ కొత్త కార్యాలయంలో.. త్రిపుర విజయానికి కృషి చేసిన అమిత్‌షా తరఫున ఈ విందు ఇస్తున్నట్లు వివరించారు.

(మొదటి పేజీ తరువాయి)

రెండు సోవియట్ యూనియన్ కమ్యూనిస్టు దిగ్గజం లెనిన్ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ఏకంగా ఎక్స్‌కవేటర్‌తో పెకిలించారు. ఇది బీజేపీ కార్యకర్తల పని అని సీపీఎం ఆరోపించింది. ఐదడుగుల ఫైబర్ గ్లాస్ లెనిన్ విగ్రహాన్ని కొద్ది నెలల కిందట పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కరత్ ఆవిష్కరించారని, దానిని బీజేపీ కార్యకర్తలు కుప్పకూల్చారని సీపీఎం జిల్లా కార్యదర్శి తపస్ దత్తా ఆరోపించారు. విగ్రహాన్ని కూల్చేసిన తర్వాత 'భారత్ మాతా కీ జై' అని నినాదాలు చేశారన్నారు. ఎక్స్‌కవేటర్ డ్రైవర్‌ను అరెస్టు చేశామని, ఆ తర్వాత బెయిలుపై విడుదల చేశామని జిల్లా ఎస్పీ మాంఛక్ తెలిపారు. రెండు రోజుల కిందటే మరో విగ్రహాన్ని కూల్చివేశారని తెలిపారు. త్రిపుర గవర్నర్ తథాగత రాయ్, డీజీపీ ఏకే శుక్లాలకు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఫోన్ చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ శాంతిని నెలకొల్పాలని ఆదేశించారు. హింసాత్మక ఘటనలకు ఎవరు పాల్పడినా శిక్షిస్తామని సీఎం పదవి చేపట్టబోతున్న బిప్లవ్ దేవ్ హెచ్చరించారు. కాగా, లెనిన్ విగ్రహాన్ని కూల్చివేసిన ఫొటోను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ ట్వీట్ చేశారు. తప్పితే, దాని కింద ఎటువంటి కామెంట్ చేయలేదు. ఇక, లెనిన్ విగ్రహం కూల్చివేతపై బెంగాల్లో సీపీఎం బద్ధ శత్రువు తృణమూల్ కాంగ్రెస్ కూడా బీజేపీపై మండిపడింది. కాగా, త్రిపురలో వామపక్ష కార్యకర్తలను బీజేపీ భయోత్పాతానికి గురి చేస్తోందని, ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని ప్రధాని మోదీకి సీపీఎం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పార్లమెంటులో ప్రధానికి సీపీఎం వినతి పత్రం అందజేసింది.



కాషాయ నియంతృత్వంపై పోరాటమే: ఏచూరి

కాషాయ పార్టీ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడడానికి ప్రజాస్వామ్య, లౌకిక శక్తులన్నీ చేతులు కలపాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. త్రిపుర గవర్నర్ తథాగత్‌రాయ్ ట్వీట్ 'దురదృష్టకరం' అని చెప్పారు. త్రిపురలో గతంలో ఎన్నడూ లేని హింస, విధ్వంసం జరుగుతోందని, తద్వారా, బీజేపీ, ఆరెస్సెస్‌లు తమ ప్రజాస్వామ్య వ్యతిరేక, ఫాసిస్ట్ ఎజెండాను తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీకి చెందిన 514 మందిపై దాడులు చేశారని, 1539 ఇళ్లల్లో విధ్వంసం సృష్టించారని, 196 ఇళ్లకు నిప్పు పెట్టారని తెలిపారు. బీజేపీ-ఐపీఎఫ్‌టీ భయోత్పాతాలను సృష్టిస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బిజాన్ ధార్ ఆరోపించారు. 134 సీపీఎం కార్యాలయాలను లూటీ చేశారని, 64 కార్యాలయాలకు నిప్పు పెట్టారని తెలిపారు. వివిధ సంఘాలు సీపీఎంకు చెందిన 90 కార్యాలయాలను కబ్జా చేశాయని వివరించారు. లెనిన్ విగ్రహాన్ని కూల్చివేయడం సంఘ్ పరివార్ శక్తుల ఫాసిస్టు ధోరణికి అద్దం పడుతోందని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ఆర్థిక, సామాజిక,రాజకీయ రంగాల్లో బీజేపీ నిరంకుశ పోకడలు పతాకస్థాయికి చేరాయని సీపీఎం జాతీయ నేత బీవీ రాఘవులు విమర్శించారు.

విదేశీయుల విగ్రహాలు ఉండరాదు: కేంద్రం

భారత గడ్డపై విదేశీయుల విగ్రహాలకు చోటు లేదని కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ గంగారాం ఆహిర్ స్పష్టం చేశారు. అన్ని రకాల హింసలను ప్రభుత్వం ఖండిస్తోందన్నారు. లెనిన్ విగ్రహం కూల్చివేత నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాతికేళ్ల వామపక్ష పాలనలో అణచివేతకు గురైన వ్యక్తులే ఇప్పుడు లెనిన్ విగ్రహాన్ని కూల్చివేసి ఉండవచ్చని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు. లెనిన్ విగ్రహం కూల్చివేతపై త్రిపుర గవర్నర్ తథాగత్ రాయ్ ట్విటర్లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. "ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక ప్రభుత్వం చేసిన పనిని.. మరొక ప్రభుత్వం ఉపసంహరిస్తుంది. ఇది అటూ ఇటూ అవుతుంది కూడా" అని వ్యాఖ్యానించారు. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి.

పెరియార్ విగ్రహం ధ్వంసం

చెన్నై, మార్చి 6: త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని కుప్పకూల్చారు. ద్రవిడ ఉద్యమ వ్యవస్థాపకుడు పెరియార్(ఈవీఆర్ రామస్వామి)కూ భవిష్యత్తులో ఇదే గతి పడుతుందని ఫేస్‌బుక్‌లో తమిళనాడు బీజేపీ నేత హెచ్.రాజా, బీజేవైఎం ఉపాధ్యక్షుడు ఎస్జీ సూరయ మంగళవారం వ్యాఖ్యానించారు. వారి వ్యాఖ్య వివాదాస్పదమైంది. సాయంత్రానికే పెరియార్ విగ్రహం ధ్వంసమైంది.వెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉన్న పెరియార్ విగ్రహాన్ని రాత్రి 9 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. కంటి అద్దాలు, ముక్కును పగలగొట్టారు. ఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ముత్తురామన్ బీజేపీ కార్యకర్త అయితే, ఫ్రాన్సిస్ సీపీఐ కార్యకర్త అని పోలీసులు తెలిపారు.

విగ్రహం కూల్చివేత సబబే: స్వామి

త్రిపురలో లెనిన్ విగ్రహం కూల్చివేతను బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సమర్థించారు. ఆయనను ఉగ్రవాదిగా అభివర్ణించారు. అటువంటి వ్యక్తి విగ్రహాన్ని భారత్‌లో పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. "మీకు కావాలనుకుంటే మీ కార్యాలయాల్లో పెట్టుకుని పూజించుకోండి. లెనిన్ విదేశీయుడు. ఇంకా చెప్పాలంటే, నియంతృత్వాన్ని అమలు చేసి ఎంతోమందిని చంపిన ఉగ్రవాది" అని పార్లమెంటు బయట విలేకరులతో అన్నారు. ఆ విగ్రహాన్ని సీపీఎం కార్యాలయానికి పంపుతామన్నారు.

ఇప్పుడు లెనిన్.. రేపు పెరియార్: రాజా

లెనిన్ విగ్రహాన్ని కూల్చేసిన తర్వాత రాజా ట్విటర్లో స్పందించారు. "ఈ లెనిన్ ఎవరు? అతడికి, భారత్‌కు సంబంధం ఏంటి? భారత్‌కు, కమ్యూనిస్టులకు లింకేంటి? త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని తొలగించారు. ఈరోజు త్రిపురలో లెనిన్ విగ్రహం. రేపు, కుల పిచ్చోడు ఈవీఆర్ రామస్వామి (పెరియార్) కావచ్చు" అని ఆయన పేర్కొన్నారు. అయితే, ఆయనపై చర్య తీసుకోవాలంటూ తమిళ పార్టీలు డిమాండ్ చేసిన వెంటనే ఆయన తన ట్విటర్ హ్యాండిల్ నుంచి ఆ పోస్టును తొలగించారు.



త్రిపురలో లెనిన్ విగ్రహం కూల్చివేతను నిరసిస్తూ బెంగాల్‌లో ఎస్‌యూసీఐ ర్యాలీ

లెనిన్ విగ్రహాలపై ఆగ్రహావేశాలు

- ప్రపంచంలో ఎన్నో దేశాల్లో కూల్చివేత
- ఉక్రెయిన్‌లోనే 5500 విగ్రహాలు ధ్వంసం

న్యూఢిల్లీ, మార్చి 6: ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేస్తూ లెనిన్ విగ్రహాలను కూల్చివేయడం, ధ్వంసం చేయడం అన్నది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో జరిగింది. దేశాల మధ్య రాజకీయ భావజాల వైరుధ్యమే ఇందుకు కారణం. గత రెండు దశాబ్దాల్లో యూరప్ నుంచి ఆఫ్రికా వరకూ ఎన్నో దేశాల్లో లెనిన్ విగ్రహాలను కూల్చివేశారు. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత ఇథియోపియా, జర్మనీ, ఉక్రెయిన్‌ల్లోనూ లెనిన్ విగ్రహాలను కూల్చివేశారు. సోవియట్ యుగం ముద్రను చెరిపివేయడానికి ఉక్రెయిన్ ప్రభుత్వం 1320 లెనిన్ విగ్రహాలనూ తొలగించింది. ఇందుకు ఏకంగా ప్రభుత్వం తరఫునే డ్రైవ్ చేపట్టడం విశేషం. నిజానికి, ఉక్రెయిన్‌లో 5500 లెనిన్ విగ్రహాలు ఉండేవి. 1991 నుంచి 2014 వరకూ నాలుగు దశల్లో వాటిని కూల్చివేసింది. ఏ ఊరు, పట్టణం, నగరంలోనూ ఆయన విగ్రహం కనిపించకుండా చేసింది. సోవియట్ నేతల పేరిట ఉన్న వీధులు, నగరాల పేర్లను కూడా మార్చింది. ఇక, ఇథియోపియా నియంత మెంగిస్టు మరియం పారిపోయిన రెండు రోజులకు అంటే, 1991 మే 23న లెనిన్ విగ్రహాన్ని కూల్చివేశారు. అలాగే, జర్మనీలో బెర్లిన్ గోడ కూల్చివేత తర్వాత ప్రజల ఆగ్రహానికి గురైంది లెనిన్, మార్క్స్ విగ్రహాలే.

ఛోటా మోదీ ఎక్కడ..?

- రెండోరోజూ స్తంభించిన పార్లమెంట్
- ఇది బజారు కాదు: వెంకయ్య

న్యూఢిల్లీ, మార్చి 6: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంపై వరుసగా రెండో రోజు కూడా పార్లమెంట్ ఉభయసభలు స్తంభించాయి. "ఛోటా మోదీ (నీరవ్ మోదీ) ఎక్కడికి పోయాడు? ప్రధానమంత్రీ.. జవాబివ్వండి... నీరవ్‌ను వెనక్కి తీసుకురండి" అని కాంగ్రెస్ సభ్యులు లోక్‌సభ సమావేశమైన వెంటనే నినదించడం మొదలెట్టారు. చర్చకు సిద్ధమని, బ్యాంకింగ్ రంగ అవకతవకలపై కేసీ వేణుగోపాల్ (కాంగ్రెస్), ఎన్కే ప్రేమచంద్రన్ (ఆర్ఎస్పీ) లు ఇచ్చిన నోటీసులపై చర్చిద్దాం రండంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత కుమార్ పదేపదే విజ్ఞప్తి చేశారు. అయితే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు సభమధ్యలోకి దూసుకెళ్లి నినాదాలు చేస్తూనే ఉన్నారు. దీనికి తోడు- ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ టీడీపీ, రిజర్వేషన్ కోటాపై టీఆర్ఎస్, కావేరీ బోర్డు ఏర్పాటు కోసం అన్నాడీఎంకే ఎంపీలు నినదించడంతో సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. రాజ్యసభలోనూ ఇవే అంశాలు, ఇదే పరిస్థితి.. విపక్ష సభ్యుల నినాదాల హోరుపై ఛైర్మన్ వెంకయ్యనాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "ఇది బజారు కాదు, పార్లమెంటు.. హుందాగా మెలగాలి. పార్లమెంట్‌ను చూసి ప్రజలు నవ్వుకొనేలా చేస్తున్నారు" అని వెంకయ్య అన్నారు. మూడుసార్లు వాయిదావేసినా సద్దుమణగకపోవడంతో సభను బుధవారానికి వాయిదా వేశారు.

రాజకీయంగా బలి చేశారు: కార్తి

న్యూఢిల్లీ, మార్చి 6: ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణంలో కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి చిదంబరం కుమారుడు కార్తి చిదంబరాన్ని మరో మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీలో ఉంచాలని ఢిల్లీలోని ఓ ప్రత్యేక కోర్టు ఆదేశించింది. గత ఐదు రోజులుగా చేసిన ఇంటరాగేషన్‌లో కొన్ని కొత్త విషయాలు బయటపడ్డాయని, వీటిపై లోతైన శోధనకు మరో వారం పాటు ఆయనను ఇంటరాగేట్ చేసేందుకు అవకాశం ఇవ్వాలని సీబీఐ కోరినా- న్యాయమూర్తి సునీల్ రాణా మూడు రోజులపాటే ఉంచేందుకు అవకాశం ఇచ్చారు. "కార్తి ఏమాత్రం సహకరించడం లేదు. తన ఫోన్ల పాస్‌వర్డ్‌లను ఆయన బయటపెట్టడం లేదు. ఏ ప్రశ్న అడిగినా 'నన్ను రాజకీయంగా బలిచేశారు' అని సమాధానం ఇస్తున్నారు. మేం దర్యాప్తులో కనుగొన్న కొన్ని కొత్త అంశాలతో ఆయనను లోతుగా ప్రశ్నించాల్సి ఉంది' అని సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఈ కేసులో కీలక సాక్షులను కూడా బెదిరించారని, వారూ నోరు మెదపట్లేదని సీబీఐ ఆరోపించింది. మరో పక్క ఈ కేసు సుప్రీంకోర్టులో నూ మంగళవారం విచారణకొచ్చింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, తనకు రక్షణ కల్పించాలని కార్తి పెట్టుకున్న ఓ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. తమ ఉత్తర్వు వల్ల దిగువ కోర్టుల్లో కార్తిపై జరుగుతున్న విచారణకు ఏ అడ్డూ ఉండబోదని కూడా తేల్చిచెప్పింది.

మేఘాలయ సీఎంగా కన్రాడ్ సంగ్మా ప్రమాణం



షిల్లాంగ్, మార్చి 6: బీజేపీ, ప్రాంతీయ పార్టీల మద్దతుతో మేఘాలయ 12వ ముఖ్యమంత్రిగా నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) అధ్యక్షుడు కన్రాడ్ సంగ్మా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో మంగళవారం సంగ్మా, 11 మంది మంత్రులతో గవర్నర్ గంగా ప్రసాద్ ప్రమాణం చేయించారు. వీరిలో నలుగురు ఎన్‌పీపీ, ముగ్గురు యునైటెడ్ డెమోక్రాటిక్ పార్టీ (యూడీపీ), ఇద్దరు పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్), హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (హెచ్ఎస్‌పీడీపీ), బీజేపీకి చెందిన చెరొకరున్నారు.

మలేసియాలో ఉద్యోగాల పేరిట టోకరా

- లక్షలు వసూలు చేసిన ఏజెంట్లు
- వర్క్ వీసా కాకుండా టూరిస్ట్ వీసా
- అక్కడ జైలుపాలైన నిరుద్యోగులు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు

వేంపల్లె, మార్చి 6: వారంతా నిరుద్యోగులు... ఉన్న ఊళ్లో ఉపాధి లేదు... దీంతో విదేశాలకు వెళ్లయినా సరే కాసిని డబ్బులు సంపాదించి కుటుంబానికి అండగా నిలవాలనుకున్నారు. మలేసియాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పిన ఏజెంట్లను నమ్మారు. లక్షలకు లక్షలు వారి చేతుల్లో పోశారు. కానీ.. వర్కింగ్ వీసా కాకుండా టూరిస్ట్ వీసాతో మలేసియా పంపిన ఆ ఏజెంట్లు వారిని నిలువునా మోసం చేశారు. అక్కడికెళ్లిన వారికి ఉపాధి దొరకలేదు సరికదా.. వీసా గడువు ముగియడంతో వారిని పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఎలాగోలా అక్కడి నుంచి బయటపడి సొంత ఊరికి చేరిన వారు మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా వేంపల్లె గరుగువీధికి చెందిన ఫకృద్దీన్, సలీం మామాఅల్లుళ్లు. గల్ఫ్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. మలేసియాలోని ప్రైవేటు కంపెనీల్లో నెలకు రూ.35 వేల వేతనం ఇప్పిస్తామని నిరుద్యోగులను నమ్మించారు. ఒక్కొక్కరి నుంచి రూ. 1 లక్ష నుంచి రూ. 1.50 లక్షలు వసూలు చేశారు. వేంపల్లెకు చెందిన నల్లాగు నరేష్, షరీఫ్, చాంద్‌బాషా, ప్రకాష్‌రెడ్డి, చానుతోపాటు చిలంకూరు, కడప, ఎర్రగుంట్ల తదితర ప్రాంతాల వారు కూడా మలేసియా వెళ్లేందుకు డబ్బు చెల్లించారు. తీరా అక్కడకు వెళ్లిన తర్వాత చెప్పిన ఉద్యోగం ఇవ్వలేదు. తాము వచ్చింది కూడా టూరిస్టు వీసా అని తెలియడంతో బాధితులు లబోదిబోమన్నారు. కొందరు అక్కడి కంపెనీల్లో చిన్నచిన్న పనుల్లో చేరి అష్టకష్టాలు పడుతుండగా.. వీసా గడువు ముగియడంతో కొందరు పోలీసులకు దొరికి జైలుపాలయ్యారు. మరికొందరేమో ఇంటి వద్ద నుంచి డబ్బులు తెప్పించుకొని ఎలాగోలా సొంత ఊరికి చేరుకున్నారు. అలా తిరిగొచ్చిన బాధితులు ఏజెంట్ల వద్దకు వెళ్లి తమ డబ్బు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. కానీ.. వారినుంచి స్పందన లేకపోవడంతో మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. ఎస్ఐ చలపతికి ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని కోరారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలియజేశారు.


ఎస్ఐ చలపతికి ఫిర్యాదు చేస్తున్న బాధితులు

రూ.1.25 లక్షలు చెల్లించా



మలేసియాలో ప్రైవేటు ఉద్యోగమని చెబితే రూ. 1.25 లక్షలు చెల్లించా. అక్కడికెళ్లాక టూరిస్టు వీసా అని తెలిసింది. కంపెనీలో కూలి పనిచేయాలని చెప్పారు. ఇంటి నుంచి రూ. 50 వేలు తెప్పించుకొని ఎలాగోలా స్వగ్రామానికి తిరిగొచ్చా. చాలా మంది అక్కడి పోలీసులకు పట్టుబడి జైలుపాలయ్యారు. మాకు న్యాయం చేయాలి.

- నరేష్, బాధితుడు, వేంపల్లె

మలేసియాలో జైల్లో వేశారు



ఏజెంటు చెప్పినట్లు రూ.1.40 లక్షలు చెల్లించి ఉద్యోగం కోసం మలేసియా వెళ్లా. టూరిస్టు వీసా కావడంతో పోలీసులు పట్టుకున్నారు. నాలుగు రోజులు జైల్లో ఉంచి తర్వాత భారత్‌కు పంపించారు. మోసం చేసిన ఏజెంటును మా డబ్బులు తిరిగిచ్చేయాలని అడుగుతుంటే స్పందించడం లేదు. పోలీసులు న్యాయం చేయాలి.

- షేక్ సాదక్ వలి, బాధితుడు, చిలంకూరు, ఎర్రగుంట్ల మండలం

నలుగురు నక్సల్స్.. ఒక పోలీసు

- ఏకే-47 లాక్కొని కాల్పులు.. కత్తితో ఛాతీపై పోటు
- రక్తమోడుతున్నా ప్రతిఘటించి వీరత్వం చాటిన మట్టామి



నాగపూర్, మార్చి 6: నలుగురు మావోయిస్టులు.. ఒక పోలీసుపై కత్తితో దాడి చేసి, తన వద్ద ఉన్న ఏకే-47ను లాక్కునేందుకు తుపాకీ గురి పెడితే? ఆ స్థితిలో ఎవరైనా తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తారు. 33 ఏళ్ల సీ-60 కమాండో మట్టామి మాత్రం వారిపై తిరగబడ్డాడు. గడ్చిరోలిలో విధులు నిర్వర్తిస్తున్న ఆయన.. ఆదివారం ఏటపల్లి తాలూకా జాంబియా గట్టా పోస్టు నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు. ఓ మార్కెట్ వద్ద సాధారణ దుస్తుల్లో వచ్చిన నలుగురు మావోయిస్టులు మట్టామిని చుట్టుముట్టారు. అతను అప్రమత్తమయ్యేంతలోనే నేలపై పడేశారు. మట్టామి వద్ద ఉన్న ఏకే-47ను లాక్కుని.. తుపాకీతో కణతకు గురిపెట్టి కాల్చారు. అదృష్టవశాత్తు అది పేలలేదు. అంతలో మట్టామి.. పైకి లేచి తనకు తుపాకీ గురి పెట్టిన వ్యక్తిని గట్టిగా తన్నాడు. ఇంకో వ్యక్తి.. మట్టామి ఛాతీలో కత్తితో పొడిచాడు. తీవ్ర గాయమై రక్తం కారుతున్న దశలోనూ మట్టామి ఆ నలుగురితో ఒట్టిచేతులతోనే ధైర్యంగా పోరాడాడు. వారి నుంచి తన ఏకే-47ను, నాలుగు మేగజీన్లను లాక్కున్నాడు. మావోయిస్టులపై కాల్పులు జరిపాడు. జనం రద్దీని ఆసరాగా చేసుకుని వారు తప్పించుకున్నారు. నాగపూర్‌లోని ఆస్పత్రిలో మట్టామిని చేర్పించారు.

శ్రీలంకలో ఎమర్జెన్సీ

- బౌద్ధులు, ముస్లింల మధ్య ఘర్షణలు.. ఇద్దరి మృతి
- క్యాండీ జిల్లాలో కర్ఫ్యూ.. భద్రతా దళాల మోహరింపు

కొలంబో, మార్చి 6: శ్రీలంకలో 10 రోజుల ఎమర్జెన్సీ విధించారు. క్యాండీ జిల్లాలో మెజారిటీ బౌద్ధులు, మైనారిటీ ముస్లింల మధ్య మతకలహాలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందడంతో పాటు పలు మసీదులు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఘర్షణలు ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా దేశంలో ఎమర్జెన్సీ విధించాలని దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నేతృత్వంలో మంత్రివర్గం అత్యవసర సమావేశంలో నిర్ణయించింది. పర్యాటక ప్రాంతమైన థెల్దినియలో గత వారం ఓ అల్లరిమూక చేతిలో ఓ బౌద్ధుడు మృతి చెందడంతో మతకలహాలు చెలరేగాయి. ఘర్షణలు చెలరేగిన క్యాండీలో కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం భద్రతా దళాలను, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ కమాండోలను పెద్ద ఎత్తున తరలించింది. బౌద్ధ సింహళుల దాడిలో మైనారిటీలకు చెందిన 10 మసీదులు, 75 దుకాణాలు, 32 ఇళ్లు ధ్వంసమయ్యాయని ముస్లింలు చెప్తున్నారు. ఘర్షణలు తీవ్రమవడంతో భాష్పవాయువు గోళాలు ప్రయోగించిన భద్రతా సిబ్బంది రాత్రికి రాత్రే కర్ఫ్యూ విధించారు. దగ్ధమైన ఇంట్లో మంగళవారం ఓ ముస్లిం మృతదేహం బయట పడటంతో క్యాండీలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. శ్రీలంకలో 2011 తర్వాత ఎమర్జెన్సీ విధించడం ఇదే తొలిసారి. కాగా, శ్రీలంకలో జరుగుతున్న 3దేశాల ట్వంటీ20 క్రికెట్ సిరీస్‌కు ఇబ్బంది లేదని, అందులో భారత జట్టు పాల్గొంటుందని బీసీసీఐ ప్రకటించింది. కొలంబోలో పరిస్థితి ప్రశాంతంగానే ఉందని తెలిపింది.

గుజరాత్‌లో ట్రక్కు బోల్తా.. 30 మంది మృతి



గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లా రంఘోలా సమీపంలో మంగళవారం పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ ట్రక్కు వంతెనపై నుంచి బోల్తా పడి 30 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో మరో 8 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Printed and Published by Koganti Venkata Seshagiri Rao on behalf of Aamoda Publications Pvt. Ltd., Printed and Published at Aamoda Press, Andhra Jyothi Buildings, Survey No: 70/1 & 2, Vedurupavuluru Village, Mustabad Gramapanchayathi, Gannavaram Mandal, Krishna District, PIN : 521 107
Editor : K. Srinivas, RNI No:3470/1960, Managing Director : Vemuri Radha Krishna, Founder : K.L.N. Prasad.